www.andhrajyothy.com
వెల: రూ. 5.00
నిజామాబాద్ సిటీ*
ఆంధ్రజ్యోతి
సంపుటి: 14
సంచిక: 228
పేజీలు: 18 + 20
మంగళవారం | 27-2-2018
శ్రీహేవళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, ఫాల్గుణమాసం, శుక్లపక్షం; తిథి: ద్వాదశి మ. 2.39 తదుపరి త్రయోదశి; నక్షత్రం: పుష్యమి తె. 3.51 తదుపరి ఆశ్లేష; వర్జ్యం: మ. 12.44-2.15; దుర్ముహూర్తం: ఉ. 8.59-9.46, రా. 10.21-11.09; అమృతఘడియలు: రా. 10.02-11.29; రాహుకాలం: మ. 3.00-4.30; సూర్యోదయం: 6.39; సూర్యాస్తమయం: 6.18
Nizamabad | Hyderabad | Mahaboobnagar | Vijayawada | Tirupathi | Visakhapatnam | Anantapur | Karimnagar | Tadepalligudem | Warangal | Guntur | Kurnool | Nellore | Srikakulam | Kakinada | Khammam | Kadapa | Ongole | Nallagonda | Bangalore and Chennai







మిస్టరీ ..ఇండియా!

గుండెపోటా?..
ప్రమాదమా?
మరేదైనా ఉందా?

అనురాగ దేవతకు ఏం జరిగింది? చాందిని వెన్నెలలు ఎందుకు చీకట్లలో కలిసి పోయాయి. అతిలోక సుందరి శ్రీదేవిది సహజ మరణమేనా? విధి కాకుండా వేటగాడు వేరేవరైనా ఉన్నాడా? ఇల్లాలు పచ్చని కాపురంలో చిచ్చు రగిలిందా? నాగినిని ఎవరైనా కాటేశారా? ఆఖరి పోరాటంలో ఆమె అలసి పోయిందా? ఆమె చనిపోయింది శనివారం రాత్రా? సాయంత్రమేనా? 48 గంటలు గడిచినా దుబాయ్ అధికారులు శ్రీదేవి భౌతికకాయాన్ని ఎందుకు అప్పగించడం లేదు? క్షణ క్షణం ఉత్కంఠభరిత సందేహాలు

అసలు నిజానికి దేవుడే సాక్షి.

ఖుదాగవా!!

శ్రీదేవి ఎలా చనిపోయింది..?

- గుండెపోటని చెప్పిన బోనీ తమ్ముడు
- ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి చనిపోయిందన్న దుబాయ్ అధికారులు
- ఇంతకీ ఏది నిజం.. ఎవరి మాట వాస్తవం
- టబ్‌లో ఉండగా గుండెపోటు వచ్చిందా?
- బాత్‌టబ్‌లో మునిగి చనిపోతారా?
- దుబాయ్ పోలీసుల సందేహాలు
- పోస్టుమార్టం నివేదికపై అసంతృప్తి
- బోనీ కపూర్‌కు 18 గంటలపాటు ప్రశ్నలు
- నేడూ బోనీని ఇంటరాగేట్ చేసే అవకాశం
- కేసు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు అప్పగింత
- సంతృప్తి చెందితేనే మృతదేహం అప్పగింత

దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ
బోనులో బోనీ?

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

శ్రీదేవి ఆకస్మిక మరణం పెద్ద మిస్టరీగా మారింది. ఆమె తను బస చేసిన హోటల్లో స్నానానికి వెళ్లి బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారని దుబాయ్ పోలీసులు తెలిపారు. ఆమె ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారంటూ దుబాయ్ ప్రభుత్వం సోమవారం ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక మిస్టరీని మరింత జటిలం చేసింది. శ్రీదేవి రెండడుగుల లోతు కూడా లేని బాత్‌టబ్ నీటిలో మునిగి చనిపోవడమేంటనే ప్రశ్న దేశవ్యాప్తంగా అభిమానుల మనసును తొలిచేస్తోంది. ఆమెది

మిగతా 8వ పేజీలో...

ఈ ప్రశ్నకు బదులేదీ!

- ? ముంబైకి తిరిగొచ్చిన 3 రోజులకే బోనీ మళ్లీ ఎందుకెళ్లారు.
- ? శ్రీదేవికి సర్‌ప్రైజ్ విజిట్ ఎందుకు ఇవ్వాలని అనుకున్నారు.
- ? ఆమె 2 రోజులు గదిలోంచిబయటకే రాలేదని తెలిసే వచ్చారా.
- ? రెండురోజుల పాటు శ్రీదేవికి పదే పదే ఫోన్ చేసిందెవరు.
- ? మార్వా పెళ్లిలో బోనీ తొలి భార్య బంధువులతో గొడవ జరిగిందా.
- ? బాత్రూంలో ఆమె అచేతనంగా పడి ఉన్నట్లు ఎన్నింటికి చూశారు.
- ? బాత్ టబ్‌లో ఆమెను చూసింది బోనీయా.. హోటల్ సిబ్బందా.
- ? కార్డియాక్ అరెస్టుతోనే చనిపోయినట్టు ఏ డాక్టరు నిర్ధారించారు.
- ? మరణకారణాన్ని డాక్టర్ కాకుండా బోనీ తమ్ముడెందుకు చెప్పారు.
- ? సాయంత్రం 6 నుంచి రాత్రి 9 దాకా హోటల్లో అసలేం జరిగింది.
- ? 6:30కి టబ్‌లో శ్రీదేవిని గుర్తిస్తే 9 దాకా పోలీసులకి చెప్పలేదేం.
- ? హోటల్లో ఉన్న అత్యవసర వైద్య సేవను ఎందుకు పొందలేదు.





5 లక్షల బీమా

దేశంలో అసహనం

- రైతాంగ విప్లవం రావచ్చు.. మద్దతు ధర ఇచ్చే దమ్ము ప్రధాని మోదీకి లేదు
- రైతులకు లక్ష కోట్లో, రెండు లక్షల కోట్లో కేటాయించే ధైర్యమూ లేదు
- దేశాన్ని గడగడలాడిస్తేనే అన్నదాతలకు న్యాయం జరుగుతుంది
- ఇందుకు తెలంగాణ నుంచే శ్రీకారం.. రైతు సమితులదే నాయకత్వం: కేసీఆర్

11

రైతన్న కోసం కేసీఆర్ కొత్త పథకం

- రాష్ట్రవ్యాప్తంగా 72 లక్షల కుటుంబాలకు లబ్ధి.. రైతు సదస్సులో సీఎం ప్రకటన
- వెంటనే చేయించాలని ఈటలకు ఆదేశం.. ఈ యాసంగి నుంచే మద్దతు ధర
- కూడు, గూడు, గుడ్డకు గాభరా లేని జీవితమే బంగారు తెలంగాణకు తొలిమెట్టు
- రైతు సమితుల్లో వంద శాతం టీఆర్ఎస్ నాయకులే ఉంటారు: కేసీఆర్

టీఆర్ఎస్‌ది నయవంచన



చేవెళ్ల సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న కాంగ్రెస్ నేతలు

- అన్నివర్గాల ప్రజలనూ మోసం చేసిన కేసీఆర్.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లకు బిల్లు పెట్టాలి
- ప్రాణహిత డిజైన్‌ను మళ్లీ మార్చుతాం: ఉత్తమ్.. చేవెళ్లలో ప్రజా చైతన్య బస్సు యాత్ర ప్రారంభం
- పంటల మద్దతు ధరపై కాంగ్రెస్ డిక్లరేషన్.. వరికి రూ.2 వేల మద్దతు ధర.. మిర్చికి 10 వేలు
- పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం: ఖుంటియా.. ఆరోగ్యశ్రీ కన్నా 4వేల పెట్టుబడి బాగుందా?: జానా
- టీఆర్ఎస్‌తో ఏ యుద్ధానికైనా రెడీ: రేవంత్.. ఖుంటియా సహా నేతల అలకలు

2

మార్కెట్ కమిటీ చైర్మన్లకు బొనాంజా

3

గౌరవ వేతనం భారీగా పెంపు

- సెలక్షన్ గ్రేడ్ చైర్మన్లకు 2 వేల నుంచి 25వేలకు
- స్పెషల్ గ్రేడ్ చైర్మన్లకు 1500 నుంచి 20వేలకు

12 నుంచి 108 సేవలు బంద్!

2న సర్కారుకు సమ్మె నోటీసు

3

మే 2 నుంచి ఎంసెట్

- 5 రోజులపాటు పరీక్ష
- షెడ్యూల్ విడుదల
- నేడు నోటిఫికేషన్



భవతారిణి.. మోక్షప్రదాయిని



పరంజ్యోతి

బెంగాల్ ప్రాంతంలో కాళీదేవిని పూజించడం, ఆరాధించడం అధికంగా కనిపిస్తుంటుంది. ఎంతో మంది ప్రజలు ఆరాధ్య దైవంగా, ఇంటి ఇలవేల్పుగా ఆ తల్లిని కొలుస్తుంటారు. రామప్రసాద్ సేన్, రామకృష్ణ పరమహంస వంటి ఎందరో కాళీ సిద్ధులు ఆ ప్రాంతంలో కాళీ భక్తి సంప్రదాయాన్ని వ్యాపింపజేశారు. ముఖ్యంగా కోల్‌కతాలో ప్రపంచ ప్రసిద్ధ కాళీ మందిరాలున్నాయి. వాటిలో విశేషమేంటంటే.. అక్కడ కాళీఘాట్‌లో అత్యంత తీవ్ర స్వరూపిణిగా, ఉగ్రదేవతగా కనిపించే కాళీదేవి, దక్షిణేశ్వర్ దేవాలయంలో ప్రేమస్వరూపిణిగా, ఆహ్లాదమూర్తిగా అనుగ్రహిస్తుంది. రెండు ఆలయాల్లోనూ భక్తజనసందోహం ఉంటుంది. దక్షయజ్ఞంలో ప్రాణాలు విడిచిన సతీదేవి ఖండితాంగాల్లో కుడిపాదం వేళ్లు పడినచోటున క్షేత్రమే కాళీఘాట్. అందుకే అమ్మవారు అక్కడ శక్తిస్వరూపిణిగా పొడవాటి నాలుక చాచి దర్శనమిస్తుంది. స్థానికులు ఆ తల్లిని గ్రామదేవతగా భావించి పూజిస్తారు. భూతప్రేత ప్రయోగ బాధలను, కష్టాలను తొలగించే దేవతగా, నరదిష్టిని పోగొట్టే దేవతగా కొలుస్తారు. దక్షిణేశ్వర్‌లో కొలువైన కాళిని 'భవతారిణి'గా.. అంటే భవబంధాల నుంచి జనులను తరింపజేసి మోక్షాన్ని అనుగ్రహించే దేవతగా పూజిస్తారు. కాళికాదేవిని ప్రేమస్వరూపిణిగా భావించి ఉపాసించిన రామకృష్ణ పరమహంసకు అమ్మ అనుగ్రహం చాలా త్వరగా లభించింది. అమ్మ కరుణవల్లనే ఆయన అద్వైత స్థితిని పొంది మూడురోజుల పాటు నిర్వికల్ప సమాధిస్థితిలో ఉండగలిగారు. రామకృష్ణుల వారికే కాదు.. ఆ తల్లిని భవతారిణీదేవిగా భక్తిగా ఉపాసిస్తే ఎవరికైనా మోక్షాన్ని అనుగ్రహిస్తుంది.

-మాతా రమ్యానంద భారతి



లారీ ఢీకొని నుజ్జునుజ్జయిన కారు

కారుపై కలప దుంగలు

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

అబ్దుల్లాపూర్‌మెట్/హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఓ కారును ఢీకొన్న లారీ.. ఆపై దానిపై బోల్తా పడింది. లారీలో ఉన్న కలప దుంగలు కారుపై పడి నుజ్జునుజ్జు చేశాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఓ చిన్నారి గాయాలపాలైంది. మరో ముగ్గురు రెండు గంటలపాటు కారులోనే చిక్కుకుపోయారు. ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అంబర్‌పేట్ బతుకమ్మకుంటకు చెందిన పసుమాముల శంకర్ ఆదివారం సాయంత్రం భూదాన్ పోచంపల్లిలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో వెళ్లారు. ఆయన వెంట భార్య పద్మ (48), కుమారుడు హరికృష్ణ, సోదరుడి భార్య స్వప్న(35), వారి పిల్లలు రిత్విక, సాహితీ, నిత్య అభిరామ్(8) ఉన్నారు. వీరంతా రాత్రి 10.30 సమయంలో ఇంటికి తిరిగివస్తూ.. కొత్తగూడెం చౌరస్తాలో విజయవాడ జాతీయ రహదారిపై మలుపు తీసుకుంటుండగా.. అటుగా వచ్చిన లారీ ఢీకొంది. అదుపుతప్పిన లారీ.. కలప లోడ్‌తోపాటు కారుపై బోల్తా పడింది. కలప దుంగలు బలంగా పడడంతో.. కారు నుజ్జునుజ్జయింది. వెనుక సీట్లో కూర్చున్న పద్మ, స్వప్న, నిత్య అభిరామ్ అక్కడికక్కడే మృతిచెందారు. రిత్విక (8)కి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ప్రజావాణిలో పరిమళించిన మానవత్వం



అంబికకు నగదు అందజేస్తున్న కలెక్టర్ కృష్ణభాస్కర్

సిరిసిల్ల, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కూతురు పెళ్లి నిశ్చయమైంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. వివాహం ఎలా చేయాలో ఆ తల్లికి తోచలేదు. అధికారులను అడిగితే ఏదైనా సహాయం చేస్తారని భావించి.. ప్రజావాణి కార్యక్రమానికి కూతురు పెళ్లి కార్డుతో వచ్చి కలెక్టర్ ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె పరిస్థితి విని కలెక్టర్, సహా అధికారులందరూ చలించిపోయారు. తక్షణమే ఆమెకు చేయూతనందించి ఉదారతను చాటుకున్నారు. సిరిసిల్లలోని పద్మానగర్‌కు చెందిన చేనేత కార్మికుడు దూడం శ్రీనివాస్-అంబిక దంపతులకు ముగ్గురు కూతుళ్లు. కుమారుడు ఉన్నారు. అద్దె ఇంట్లో ఉంటూనే అనేక కష్టాల మధ్య ఇద్దరు కూతుళ్ల వివాహం జరిపించారు. మార్చి 8న భీవండికి చెందిన అమర్‌తో చిన్న కూతురు మహేశ్వరిని ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో వివాహం ఎలా చేయాలో తోచక సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అంబిక వచ్చి.. కలెక్టర్ కృష్ణభాస్కర్ ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో స్పందించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్‌బాషా, అధికారులు తక్షణమే రూ.28 వేల నగదు సేకరించి కలెక్టర్ కృష్ణభాస్కర్ సంక్షేమ ట్రస్ట్ నుంచి రూ.10.వేల చెక్కును అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. తక్షణ సహాయంతో పాటు కల్యాణ లక్ష్మి కింద రూ.75 వేలు అందించాలని కలెక్టర్ సిఫారసు చేశారు.

యాదాద్రిలో వైభవంగా చక్రస్నానం



బాలాలయంలో శాస్త్రోక్తంగా శ్రీచక్రాళ్వార్ల తీర్థస్నానం

యాదాద్రి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదాద్రి లక్ష్మీ నారసింహుడి ఆలయంలో సోమవారం శ్రీచక్ర ఆళ్వార్లకు పుణ్యతీర్థ స్నానం, యాగశాలలో పూర్ణాహుతి, లక్ష్మీనరసింహస్వామికి శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు కథ కార్యక్రమాలు ఆగమ శాస్త్ర రీతిలో నిర్వహించారు. చక్రతీర్థ స్నానంతో పాటు వైదిక కార్యక్రమాలన్నీ ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనుల కారణంగా బాలాలయంలో నిర్వహించారు. చక్రస్నానంలో భాగంగా విష్ణుపుష్కరిణి నుంచి అర్చకులు మంగళవాయిద్యాలు, వేదపారాయణలతో పుణ్యతీర్థ జలాన్ని కలశాల్లో తీసుకువచ్చి గంగాళం పాత్రలో వేసి సుదర్శన చక్ర తీర్థస్నాన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం ఈ జలాలను పుష్కరిణిలో కలపగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అంతకు ముందు ఆలయంలో శాంతి కోసం జరిపిన హవన పూజల్లో పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో కల్యాణ లక్ష్మీనరసింహ స్వామికి శ్రీ పుష్పయాగం జరిపారు. అనంతరం దోపోత్సవ కార్యక్రమాలు జరిగాయి.

సాగర్ ప్రాజెక్టుకు మరో స్పిల్‌వే అవసరం



టైగర్ వ్యాలీ ప్రాంతాన్ని పరిశీలిన ఎంఎస్.రెడ్డి

డీఎస్‌ఆర్పీ కమిటీ చైర్మన్ ఎంఎస్.రెడ్డి

నాగార్జునసాగర్, ఫిబ్రవరి 26: బహుళార్ధ సాధక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్‌కు మరో స్పిల్‌వే అవసరమని డీఎస్‌ఆర్పీ (డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్) చైర్మన్ ఎంఎస్.రెడ్డి తెలిపారు. మూడురోజుల పాటు సాగర్ డ్యాం, డ్యాం దిగువ భాగంలో ఉన్న టైగర్ వ్యాలీ, ఎడమ, కుడి కాల్వల మట్టి కట్టలను, క్రస్ట్ గేట్లను ఆయన పరిశీలించారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం సాగర్ డ్యాంకు ఎలాంటి ప్రమాదం లేదని, ఒకవేళ 2009లో వచ్చినట్లుగా భారీ వరదలు సంభవిస్తే డ్యాంకు తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉందన్నారు. డ్యాం వరద నీటి సామర్థ్యం కేవలం 12 లక్షల క్యూసెక్కులు మాత్రమేనని, కానీ 2009లో 24 లక్షల క్యూసెక్కుల భారీ వరద ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి డ్యాంలోకి వచ్చిందని, అప్పుడు వరద ఉధృతి మరింత పెరిగి ఉంటే ముప్పు వాటిల్లేదని అన్నారు. భవిష్యత్తులో భారీ వరద ఉధృతిని తట్టుకునేందుకు ఎడమ కాల్వ మట్టి కట్టను ఒకచోట తొలగించి మరో స్పిల్‌వేను నిర్మిస్తే మేలని సూచించారు. ఇక్కడ స్పిల్‌వే నిర్మించడం వల్ల భారీ వరదలు సంభవించినపుడు వరద నీటిని స్పిల్‌వే ద్వారా దిగువన ఉన్న టైగర్ వ్యాలీకి విడుదల చేసి, నీటిని నిల్వ చేయవచ్చని వివరించారు.

నాకు పెళ్లొద్దు.. చదువుకుంటా

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థిని

భూత్పూర్, ఫిబ్రవరి 26: ' నాకు పెళ్లి వద్దు చక్కగా చదువుకుంటా, అమ్మనాన్నలు పెళ్లి చేయాలని చూస్తున్నారు' అని ఓ విద్యార్థిని మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్ రోస్‌కు నేరుగా ఫిర్యాదు చేసింది. కలెక్టర్ ఆదేశంతో స్పందించిన అధికారులు విద్యార్థిని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, విద్యార్థినిని స్టేట్ హోంకు తరలించారు. జిల్లాలోని భూత్పూర్ మండలం పోతులమడుగుకు చెందిన బరెమోని ఆంజనేయులు పెద్దమ్మాయి మౌనిక పదో తరగతి చదువుతోంది. ఆమెను అదే గ్రామానికి చెందిన మెల్పటి హన్మంతు కుమారుడు మహేశ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ విషయమై మౌనిక సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చి కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేసింది.



బాలికను ఇంటివద్ద విచారిస్తున్న పోలీసులు, అధికారులు

టీఆర్‌ఎస్‌ది నయవంచన

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ధ్వజం.. కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభం.. తరలివచ్చిన శ్రేణులు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/వికారాబాద్/హైదరాబాద్/నార్సింగ్/తాండూరు/నాంపల్లి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నయవంచనకు పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించేందుకే ప్రజా చైతన్య బస్సు యాత్ర చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలనూ మోసం చేసిన సీఎం కేసీఆర్‌ను గద్దె దించేంత వరకూ తాము పోరాడతామన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన చేవెళ్లలో, వికారాబాద్ జిల్లా చిగుళ్లపల్లిలో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడిన ఉత్తమ్.. ఎన్నికల వేడి రగిలించారు. బంగారు తెలంగాణ అంటూ కేసీఆర్ తమ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, వృద్ధుల కోసం మరిన్ని సంక్షేమ పథకాలను అమల్లోకి తెస్తామని చెప్పారు. రైతు డిక్లరేషన్‌నూ విడుదల చేశారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, వరి, మొక్కజొన్న పంటలకు కనీస మద్దతు ధరను రూ.2 వేలు, పత్తికి రూ.6 వేలు, మిర్చికి రూ.10 వేలకు తగ్గకుండా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాలకు మరికొన్ని రాయితీలు అందచేస్తామని, పాత బకాయిలన్నీ తామే చెల్లిస్తామని అన్నారు. సంఘానికి రూ.లక్ష చొప్పున రివాల్వింగ్ ఫండ్ ఇస్తామని, రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తామని తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.ఖుంటియా మాట్లాడుతూ.. ఇతర పార్టీల వారంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని, ఎవరు వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. కాగా కేసీఆర్ మాటల గారడీకి మరోసారి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌తో దేనికైనా రెడీ: రేవంత్

కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ కుటుంబం నానా మాటలు అంటోందని, ఇక తాము చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. 'అవతలి వారు కబడ్డీ ఆడతామంటే మేము క్యారమ్ బోర్డు ఆడతామా? కత్తి యుద్ధానికైనా, కర్రసాముకైనా, మల్లయుద్ధమైనా సరే.. ఎక్కడైనా, ఎప్పుడైనా టీఆర్‌ఎస్‌తో ఆడేందుకు సిద్ధం' అని అన్నారు. కాగా కాంగ్రెస్ నేతలు ఎవరూ ఇప్పుడు కుర్చీల కోసం కొట్లాడుకోవద్దని, ముందుగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కలిసి పనిచేయాలని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు సూచించారు. తాను ఇక రాష్ట్ర కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని మాజీ ఎంపీ అజహరుద్దీన్ చెప్పారు. సభలో శాసనమండలి విపక్షనేత షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.



బస్సు యాత్రకు బయలుదేరే ముందు హైదరాబాద్ నాంపల్లి దర్గాలో ఉత్తమ్‌కు దట్టి కడుతున్న ముస్లిం మతపెద్ద

దర్గాలో ఉత్తమ్ ప్రార్థనలు.. గుడిలో పూజలు

బస్సు యాత్ర ప్రారంభించే ముందు ఉత్తమ్ బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో ప్రత్యేక పూజలుచేశారు. ఆయనకు తన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి తిలకం దిద్దారు. అనంతరం ఉత్తమ్ నాంపల్లి యూసుఫ్ బాబా దర్గాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడ టీడీపీ నేత ఫిరోజ్‌ఖాన్ ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం ఆరె మైసమ్మ గుడికి చేరుకొని.. అమ్మవారికి పూజలు చేశారు. అక్కడి నుంచి మొయినాబాద్ చర్చికి చేరుకుని ప్రార్థనలు చేశారు. కార్యకర్తలు, నేతలు ఉత్తమ్‌ను అనుసరించగా.. చేవెళ్ల సభకు బయలుదేరి వెళ్లారు.

ఖుంటియా సహా నేతల అలకలు

తొలిరోజే అలకల పర్వం మొదలైంది. చేవెళ్లసభలో సాక్షాత్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఖుంటియానే అలకబూనారు. సభకు ఖుంటియా వచ్చేసమయానికే వేదిక కిక్కిరిసిపోయింది. తనకు సీటు లేకపోవడంతో ఆగ్రహం చెందిన ఆయన.. కిందకు దిగి విలేకరుల పక్కన కూర్చున్నారు. పలువురు నేతలు వచ్చి బతిమాలడంతో వేదికపైకి వచ్చి.. ప్రసంగం తరువాత మళ్లీ వెళ్లిపోయారు. కొందరు సీనియర్లు తమకు మాట్లాడే అవకాశం దక్కలేదంటూ అలకబూనారు.

2 వేల వాహనాలతో ర్యాలీ

సెంటిమెంట్‌గా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నుంచి చేపట్టిన బస్సుయాత్ర కోలాహలంగా మొదలైంది. హైదరాబాద్ నుంచి ఉత్తమ్ వాహనంవెంట పార్టీ శ్రేణులు తరలివచ్చారు. రెండు వేల వాహనాలతో పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలివచ్చారు.

లోకం తీరు




ఉష్ణోగ్రతలు

కేంద్రం	కనిష్ఠం	గరిష్ఠం
ఆదిలాబాద్	18.7	36.3
నిజామాబాద్	19.2	37.0
హైదరాబాద్	16.9	32.7
ఖమ్మం	18.0	36.0
వరంగల్	18.0	34.5

రాష్ట్రంలో మళ్లీ పెరిగిన చలి

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. అత్యల్పంగా మెదక్‌లో 13డిగ్రీల మేరకు కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండలో 4 డిగ్రీలు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రామగుండంలో 3 డిగ్రీల చొప్పున సాధారణం కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం భద్రాచలంలో 38 డిగ్రీలు, నిజామాబాద్ 37.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 37.2 డిగ్రీల మేరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.



దేశాన్ని కాచుకోవాల్సిన బాధ్యత హిందువులదే

దేశాన్ని కాచుకోవాల్సిన బాధ్యత హిందువులదే. ఇందుకు హిందువులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రపంచ దేశాల చేతుల్లో నష్టపోతాం.

- ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్



బీజేపీ దేశానికి పట్టిన రోగం!

బీజేపీ.. దేశానికి పట్టిన పెద్ద రోగం. కాంగ్రెస్ జలుబు, దగ్గులాంటిది. పెద్ద రోగానికి మందు వేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. కానీ 'జస్ట్ ఆస్కింగ్' ద్వారా దేశ వ్యాప్తంగా చైతన్యం తీసుకురాదలుచుకున్నా.

- నటుడు ప్రకాశ్‌రాజ్

నేటి పెట్రో ధరలు (లీ.)

పెట్రోల్	డీజిల్
పాత ధర రూ. 75.74	పాత ధర 67.54
కొత్త ధర రూ. 75.72	కొత్త ధర 67.52
తగ్గింది : 2 పైసలు	తగ్గింది : 2 పైసలు



కాంటాక్ట్ లెన్స్‌తో మధుమేహ పరీక్ష

సియోల్, ఫిబ్రవరి 26: మధుమేహ రోగులు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షిస్తూ నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం క్రమం తప్పకుండా రక్త పరీక్ష చేసుకోవాలి. ఆ బాధ లేకుండా కేవలం కన్నీళ్లతోనే చక్కెర స్థాయులను పర్యవేక్షించే కాంటాక్ట్ లెన్స్‌ను దక్షిణ కొరియాలోని ఉల్సాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు రూపొందించారు. గ్లూకోజ్ సెన్సర్, చిన్న ఎల్ఈడీ బల్బును కలిగి ఉండే ఈ లెన్స్‌ను కళ్లకు పెట్టుకున్నపుడు కన్నీరు తాకి దానిలో ఉండే చక్కెర స్థాయులను గ్లూకోజ్ సెన్సర్ గుర్తిస్తుంది.

కేన్సర్‌పై పోరుకు కణితుల సృష్టి

లండన్, ఫిబ్రవరి 26: కేన్సర్ వ్యాధిని తగ్గించేందుకు కీమోథెరపీ ఒక్కటే మార్గం. దీని వల్ల ఆరోగ్యకర కణాలు చనిపోవడం, బాధితుడు కుంగుబాటుకు గురి కావడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యను తప్పించేందుకు శాస్త్రవేత్తలు ఔషధాలను తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. వాటిని కేన్సర్ రోగిపై పరీక్షించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ మందులు వికటిస్తే రోగి ప్రాణానికే ప్రమాదం. అందుకే, కేన్సర్ కణితుల లాంటి 'చిన్న కణితుల'ను యూకేలోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ రీసెర్చ్ పరిశోధకులు ల్యాబ్ వాతావరణంలో తయారుచేశారు. ఏ మందు ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు ఈ కణితులు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

మార్చి 15లోగా ఎల్పీ సెట్

▸▸ అప్పీలును తోసిపుచ్చిన హైకోర్టు

హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎల్పీ సెట్)ను మార్చి 15లోగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. 6వారాల్లో ఎల్పీ సెట్ నిర్వహించాలంటూ 2016లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌ను ఏసీజే రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం కొట్టివేసింది. లాంగ్వేజ్ పండిట్ల కోర్సు ప్రమాణాలను పెంచాలనే ఉద్దేశంతో కోర్సు గడువును 9నెలల నుంచి రెండేళ్లకు పెంచాలన్న ప్రభుత్వనిర్ణయం ప్రశంసనీయమే అయినా...ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఈ కోర్సు కాలపరిమితి 9 నెల లేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

టీఆర్టీ ఇంగ్లిషు పరీక్షకు 66.9 శాతం హాజరు

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ సోమవారం నిర్వహించిన టీఆర్టీ ఎస్‌ఏ ఇంగ్లిష్ సబ్జెక్టు పరీక్షకు 66.9శాతం మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన మ్యాథ్స్, సోషల్‌స్టడీస్ పరీక్షకు 70.8శాతం మంది హాజరయ్యారు. మంగళవారం ఉదయం ఫిజికల్ సైన్స్, మధ్యాహ్నం లాంగ్వేజ్ పండిట్ (ఉర్దూ, మరాఠీ, హిందీ) పరీక్ష నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ముదిరాజ్ భవన నిర్మాణానికి రూ.5కోట్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ముదిరాజ్ సంఘానికి రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. సంఘం భవన నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సీపీఎస్ రద్దుతో 6 వేల కోట్ల మిగులు

▸▸ రాజీవ్‌శర్మను కలిసిన ఉద్యోగ సంఘ నేతలు

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): 'సీపీఎస్‌ను(కాంట్రిబ్యూటరీ పింఛను విధానం) రద్దు చేస్తే ప్రభుత్వానికి రూ.6వేల కోట్లు మిగులుతాయి. వాటిని ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు మళ్లించొచ్చు. ఆ దిశగా పరిశీలించండి' అని సీపీఎస్ ఉద్యోగ సంఘం(టీఎస్‌సీపీఎస్ఈఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగారపు స్థితప్రజ్ఞ, కల్వల్ శ్రీకాంత్ ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మను సోమవారం కలిసిన సంఘం నేతలు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

మే 2 నుంచి ఎంసెట్

ఐదు రోజులపాటు పరీక్షలు.. షెడ్యూల్ విడుదల.. నేడు నోటిఫికేషన్ జారీ

▸▸ మార్చి 4 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు

▸▸ అప్లికేషన్‌లో ఈ-మెయిల్ ఐడీ తప్పనిసరి

▸▸ నిమిషం నిబంధన యథాతథం: పాపిరెడ్డి

▸▸ ఈసెట్, పీజీఈసెట్ షెడ్యూల్ జారీ


పాపిరెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఎంసెట్ షెడ్యూల్ సోమవారం విడుదలైంది. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్‌తో పాటు నూతనంగా చేర్చిన ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్ష నోటిఫికేషన్ మంగళవారం జారీ కానుంది. మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడి, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, రిజిస్ట్రార్, ఎంసెట్ కన్వీనర్ యాదయ్యతో కలిసి సోమవారం వెల్లడించారు. ఎంసెట్‌కు గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు పరీక్ష సమయానికి ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఈ ఏడాది నుంచి ఎంసెట్ పరీక్షను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆన్‌లైన్ పరీక్ష నేపథ్యంలో విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించినట్లు పాపిరెడ్డి తెలిపారు. త్వరలోనే విద్యార్థులకు మాక్ టెస్టుల సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ఏప్రిల్ 20నుంచి హాల్‌టికెట్లు

ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన విద్యార్థులు ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు సమయంలో ఏవైనా తప్పులు దొర్లితే ఏప్రిల్ 6 నుంచి 9వ తేదీ వరకు సవరించుకునే అవకాశం కల్పించారు. మే 2, 3వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షను నిర్వహించనున్నారు. అదే విధంగా మే 4, 5, 7వ తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షను నిర్వహించనున్నారు. ఒక్కో బ్యాచ్‌కు 25 వేల మంది చొప్పున ప్రతి రోజు రెండు బ్యాచ్‌లకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం బ్యాచ్‌కు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, మధ్యాహ్నం బ్యాచ్‌కు 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ-మెయిల్ ఐడీ తప్పనిసరి

ఈ ఏడాది నుంచి ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్ష నేపథ్యంలో విద్యార్థులకు ఈ-మెయిల్ ఐడీ తప్పనిసరిగా మారింది. ఆన్‌లైన్ ద్వారానే సమాచారం అందిస్తుండడంతో విద్యార్థులు వారి దరఖాస్తులో కచ్చితంగా ఈ-మెయిల్ ఐడీని పేర్కొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రశ్నపత్రం, ఓఎంఆర్ జిరాక్స్ కాపీ సహా అనేక రకాల సమాచారాన్ని నేరుగా విద్యార్థులు దరఖాస్తులో పొందుపరిచిన ఈ-మెయిల్‌కు పంపించనున్నారు. విద్యార్థి ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వెంటనే పీడీఎఫ్ కాపీ విద్యార్థి ఈ-మెయిల్‌కు చేరుతుంది. ఒకవేళ విద్యార్థి ఈ-మెయిల్ ఐడీ ఇవ్వకపోయినా, తప్పుడు ఈ-మెయిల్ ఇచ్చినా అధికారుల నుంచి సమాచారం చేరదు. దీంతో విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.

ఈసెట్, పీజీఈసెట్..

ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ పరీక్ష వివరాలను పాపిరెడ్డి వెల్లడించారు. మార్చి 2వ తేదీన ఈసెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు. మే 9న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నట్లు ఈసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. మరోవైపు ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీఈసెట్ పరీక్ష నోటిఫికేషన్‌ను మార్చి 12న జారీ చేయనున్నారు. పీజీఈసెట్ ప్రవేశ పరీక్షను మే 28 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.

భారీగా పెరిగిన ఫీజు

ఎంసెట్ దరఖాస్తు ఫీజు ఈఏడాది భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, ఇతర విద్యార్థులకు రూ. 800 ఫీజు నిర్ణయించారు. గత ఏడాది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 250, ఇతర విద్యార్థులకు రూ.500గా ఫీజు ఉండేది. ఈ ఏడాది ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించడం, జీఎస్టీ భారంతో భారీగా పెంచేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ రెండు పరీక్షలు రాసే విద్యార్థుల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 800, ఇతర విద్యార్థులకు రూ. 1600 ఫీజు నిర్ణయించారు.

ఎంసెట్ షెడ్యూల్

నోటిఫికేషన్ జారీ	27-02-2018
దరఖాస్తుల స్వీకరణ	మార్చి 4 నుంచి ఏప్రిల్ 4 వరకు
దరఖాస్తులో తప్పుల సవరణకు	06-04-18 నుంచి 09-04 వరకు
రూ. 500 అపరాధ రుసుముతో	11-04-2018 వరకు
రూ. వెయ్యి అపరాధ రుసుముతో	18-04-2018 వరకు
రూ. 5వేల అపరాధ రుసుముతో	24-04-2018 వరకు
రూ. 10వేల అపరాధ రుసుముతో	28-04-2018 వరకు
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్	20-04-18 నుంచి 01-05 వరకు
పరీక్ష ఫీజు	ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400 ఇతర విద్యార్థులకు రూ. 800
పరీక్ష సమయం	ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు (మొదటి బ్యాచ్) మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు (రెండో బ్యాచ్)
అగ్రికల్చర్ పరీక్ష	02-05-18 నుంచి 03-05 వరకు
ఇంజనీరింగ్ పరీక్ష	04-05-18 నుంచి 07-05 వరకు (6వ తేదీన పరీక్ష లేదు)

ఈసెట్ షెడ్యూల్

నోటిఫికేషన్ జారీ	02-03-2018
దరఖాస్తుల స్వీకరణ	05-03-18 నుంచి 06-04 వరకు
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్	02-05-18 నుంచి 07-05 వరకు
పరీక్ష తేదీ	09-05-2018
పరీక్ష సమయం	ఉదయం 10 నుంచి మధ్యాహ్నం1 వరకు
పరీక్ష ఫీజు	ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400 ఇతర విద్యార్థులకు రూ. 800

పీజీఈసెట్ షెడ్యూల్

నోటిఫికేషన్ జారీ	12-03-2018
దరఖాస్తుల స్వీకరణ	15-03-18 నుంచి 01-05 వరకు
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్	22-05-18 నుంచి 27-05 వరకు
పరీక్ష తేదీలు	28-05-18 నుంచి 31-05 వరకు
పరీక్ష సమయం	ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు (మొదటి బ్యాచ్) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు (రెండవ బ్యాచ్)
పరీక్ష ఫీజు	ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 500, ఇతర విద్యార్థులకు రూ. 1000

సామాన్యుల సేవకే సాంకేతికత

▸▸ 180 సేవలతో టీ-యాప్ ఫోలియో: కేటీఆర్

▸▸ యువతకు అనుకూల విధానాలు: సి.ఆర్‌చౌదరి

▸▸ ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు ప్రారంభం


21వ జాతీయ సుపరిపాలన సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి సీఆర్ చౌదరి, రాష్ట్ర మంత్రి కేటీఆర్, యూఐడీఏ సీఈవో అజయ్‌భూషణ్ పాండే తదితరులు

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): 'సైన్స్, టెక్నాలజీ.. సామాన్యుల సమస్యలకు పరిష్కారం చూపాలి. వారి దైనందిక జీవితాల్లో భాగం కావాలి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించింది' అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ప్రభుత్వ పాలనలో ఐటీ పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ సామాన్యులకు చేరువ చేస్తున్నామని తెలిపారు. సోమవారం నగరంలోని హెచ్ఐసీసీలో ప్రారంభమైన ఈ-గవర్నెన్స్ 21వ జాతీయ సదస్సులో మంత్రి మాట్లాడారు. ఈ-గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ మాత్రమే కాదని, ప్రభుత్వ పాలనను సామాన్యులందరికీ సులభంగా, సమర్థంగా, ప్రయోజనకరంగా అందించడమే దీని అసలైన ఉద్దేశమన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వేగంగా చేరువ చేసేందుకు టీ-ఫైబర్ అమలు చేస్తున్నామన్నారు. తాను అమెరికాలో 8ఏళ్లపాటు ఉండగా.. డ్రైవింగ్ లైసెన్సు కోసం ఒక్కసారి మాత్రమే ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లానని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ పౌరులు సైతం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఆయా సేవలను ఇంటివద్దనే అందించడంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. 180 ప్రభుత్వ సేవలతో 'టీ యాప్ ఫోలియో' యాప్‌ను సిద్ధం చేశామని, దీనిని మంగళవారం విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వం పారదర్శకతతోపాటు వేగవంతమైన పాలన అందిస్తేనే అది ఉత్తమ పాలన అవుతుందని ప్రత్యేక అతిథిగా పాల్గొన్న కేంద్ర సహాయమంత్రి సి.ఆర్.చౌదరి అన్నారు. యువతకు అనుకూలమైన విధానాలను అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు రూపొందించాలని సూచించారు. సీఎస్ ఎస్.కె.జోషి, కేంద్ర ఐటీశాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నీ, పాలనా సంస్కరణలు, ప్రజా విజ్ఞప్తుల శాఖ కార్యదర్శి కె.వి.ఈపన్ తదితరులు పాల్గొన్నారు.

'ఆధార్' సమస్యలు ఎదుర్కొంటున్నా: యూఐడీఏఐ సీఈవో

ఆధార్‌తో తానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని యూఐడీఏఐ సీఈవో, జీఎస్‌టీఎన్ చైర్మన్ అజయ్‌భూషణ్ పాండే అన్నారు. పలువురి ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఇటీవల తన ఆధార్ వివరాలను ఓ బ్యాంకు సేకరించిందని, దీంతో ఆందోళనకు గురయ్యానన్నారు.ఆధార్ వివరాలు సంస్థలకు తెలిపాక.. ఆ సమాచారాన్ని వారు ఏవిధంగా వినియోగిస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో 'ఆథెంటిఫికేషన్ హిస్టరీ' ద్వారా 6నెలల వివరాలను తెలుసుకోవచ్చన్నారు.

ఈ-గవర్నెన్స్‌లో తెలుగు రాష్ట్రాలు భేష్: చౌదరి

ఈ-గవర్నెన్స్‌లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయని కేంద్ర మంత్రి సి.ఆర్.చౌదరి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఇంద్రసేనారెడ్డి, ఎన్.వి.సుభాష్ తదితరులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ-గవర్నెన్స్‌తో 2016-17లో దేశంలోకి అత్యధిక విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు.

మార్కెట్ కమిటీ చైర్మన్లకు బొనాంజా

▸▸ గౌరవవేతనం భారీగా పెంపు

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల గౌరవవేతనాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. సెలెక్షన్‌గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్లకు గౌరవవేతనం గతంలో రూ. 2వేలుగా ఉండగా.. దాన్ని రూ. 25వేలకు పెంచింది. రూ.1500గా ఉన్న స్పెషల్‌గ్రేడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవ వేతనాన్ని రూ. 20 వేలకు పెంచింది. ఇతర వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లకు గతంలో రూ. 1500 గౌరవ వేతనం ఉంటే దాన్ని రూ. 15 వేలకు పెంచింది. ఈ మేరకు మార్కెట్ చట్టంలోని నిబంధనలు సవరిస్తూ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సమావేశం జరిగినప్పుడు కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులకు ఇచ్చే సిట్టింగ్ ఫీజును రూ.వెయ్యి చొప్పున పెంచింది. గతంలో ఈ ఫీజు ఒక్కో సభ్యునికి రూ.250 నుంచి రూ.300 వరకు ఉండేది. 16ఏళ్ల తర్వాత గౌరవవేతనం పెరిగినట్లు మార్కెటింగ్‌శాఖ వర్గాలు తెలిపాయి.

సాదాబైనామాల చట్టబద్ధతకు ఉత్తర్వులు

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ఆదేశిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ సోమవారం మెమో జారీ చేశారు. తెలంగాణ రికార్డ్ ఇన్ పట్టాదార్ పాస్‌బుక్ రూల్స్-1989లోని సెక్షన్-5(ఏ)లోని రూల్ 22(2)ను అనుసరించి ఈ దరఖాస్తులను క్రమబద్ధీకరించనున్నారు. 2014లో 2,68,610 ఎకరాలకు చెందిన 6,18,368 దరఖాస్తులను క్రమబద్ధీకరించిన ప్రభుత్వం, 2016డిసెంబరు 19న జీవో 294ద్వారా ఐదెకరాలదాకా భూములను సాదా బైనామాలకింద ఉచితంగా క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా 2017 సెప్టెంబరు 15నుంచి డిసెంబరు 31వరకు రెవెన్యూ రికార్డుల నవీకరణ కింద స్వీకరించిన 2,45,668 దరఖాస్తులను క్రమబద్ధీకరించనుంది.

భూచట్టం ప్రిసైడింగ్ అధికారి సర్వీసు పొడిగింపు

భూసేకరణ చట్టం-2013 ప్రకారం నిర్వాసితులకు సముచిత పరిహారం లభించకపోతే అప్పీల్‌కెళ్లడానికి ఉద్దేశించిన ప్రిసైడింగ్ అధికారి సర్వీసును ప్రభుత్వం రెండేళ్లు పొడిగించింది. జిల్లా పూర్వ జడ్జి బి. నాగమారుతీశర్మను నిరుడు ఫిబ్రవరి 22న ప్రభుత్వం ప్రిసైడింగ్ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆయన పదవీకాలం ముగియడంతో మరో రెండేళ్లు లేదా 65 ఏళ్లు నిండకుండా సర్వీసును పొడిగిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ సోమవారం జీవో జారీ చేశారు.

బాధ్యతలు స్వీకరించిన కృష్ణా బోర్డు చైర్మన్

కొత్తగా నియమితులైన కృష్ణాబోర్డు చైర్మన్ వైకే శర్మ సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటివరకు ఈ పోస్టులో ఉన్న శ్రీవాస్తవ గత నెలాఖరులో రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో శర్మను కేంద్రం నియమించింది.

సిద్దిపేటలో 1 నుంచి కళా ఉత్సవాలు

▸▸ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్న హరీశ్: మామిడి హరికృష్ణ


మామిడి హరికృష్ణ

సిద్దిపేట, ఫిబ్రవరి 26: సిద్దిపేటలో అర్ధవృత్తాకారంలో నిర్మించిన కోమటిచెరువు కళాక్షేత్రాన్ని మార్చి 1న మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మూడురోజులపాటు కళా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆడిటోరియం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు మంత్రి హరీశ్‌రావు కోమటిచెరువు కళాక్షేత్రాన్ని నిర్మింపజేశారని చెప్పారు. ఈ కళాక్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావుతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా 1వ తేదీన సాయంత్రం 4 గంటలకు విక్టరీ చౌరస్తా నుంచి కోమటి చెరువు వరకు కళాయాత్రను నిర్వహిస్తామన్నారు. వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు గౌరవ సత్కారం అందజేస్తామని తెలిపారు. 2వ తేదీ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హాజరవుతారని వివరించారు. 3వ తేదీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి చందూలాల్ హాజరవుతారని తెలిపారు. అంతకుముందు మామిడి హరికృష్ణ, జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి తదితరులు కళాక్షేత్రాన్ని సందర్శించారు.

12 నుంచి '108' సేవలు బంద్!

▸▸ 2న సర్కారుకు సమ్మె నోటీసు

▸▸ పట్టించుకోని వైద్యఆరోగ్య శాఖ



హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): అత్యవసర సమయంలో స్పందించే 108 వాహన సేవలు నిలిచిపోనున్నాయి. మార్చి 12నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం ప్రకటించింది. 4రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 108 ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతున్నారు. అత్యవసర సేవలు కావడంతో నిరసన తెలుపుతూనే విధులు నిర్వర్తిస్తున్నారు. తమ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు వెళుతున్నట్లు 108 ఉద్యోగులు చెబుతున్నారు. 13ఏళ్లుగా అత్యవసర సేవలందిస్తున్నా తమకు గుర్తింపు లభించలేదని, జీతాలుకూడా పెరగలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 333 వాహనాలు అత్యవసర సేవలను అందిస్తున్నాయి. ప్రతి వాహనంలో ఇద్దరు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు, ఇద్దరు పైలెట్లు,ఒకరు రిలీవర్ ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 1650 మంది పనిచేస్తున్నారు.

108 ఉద్యోగుల గరిష్ఠ జీతం రూ.13000. 13ఏళ్లుగా పనిచేస్తున్నా వారి వేతనం పెరగడం లేదు. కొత్తగా చేరిన వారికిచ్చే జీతం రూ.4450. పని మాత్రం కనీసం 12 గంటలుంటుందని సిబ్బంది చెబుతున్నారు. తమ సమస్యలకు పరిష్కారం లభించకపోతే మార్చి 2న సమ్మె నోటీసివ్వాలని ఉద్యోగులు నిర్ణయించారు. తప్పనిసరై తాము సమ్మెకు వెళ్లాల్సి వస్తోందని 108ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె అశోక్ అన్నారు.

● ఉద్యోగుల సమస్యలు, సమ్మె విషయంపై వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల వివరణ కోరేందుకు 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధి ప్రయత్నించగా.. ఏ ఒక్క అధికారి అందుబాటులోకి రాలేదు. కనీసం ఫోన్‌లో కూడా స్పందించలేదు.

సిబ్బంది డిమాండ్లివే..

- ప్రైవేటు ఉద్యోగులుగా కాకుండా కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించాలి.
- ప్రస్తుతమున్న 12 గంటల పనిని 8 గంటలకు తగ్గించాలి.
- జీతాల పెంపుపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.
- ఉద్యోగ భద్రత కల్పించాలి.
- ఉద్యోగులను సొంత ప్రాంతాలకు పంపాలి.

ఒక చరిత్ర... ఒక విషాదం

కొందరు అంతే... కాలానికీ, తరాలకూ అతీతంగా ఆకర్షణ మంత్రం వేసేస్తారు. తెలియని ఆత్మీయబంధం పెనవేసుకుంటారు. బహు భాషా నటి శ్రీదేవి అలాంటి ఉదాహరణే. ఈ అభినయ తారక ఆకస్మాత్తుగా కనుమరుగైపోయిందంటే, కోట్లాది జనం విషాదంలో మునిగి పోయింది అందుకే. బహుశా, ఒక సినిమా నటి మరణాన్ని భాషలు ప్రాంతాలకు అతీతంగా దేశమంతా ఓ తీరని విషాదంగా జరుపుకోవడం సందర్భం ఇటీవలి కాలంలో ఇదొక్కటేనేమో! నాలుగో ఏట మొదలుపెట్టి యాభై నాలుగో ఏట కన్నుమూసే వరకు యాభై ఏళ్ళ పాటు కుటుంబాన్ని ప్రేమించి, నటనతో శ్వాసించిన అమ్మాయి...అందంతో కట్టిపడేస్తూనే, అభినయంతో మనసుపై చెరగని ముద్ర వేసిన అమ్మాయి... అడుగుపెట్టిన ప్రతిచోటా అందలం ఎక్కిన అమ్మాయి... నటనలో, పారితోషికంలో టాప్ హీరోలకు దీటుగా నిలిచిన అమ్మాయి... హిందీ చిత్రసీమలో ఇంత క్రేజ్ సాధించిన తొలి స్టార్ హీరోయిన్ అనిపించుకున్న అమ్మాయి ఒక్క శ్రీదేవి! ఇన్ని సాధించిన తెలుగమ్మాయి ఒక్క శ్రీదేవే!

బాలనటులుగా మొదలై ఇంతటి శిఖరస్థాయికి చేరినవాళ్ళు, అయిదు దశాబ్దాలుగా నటనలోనే ఉన్నవాళ్ళు సమకాలీన దక్షిణ భారత సినీ చరిత్రలో కమలహాసన్, శ్రీదేవి ఇద్దరే కనిపిస్తారు. శ్రీదేవి, కమలహాసన్, రజనీకాంత్‌లు ముగ్గురూ ఒకే కాలఘట్టంలో ఎదిగి, దక్షిణాపథాన వెలిగిన వైనం ఒక యాదృచ్ఛిక విచిత్రం. అందులోనూ, అయిదు దశాబ్దాల కెరీర్... మూడొందల దాకా సినిమాలు... అందులో తొంభై శాతం సినిమాల్లో హీరోయిన్‌గానే చిత్రసీమను ఏలడం మాత్రం శ్రీదేవి మాత్రమే సృష్టించిన చరిత్ర. ఆమెను తొలి నాళ్ళలో తీర్చిదిద్దింది బాలచందర్, భారతీరాజా, మహేంద్ర లాంటి తమిళులైనా, ఆమెను జనసామాన్యానికి దగ్గర చేసి, ముందుగా స్టార్‌ను చేసింది మన దాసరి, రాఘవేంద్రరావు, బాపయ్య లాంటి తెలుగువాళ్ళు, తెలుగు చిత్రసీమే. ఆమె కెరీర్‌లో అధిక సంఖ్యాక చిత్రాలూ తెలుగే. మనుమరాలిగా మొదలుపెట్టి అదే హీరో సరసన హీరోయిన్‌గానే, మూడు తరాల నటులతో హీరోయిన్‌గా నర్తించినా అది ఒక్క శ్రీదేవికే చెల్లింది. అందుకే, దక్షిణాదిలో ఆమె సినీ విజయప్రస్థానం, 1983 నుంచి హిందీ రంగంలో గ్లామర్ తారగా ఒక దశాబ్దాన్ని ఆమె ఏలిన వైనం ఎప్పటికీ ఓ ఆశ్చర్యమే. అంత అందాల బొమ్మ నిపుణులైన దర్శకుల చేతిలో పడ్డప్పుడల్లా అభినయ విశ్వరూపిణిగా మారడం అప్పటి 'వసంత కోకిల', 'ఆకలిరాజ్యం' 'మిస్టర్ ఇండియా' నుంచి ఇప్పటి 'ఇంగ్లిష్ వింగ్లిష్' దాకా చూడవచ్చు. మరికొన్నాళ్ళుంటే ఆరేళ్ళ కితం మొదలైన ఆమె రెండో ఇన్నింగ్స్ మరెన్నో అభినయ దీపాలు వెలిగించేదే!

తమిళంతో మొదలుపెట్టి, తెలుగులోనూ బాలనటిగా పేరు తెచ్చుకొని, టీనేజీలో అడుగు పెట్టీపెట్టక ముందే హీరోయిన్ అయిన శ్రీదేవికి బాహ్య ప్రపంచం తెలిసింది తక్కువ. రోజుకు రెండు, మూడు షిఫ్టులతో, ఒక షూటింగ్ నుంచి మరో షూటింగ్‌కి ప్రయాణంలో, సెట్స్ మీదే వేషాలతో ఆమె టీనేజీ, యౌవనం అంతా గడిచిపోయింది. సినీ రంగంలో ఇంతగా మమేకమైపోయిన ఆమె ఎప్పుడూ తోటి నటులతో రాసుకు పూసుకు తిరిగేవారు కాదు. సహజంగా ఉన్న సిగ్గు, బిడియాలకు తోడు చిన్నప్పటి నుంచి జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలు, కష్టపడి పైకొచ్చిన విధానం, తల్లి నేర్పిన క్రమశిక్షణతో శ్రీదేవి తనకు తానే ఓ పెట్టని గోడను కట్టుకున్నారనుకోవచ్చు. సినీ రంగంలో ఆమెకు స్నేహితులే తప్ప సన్నిహితులు చాలా కొద్దిమందే కనిపిస్తారు. ఎదురైన అందరినీ గౌరవంగా చూస్తూ, చిరునవ్వుతో పలకరిస్తూనే దూరంగా ఉంచడం, వివాదాలకు దూరంగా ఉండడం ఈ అందాల రాశి అలవరచుకున్న విద్య. సహజమైన ప్రతిభకు క్రమశిక్షణ, అంకితభావం తోడైతే, ఎంచుకున్న రంగంలో ఎంత దూరం వెళ్ళవచ్చో శ్రీదేవి సినీ ప్రయాణం చెబుతుంది. అదే సమయంలో జీవితంలో ఉండే అభద్రతకూ ఆమె ఓ చిహ్నంగా కనిపిస్తారు. కెరీర్‌లో పైపైకి చేరాలనే ఆకాంక్ష, వ్యక్తిగత జీవితంలో కోరుకున్న స్థిరత్వం మధ్య సమరంలో చిక్కుకున్న మహిళగా అనిపిస్తారు. నటి కావాలనుకొని కాలేకపోయిన కన్నతల్లి చూపిన మార్గంలోనే వెళుతూ, ఏడో తరగతి సగంలోనే ఆపేశారామె. కానీ, చదువుకు మించిన సంస్కారం, ఒద్దిక, పెద్దల మీద గౌరవం శ్రీదేవిని జీవితాంతం పైపైకి తీసుకెళ్ళిన సుగుణ ఆభరణాలు. అదే సమయంలో ఎప్పుడూ అందంగా కనిపించాలి, ఏ రంగంలోనైనా అగ్రస్థానంలోనే ఉండాలనే తాపత్రయం శ్రీదేవిని ఆమెకు ఇష్టమైన చాలా వాటికి దూరం పెట్టాయి. కెరీర్ మొదట్లో నుంచీ నోరు కట్టేసుకుని ఉండడం, ఎప్పటికప్పుడు పెరుగుతున్న వయసును కనిపించనివ్వకూడదంటూ శతవిధాల ప్రయత్నం కూడా సెలబ్రిటీ జీవితంలోని మరో విషాద పార్శ్వం. అలా శ్రీదేవి జీవితం నుంచి ఈ తరం నేర్చుకోవాల్సినవి కొన్ని! నేర్చుకోకూడనివీ కొన్ని!

లక్ష్యం కోసం కట్టుబడి, దారి తప్పకుండా, స్వయంకృషితో భారతీయ చిత్ర పరిశ్రమలో మరెవ్వరూ చేరని, చేరలేని స్థానాన్ని అందుకున్న జీవితసాఫల్యం శ్రీదేవిది. అయితే, వ్యక్తిగతంగా సినిమాతో పాటు కుటుంబాన్నీ అంతే ప్రేమించిన ఈ సెలబ్రిటీ, వైవాహిక జీవితం కన్నా మాతృత్వాన్నే ఎక్కువ ఆస్వాదించినట్టు కనబడిన ఈ శ్రీమూర్తి సాధారణమైన ఓ కన్నతల్లిగా తానూ తన పిల్లల జాన్వి, ఖుషీల సినీరంగంలో పైకి తీసుకురావాలనుకున్నారు. అయితే, ఆ కన్నతల్లి కలలో తొలి అడుగు పడేలోగానే ఆ అమ్మ గుండె ఆగిపోవడం విషాదం. బ్రెయిన్ ఆపరేషన్‌లో పొరపాటుతో కన్నతల్లి మరణంలానే, ఇవాళ శ్రీదేవి మరణం కూడా అనేక ప్రశ్నలకు తావివ్వడం మరో విషాదం. చిన్ననాటే ప్రయాణం మొదలుపెట్టి, చేరవలసిన ఎత్తులన్నీ చేరి, సాఫల్యానికి చిన్న వయసులోనే జీవితాన్ని ముగించారామె. అందం, ఆకర్షణ, అభినయంతో పాటు ఇలాంటి ఎన్నో కారణాలు శ్రీదేవిని మరికొన్ని తరాల పాటు మర్చిపోనివ్వవు.

అన్ని వర్గాల ప్రజలూ తమ హక్కులు సాధించుకోడానికీ, బాధ్యతలు భుజాన మోయడానికి సిద్ధపడినప్పుడే భారత ప్రజాస్వామ్య భవనం పటిష్ఠమవుతుంది. లేకుంటే ఈ దాడులకు అది గాయాలపాలు కాక తప్పదు.

ఈ పాడుకాలం లయిస్తుందా?

" It was the best of times, it was the worst of times, it was the age of wisdom, it was the age of foolishness, it was the epoch of belief, it was the epoch of incredulity, it was the season of light, it was the season of darkness, it was the spring of hope, it was the winter of despair... "

చార్లెస్ డికెన్స్ ప్రఖ్యాత నవల 'ఏ టేల్ అఫ్ టు సిటీస్' ఇలాగే మొదలవుతుంది. ఆ నవల 1859 నాటి ఐరోపా పరిస్థితులపై డికెన్స్ వ్యాఖ్య. ఇవ్వాళ మన దేశం కూడా అచ్చంగా అలాగే ఉన్నట్లు అనిపిస్తున్నది. ఎందుకంటే ...ఒక్క క్షణం మనకు అన్నీ వున్నాయనే అనిపిస్తుంది. మరు క్షణం ఇదేంటి .. ఇలా .. అని నిస్పృహ కమ్మేస్తుంది. మన ప్రజాస్వామ్యం పరుగెడుతున్నట్లు భావన కలుగుతుంది. ఆ వెంటనే ఏ అగాధల్లోకో జారిపోతున్నట్లు నిర్వేదం ఆవహిస్తుంది. ప్రపంచంలోనే మనది అతి పెద్ద ప్రజాస్వామ్యం. దాని గురించి చాలా మంది పదే పదే గొప్పగా చెబుతూ ఉంటారు. అది విని మనమంతా మురిసిపోతాం. పొంగిపోతాం. ముఖ్యంగా ఎన్నికలప్పుడు ఇలాంటి మాటలు ఇంకా ఎక్కువే వినిపిస్తూ ఉంటాయి. ఎన్నిక ఎన్నికకూ మన ప్రజాస్వామ్యం మరో అడుగు ముందుకు వేసిందని కూడా కొందరు అంటూ ఉంటారు. తనకు ఎన్ని కోట్ల మంది ఓటేసిందీ మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో కూడా వివరించి చెబుతూ ఉంటారు. మరికొందరైతే అసలు మన దేశంలో ప్రజాస్వామ్యం చాల ఎక్కువే ఉందని ... అందుకే ఆర్థిక అభివృద్ధి నెమ్మదిగా సాగుతున్నదని కూడా అంటూ ఉంటారు. క్రమం తప్పకుండా ప్రతీ ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మనది బహుళ రాజకీయ పార్టీలున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. పత్రికా స్వేచ్ఛ ఉంది. పత్రికలు, న్యూస్ చానెళ్లు, వెబ్ సైట్లు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇదే ప్రజాస్వామ్యమా...? ఇది ప్రజాస్వామ్యమని మనం అనుకుంటే సరిపోయిందా...? అసలు ప్రజాస్వామ్య ప్రమాణాల పరీక్షలో మనం పాస్ అవుతామా...?

ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు సంబంధించిన విషయం. ప్రజల భాగస్వామ్యం తోనే పాలన సాగాలి. అన్ని స్థాయిల్లోనూ ప్రజలు చురుగ్గా పాల్గొనాలి. ప్రజల ప్రాథమిక హక్కులకు తగిన భద్రత ఉండాలి. చట్టబద్ధమైన పాలన కళ్ళకు కొట్టొచ్చినట్లు కనిపించాలి. పైనుంచి కింది వరకూ...అంటే ఢిల్లీ నుంచి గ్రామ పంచాయితీ వరకు అధికారాలు బదిలీ కావాలి. అధికారాలు అందిపుచ్చుకోడానికి ప్రజలు సన్నద్ధంగా ఉండాలి. అన్ని స్థాయిల్లోనూ జవాబుదారీతనం తప్పనిసరి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మన దేశంలో ఏంజరుగుతోంది...? అరాచక మూకలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నాయి. ఏదో పేరు చెప్పి మూకలు మనుషుల్ని చావబాదుతాయి. కొట్టి చంపుతాయి. హతుడి మరణ వాంగ్మూలం నుంచి నిందితుల పేర్లను పోలీసులు తొలిగించేస్తున్నారు. దీనర్థం ఇక్కడ చట్టబద్ధ పాలన చట్టుబండలు అయిందన్న మాట. మత మార్పిడులు చేస్తున్నారంటూ క్రైస్తవులను అరాచక మూకలు కొట్టి చంపేస్తాయి. ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో గోమాంసం ఉందంటూ ఒక ముస్లిం గృహస్థుని ఆ ఊరి జనంలో నుంచి కొందరు ముందుకొచ్చి కొట్టి చంపేస్తారు. అంటే ఇక్కడ మైనారిటీ హక్కులు భగ్నమయ్యాయి. దొంతర్లుగా ఉన్న మన సమాజంలో అట్టడుగున ఉన్న దళితులపై సామాజికంగా బలంగా ఉన్న పెత్తందారీ వర్గాలు దాడి చేస్తాయి. చంపుతాయి.

విచారణ లేకుండా వేలాది మంది జైళ్లలో మగ్గుతున్న వాళ్ళల్లో అట్టడుగు వర్గాల వాళ్ళు, ముస్లిం మైనారిటీలే అధికంగా ఉన్నారు. ఏళ్ళు గడిచాక వారిలో కొందరిని కోర్టులు నిర్దోషులుగా ప్రకటిస్తే వాళ్ళకి ఒరిగేది ఏమిటి...? యవ్వనమంతా కరిగిపోతుంది. వృద్ధాప్యం ముంచుకొస్తుంది. అప్పటికే కుటుంబం ఛిద్రమైపోతుంది. ఇక్కడ వ్యక్తి స్వేచ్ఛ హరించుకుపోయి, సామాజిక ప్రజాస్వామ్యం మన ప్రజాస్వామ్యంలో భాగంగా లేదన్న మాట! చట్టబద్ధ పాలన ఉంటే ఇలాంటి సందర్భాల్లో ఏంజరగాలి...? వేంటనే పోలీసులు కేసు కట్టి, నిందితులకు శిక్ష పడేంతవరకు గట్టిగా నిలబడాలి. ఇప్పుడు మన దేశం లో ఏం జరుగుతోంది...? మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పోలీసుల చేతులు కట్టేస్తున్నాయి. పోలీసుల విధి నిర్వహణలో ప్రభుత్వంలోని పెద్దలే జోక్యం చేసుకుంటున్నారు. నిందితుల్ని బోనులో నిలబెట్టడానికి మన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. అంటే ఇక్కడ చట్టబద్ధ పాలనే కాదు, చట్టం ముందు అందరూ సమానులేనన్న భావన కూడా చచ్చిపోయినట్లే కదా...! ఇదంతా చూస్తూ కూడా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యం అని మురిసిపోవడం భావ్యమా...? మనం భూస్వామ్యం నుంచి ఇంకా పూర్తిగా బైటపడలేదు. ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తున్నాం కానీ పరిణతి దశకు చేరుకోలేదు.

ఇక్కడివరకూ వచ్చాము కాబట్టి, అసలు ప్రపంచంలో ప్రజాస్వామ్యాలు ఎలా పుట్టుకొచ్చాయో కూడా తెలుసుకోవాలి. అమెరికా విప్లవం తరువాత ఆ దేశం తన సొంత రాజ్యాంగాన్ని రాసుకుంది. కానీ...ఆనాడు అమెరికాలో ఆరు శాతం మంది ప్రజలకే ఓటుహక్కు ఉండేది. నల్ల జాతి బానిసలూ, మహిళలు, ఆస్తిపాస్తులు లేనివాళ్లకు ఓటుహక్కు లేదు. 1960 దశకం నాటి పౌర హక్కుల ఉద్యమం వరకూ అమెరికాలో నల్ల జాతీయుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఓటర్లుగా నమోదు చేసుకోడానికి అక్కడ నల్లజాతీయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇక ఐరోపాలో ఎంతో మధనం జరిగింది. ఎన్నో విప్లవాలు పుట్టుకొచ్చాయి. అనేక యుద్ధాలు జరిగాయి. వయోజన ఓటుహక్కు కోసం ఐరోపాలో అనేక ఆందోళనలు జరిగాయి. చాలా ఆలస్యంగానే అక్కడి మహిళలకు ఓటుహక్కు దక్కింది. ఇలాంటి అనుభవాలు మనకేం చెబుతున్నాయి? ప్రజలు తమ హక్కులు అనుభవించడానికి వీలుకలిపించేట్లుగా పాలనా వ్యవస్థలు పనిచేయాలని. పశ్చిమ దేశాల ప్రజాస్వామ్యాల్లో ఇది సాధ్యమయింది. మనం మాత్రం ఇంకా కుస్తీపడుతున్నాం. ఎందుకంటే పశ్చిమ దేశాలు కష్టపడి ప్రజాస్వామ్యం సాధించుకున్నాయి. స్వాతంత్ర్యం తోపాటు మనకు ప్రజాస్వామ్యం కానుకగా వచ్చింది. ప్రజాస్వామ్యం ఆచరణాత్మకం చేసుకోడానికి అవసరమైన వ్యవస్థల ఏర్పాటు దగ్గరే మనం ఇంకా కిందామీదా పడుతున్నాం. ఏడు దశాబ్దాలు గడిచిపోయాయి. కొన్ని తరాలు నష్టపోయాయి. ఇప్పటికే మన ప్రజాస్వామ్యం ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొన్నది. ఇప్పుడు మరికొన్ని కొత్త ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి.

కొత్త ప్రమాదాలు అంటే...పరోక్షంగా ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులు. ప్రజాస్వామ్య మూలస్థంభాలలో ఒకటైన న్యాయవ్యవస్థలో చిచ్చు రేగింది. ఎన్ని బలహీనతలున్నా, మన న్యాయవ్యవస్థపై జనసామాన్యానికి ఇంకా నమ్మకం మిగిలే ఉంది. మనకు స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉందనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఇప్పుడది ప్రమాదంలో పడిందన్న సంకేతాలు ప్రజలకు అందుతున్నాయి. కొత్త ప్రమాదం మరొకటి కనిపిస్తున్నది. అది మీడియాకు సంబంధించింది. పజాస్వామ్యానికి మీడియా నాలుగో స్థంభం అని అంతా అంగీకరిస్తున్నారు. సమకాలీన సామాజిక, రాజకీయ పరిస్థితులపై విమర్శనాత్మకంగా రాసే, మాట్లాడే జర్నలిస్టులపై భౌతికంగా దాడులు జరుగుతున్నాయి. కొందరిని చంపేస్తున్నారు. మరికొందరిని పరువునష్టం దావాలతో వేధిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన ఒక బడా పారిశ్రామిక సంస్థలో అక్రమాలపై విమర్శనాత్మక కథనాలు రాసినందుకు దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక వార పత్రిక సంపాదకుడు ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఒక ఆంగ్ల దినపత్రిక యజమాని 'ఆ పెద్దయన' ను కలిసి రాగానే ... ఆ పత్రిక సంపాదకుడి ఉద్యోగం ఊడిపోయింది. నిజానికి విమర్శనాత్మకం కానిది జర్నలిజమే కాదు. జర్నలిస్టులు, పత్రికా స్వేచ్ఛపై జరిగే దాడులన్నీ పరోక్షంగా ప్రజాస్వామ్యంపైన జరిగే దాడుల కిందనే లెక్క.



ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా అక్కడక్కడా ఆశ తళుక్కున మెరుస్తున్నది. సంప్రదాయంగా అనేక రకాలుగా వెనకబడిపోయిన వర్గాలు ఇప్పుడు చైతన్యం నింపుకుంటున్నాయి. తమ హక్కులు తెలుసుకొని వాటిని సాధించుకోడానికి ఉద్యమిస్తున్నాయి. జాతీయ జీవన ప్రవంతిలో తమ స్థానం దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమ హక్కులు నిజం చేసుకుని, సమాన హోదా దక్కించుకోడానికి ముందుకొస్తున్నాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్ దళితుల్లో కనిపిస్తున్న చైతన్యం అందుకు సరైన ఉదాహరణ. అక్కడ దళితుల్లో కొత్త యువ నాయకులు పుట్టుకొచ్చారు. మైనారిటీలే ఇంకా గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తున్నది. సంప్రదాయంగా ఉన్న మతతత్వ సంస్థల పరిధి దాటి మైనారిటీల్లో కొత్త నాయకత్వం పుట్టుకురావడం లేదు. అన్ని వర్గాల ప్రజలూ తమ హక్కులు సాధించుకోడానికీ, బాధ్యతలు భుజాన మోయడానికి సిద్ధపడినప్పుడే భారత ప్రజాస్వామ్య భవనం పటిష్ఠం అవుతుంది. లేకుంటే తనపై జరిగే దాడులకు అది గాయాలపాలు కాక తప్పదు.


■ ఎస్.ఏ. కరీం
సీనియర్ జర్నలిస్ట్

'పంజాబ్' పాఠాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కుంభకోణం సూచిస్తున్నదేమిటి? ఉద్యోగివర్గపాలనను సమూలంగా ప్రక్షాళన చేయవల్సిన అవసరాన్నే కదూ!? మరి ఈ ప్రక్షాళన తప్పనిసరిగా రెండు స్థాయిల్లో చర్యలు తీసుకోవల్సివుంటుంది. మొదటి చర్య ప్రభుత్వ పాత్రను తగ్గించి తీరాలి. వస్తువులను ఆర్థిక సిద్ధాంతం రెండు తరగతులుగా వర్గీకరిస్తుంది. ఒకటి– ప్రజోపయోగ వస్తువులు (పబ్లిక్ గూడ్స్– ప్రభుత్వం లేదా స్థానిక అధికార సంస్థలు ఏర్పాటు చేసిన వస్తువులు లేదా 'సేవలు'). రెండు– వ్యక్తిగత (ప్రైవేట్) వస్తువులు. ప్రజోపయోగ వస్తువులను వ్యక్తులు తమ వ్యక్తిగత సామర్థ్యంతో పొందలేరు. ప్రభుత్వం మాత్రమే వీటిని సమకూర్చగలుగుతుంది. రోడ్లు, కరెన్సీ, రక్షణ, పోలీసు, న్యాయ సేవలు మొదలైనవి ప్రభుత్వాలు మాత్రమే సమకూర్చగలిగేవి. పరదేశం దాడి నుంచి ఒక పౌరుడు తన వ్యక్తిగత సామర్థ్యంతో రక్షణ సమకూర్చుకోలేడు కదా. సైన్యాన్ని నిర్మించడం, దాన్ని దేశసరిహద్దుల వెంబడి మొహరించడం ప్రభుత్వం మాత్రమే చేయవల్సిన పని. అలాగే కరెన్సీ నోట్లను ప్రభుత్వం మాత్రమే ముద్రించగలదు. వీటికి భిన్నంగా 'ప్రైవేట్' వస్తువులను ఒక వ్యక్తి తన వ్యక్తిగత సామర్థ్యంతో పొందగలుగుతాడు. విద్య, వైద్యం, గృహ వసతి, బ్యాంకింగ్ మొదలైనవి ఈ కోవలోకి వస్తాయి. ఒక వ్యక్తి తన గ్రామంలోని వడ్డీ వ్యాపారి నుంచి రుణాన్ని తీసుకోగలుగుతాడు.

భరతవాక్యం

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలాంటివి పునరావృతంకాకుండా చేసేందుకు ప్రభుత్వం రెండు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవి: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ; ప్రభుత్వోద్యోగులు తమ విధులను సామాజిక జవాబుదారీతనంతో నిర్వహించేలా చేయడం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తరహాలో 'ప్రభుత్వ అధికారుల' మూల్యాంకన సంస్థ నొకదాన్ని నెలకొల్పాలి.



■ భరత్ ఝున్‌ఝున్‌వాలా

గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరింపచేసే పేరిట ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయకరణ చేశారు. ఇది అనవసర చర్య. ప్రాధాన్యతారంగాలకు నిర్దిష్ట శాతంలో రుణాలు మంజూరు చేసేలా ప్రైవేట్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు నిర్దేశిస్తున్న విధంగానే ప్రైవేట్ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలలో తమ శాఖలను ఏర్పాటు చేసేలా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటే సరిపోయేది. అయితే ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంలో రిజర్వ్‌బ్యాంక్ విఫలమయింది. బ్యాంకుల జాతీయకరణ ద్వారా ఆ వైఫల్యాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రభుత్వరంగ బ్యాంకుల (పిఎస్బి) ఉద్యోగిస్వామ్య అరిష్టాన్ని సృష్టించడం జరిగింది. పెనం మీద నుంచి పొయ్యిలోకి దూకినట్లయింది! పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో చోటుచేసుకున్న కుంభకోణం లాంటి వాటిని నివారించడానికి తీసుకోవల్సిన మొదటి చర్య బ్యాంకింగ్ లాంటి వైయక్తిక వస్తువులను సమకూర్చే బాధ్యత నుంచి ప్రభుత్వం ఉపసంహరించుకోవడం. సంక్షేమ రాజ్య బాధ్యతలను ప్రభుత్వం త్యజించాలని చెప్పడంగా దీన్ని అర్థం చేసుకోవల్సిన అవసరం లేదు. సార్వత్రిక మౌలిక ఆదాయ పథకం, విద్యా వైద్య వోచర్లు, ప్రైవేట్ కంపెనీలకు ఉపాధి సబ్సిడీలు మొదలైన వాటి ద్వారా ప్రజలకు మరింత మెరుగ్గా సంక్షేమాన్ని సమకూర్చవచ్చు.

ఇక రెండో స్థాయి చర్య ప్రభుత్వోద్యోగుల సామాజిక జవాబుదారీతనాన్ని పెంపొందించడం. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ద్వితీయ పరిపాలనా సంస్కరణల కమిషన్ ఇలా పేర్కొంది: 'ప్రజా జీవితంలో హేతుబద్ధంగా లేని ప్రోత్సాహకాల మూలంగా అవినీతిని తక్కువ రిస్క్‌తో అత్యంత లాభదాయక కార్యకలాపంగా పరిణమించింది. దీన్ని అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అత్యున్నత రాజ్యాంగ పదవీ బాధ్యతల నిర్వహణపై సామాజిక పర్యవేక్షణకు స్వతంత్ర, విశ్వసనీయ, సాధికారిక సంస్థలను నెలకొల్పాలి'. ఐదవ వేతన సంఘం కూడా ఇలాంటి సిఫారసునే చేయడం గమనార్హం. క్లాస్ 'ఎ' అధికారుల విధి నిర్వహణ తీరుతెన్నులను ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి ప్రభుత్వేతర సంస్థలచే మూల్యాంకనం చేయించాలని ఆ వేతన సంఘం సూచించింది. దురదృష్టవశాత్తు యూపీఏ ప్రభుత్వం గానీ ప్రధాని మోదీగానీ ఈ సిఫారసును పట్టించుకోనేలేదు. అవినీతికి పాల్పడిన ప్రభుత్వాధికారి ఎంత సీనియర్ అయినా సరే ఆతనిపై కఠిన చర్య తీసుకోగలనని మోదీ ఆచరణాత్మకంగా రుజువు చేశారు. సిబిఐ దర్యాప్తులో జోక్యం చేసుకున్నాడనే ఆరోపణపై హోం శాఖ కార్యదర్శి ఒకరిని వేరే శాఖకు బదిలీ చేయడం జరిగింది. మంచిదే. అయితే ఇదే సరిపోదు. వ్యవస్థాగత సంస్కరణలు ఎంతైనా అవసరం. సీనియర్ ప్రభుత్వాధికారుల పనితీరును ప్రజలచేత మూల్యాంకనం చేయించేందుకు మోదీ పూనుకోవాలి. ఐఐఎమ్‌లలో మా అధ్యాపకుల బోధనా సామర్థ్యాన్ని విద్యార్థులు మూల్యాంకనం చేస్తారు. ప్రభుత్వాధికారుల పని తీరును కూడా వారి సేవలను పొందే వినియోగదారులు మూల్యాంకనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తరహాలో 'ప్రభుత్వ అధికారుల' మూల్యాంకన సంస్థ నొకదాన్ని నెలకొల్పాలి. క్లాస్ 'ఎ' అధికారుల పనితీరును ఈ సంస్థ రహస్యంగా మూల్యాంకనం చేయాలి. సర్వేల నిర్వహణ, సేవల వినియోగదారులకు రహస్యంగా ప్రశ్నావళి పంపుట, అవినీతి అధికారులపై నిఘా మొదలైన చర్యలతో ఈ సంస్థ తన విధులు నిర్వహించాలి. ఉదాహరణకు విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులు 1000 మందికి ఒక ప్రశ్నావళిని పంపి ఎక్జిక్యూటివ్, సూపరింటెండింగ్ ఇంజనీర్ల పనితీరుపై వారి అభిప్రాయాలు తీసుకోవాలి. విధి నిర్వహణను సమర్థంగా, నిజాయితీగా చేయడం లేదని వినియోగదారులు అభిప్రాయపడిన అధికారులకు తప్పనిసరిగా ఉద్వాసన చెప్పాలి.

అవినీతి అధికారులను పట్టుకొనేందుకు రాజు ఒక పటిష్ఠ నిఘా వ్యవస్థనేర్పాటుచేయాలని కౌటిల్యుడు సూచించారు. గూఢచార వ్యవస్థపై గూఢచర్యం నెరపేందుకు కూడా ఒక ప్రత్యేక గూఢచార వ్యవస్థను నెలకొల్పాలని కూడా ఆ రాజనీతిజ్ఞుడు నిర్దేశించాడు. ప్రస్తుతమున్న అవినీతి నిరోధక దర్యాప్తు సంస్థలన్నీ ప్రతిస్పందనాత్మకమైనవే.

ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే అవి దర్యాప్తునకు దిగడం జరుగుతోంది. అలాకాక నిఘా వ్యవస్థ ముందుస్తు జాగ్రత్తతో వ్యవహరించాలి. ప్రతి ప్రభుత్వోద్యోగి అవినీతిపరుడే అని భావించి, వారి తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తుండాలి. నిజంగా అవినీతికి పాల్పడినవారిని ఏరివేసేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం లాంటివి పునరావృతంకాకుండా చేసేందుకు ప్రభుత్వం రెండు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవి: ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ; ప్రభుత్వోద్యోగులు తమ విధులను సామాజిక జవాబుదారీతనంతో నిర్వహించేలా చేయడం. ■



సౌందర్య విషాదం

శ్రీదేవీ!
నీవు మహానటివి
ఉన్నా లేనట్టు
లేకున్నా ఉన్నట్టు నమ్మించగలవు
వెండితెరమీద కనిపిస్తూ
ఎంతకాలమైనా భ్రమల్లో వుంచగలవు
వేలపూల మార్దవమా!
వృద్ధాప్య స్పర్శ అంటకుండా నిష్క్రమించడం
నీకు మాత్రమే తెలిసిన కళ
నీ హీరోలు వేసినవి కుప్పిగంతులు
నీవి మాత్రమే నృత్యభంగిమలు
అందుకే పాటల్లో వానంతా నీమీదే కురిసేది
నీ కలువ కళ్ళ చూపులు
పైకి ప్రసరిస్తే హరివిల్లులు
కిందికి సారిస్తే విరితోటలైనాయి
నీ యౌవనదేహ పదనిసలు
విన్యాసాలై పరవశాలై నవరసాలై
మా కళ్ళనుంచి జాలువారిన జలపాతాలైనాయి
సావిత్రి పోయిన తర్వాత– నటనకు
సౌందర్య గరిమను నేర్పిన విశ్వనటివి నీవే
శాపవశాత్తు దివి నుండి భువికి జారిపడి
మానవాతీత కాలమానంలో
మొగ్గ పువ్వయ్యేంత కాలాన్నే మాకు ప్రసాదించి
అకస్మాత్తుగా వెళ్ళిపోయిన ఊర్వశీ!
కలత నిద్రలో మేము కలవరించేది
నీవు ఉన్నావు, మాతో ఉండి తీరుతావనే
సత్యాసత్యాన్ని మాత్రమే!

■ అమ్మంగి వేణుగోపాల్

ప్రజాగ్రహమే కాంగ్రెస్ శంఖారావం

కోటి ఆశలతో కోరి తెచ్చుకున్న తెలంగాణ అధోగతి పాలైందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉద్యమ సమయంలో అధికారమే పరమావధిగా భావించి కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన నేతృత్వంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకపోగా, ప్రజా వ్యతిరేక విధానాల వైపు అడుగులు వేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గంటకో మాట, పూటకో హామీ ఇస్తూ ప్రజలను ఇంకా మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన రాజ్యమేలుతున్న ప్రతి సమయాన ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ తమ గళాన్ని వినిపిస్తూనే వచ్చింది. దానికితోడు ప్రజలతో కలిసి ఎన్నో ప్రజా పోరాటాలను నడిపింది. అయినా ప్రభుత్వం తన వక్రబుద్ధిని కొనసాగిస్తూన్న ప్రస్తుత సందర్భంలో ప్రజా వ్యతిరేక పాలనను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర పేరిట బస్సు యాత్రకు పూనుకున్నది. ప్రభుత్వ అసమర్థతను, అక్రమాలను, అరాచకాలను ప్రజల ముందు ఉంచేందుకు, కాంగ్రెస్ చేపట్టనున్న ప్రజా పోరాటాల్లో ప్రజలను కార్యోన్ముఖులను చేసేందుకు ప్రజా చైతన్య యాత్ర చేపట్టింది.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి స్వంత గృహం స్వప్నాన్ని నిజం చేసేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను కట్టిస్తానని స్వయానా కేసీఆర్ పలుమార్లు చెప్పాడు. అయితే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం కొన్నిచోట్ల కాలనీవాసులకు సరైన పట్టా పత్రాలను ఇవ్వకుండా అధికారులచేత ప్రభుత్వం బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయించింది. తాము ఖాళీ చేసిన చోట తమకు ఇళ్ళను మంజూరు చేస్తారో లేదోనని బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఎన్ని కట్టించారో ప్రభుత్వం నిగ్గుతేల్చకుండా కేవలం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను టిఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల అనుచరులకు, కార్యకర్తలకు మాత్రమే ఇస్తూ సామాన్యుల సొంతింటి కలను కల్లగా మార్చివేసింది. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు సూచించిన వ్యక్తులకు మాత్రమే ఇళ్ళను మంజూరు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంలో ఆడబిడ్డకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిలో శిలాఫలకం వేసిన విషయం విదితమే. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కమీషన్ల కక్కుర్తితో నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుల పేర్లను మార్చుతూ, రీడిజైనింగ్ పేరుతో 2 లక్షల కోట్ల అవినీతికి ప్రభుత్వం పాల్పడింది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పకుండా ఎదురుదాడికి దిగడం వెనక మతలబు ఏంటో తెరాస నేతలు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.

కాంగ్రెస్ మహిళా సాధికారితకు పెద్దపీట వేసింది. మహిళా సంక్షేమ కోసం దీర్ఘ దృష్టితో పథకాలను రూపొందిస్తే వాటిని నిర్వీర్యం చేసి మహిళలకు తీరని అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం. తమ ప్రభుత్వం మహిళా పక్షపాతిగా ఉంటుందని కేసీఆర్ కుమార్తె కవిత పలు సభల్లో చెప్పింది. కానీ ఆచరణ లో అది బహుదూరం. మహిళా మంత్రి లేకుండా మళ్ళీ పితృస్వామిక భావజాలానికి పునాదులు తవ్వుతున్న కేసీఆర్ మరోమారు మహిళలను తన మాటలతో మోసం చేశారు. రైతు సమన్వయ సమితిలో మహిళలకు 51% అవకాశం కల్పిస్తానని నమ్మించి కేవలం ఇద్దరికే అవకాశమిచ్చి తనేంటో మహిళా సమాజానికి హెచ్చరికలు పంపారు. తమ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమన్న కవిత ఇప్పుడు తెలంగాణ మహిళా సమాజానికి ఎం చెప్తారో చూద్దాం. 2011లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రివర్యులు ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్ లో వృద్ధాప్య పింఛన్ అర్హతను



65నుంచి 60కి తగ్గిస్తూ చట్టానికి రూపకల్పన చేశారు. దీని వలన కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనం చేకూరింది. అందుకే కాంగ్రెస్ వృద్ధుల ఓటు బ్యాంక్ ను గణనీయంగా కలిగి ఉంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం పింఛన్ అర్హతను 60నుంచి 65కు పెంచి వృద్ధుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి తమ దుర్మార్గ చర్యను బట్టబయలు చేసి వృద్ధుల ముందు దోషిగా నిలబడింది. అంతే కాకుండా కుటుంబంలో ఒక్కరికే పింఛన్ అంటూ, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉంటె ఆ ఇంట్లోని వృద్ధులకు పింఛన్ రాకుండా చేసి మరోమారు వక్రబుద్ధిని చాటుకుంది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో వీరోచిత పోరాటాలకు సిద్ధపడ్డ నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం కనీసం పరిగణనలోకి తీసుకోలేకపోయింది. ఉస్మానియా యుద్ధ కేంద్రమై సమస్త తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తే వారిని ఉద్యమ అవసరాల రీత్యా వాడుకొని ఇప్పుడు పరిణతి లేని వారని అనడం కుసంస్కారానికి నిదర్శనం. విడుదల చేసిన ప్రతి నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఎక్కకుండా సవ్యంగా సాగలేదంటే నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరి ఏంటో అర్థమవుతున్నది.

దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఆశ చూపి గత నాలుగేళ్ల నుంచి కేవలం 4600మందికి మాత్రమే భూ పంపిణీ చేసి చేతులు దులుపుకుంది ప్రభుత్వం. దళితులను కేసీఆర్ మోసం చేయడం భూపంపిణీ తో మొదలవ్వాలేదు, అధికారంలోకి రావడం కోసం దళిత సిఎం హామీ నుంచి నేరెళ్ళ ఘటన వరకు దళితులను అడుగడుగునా మోసం చేస్తూనే ఉన్నాడు. 2014–15లో 2043ఎకరాలు, 2015–16 లో 5008.19 ఎకరాలు, 2016–17లో 2559.08 ఎకరాలు మాత్రమే భూ పంపిణీ చేసి

రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. దీన్నిబట్టి కేసీఆర్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నదో అర్థమవడం లేదా? ఎవరికి ఏమి మేలు చేశారని రాష్ట్ర రుణభారం 2 లక్షల కోట్లకు పెరిగింది?

ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న లక్ష్యానికి సుదూరంగానే ఉండిపోయింది. 2017–18 లో పదివేల ఎకరాలను కొనుగోలు చేసి భూ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది .ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2367ఎకరాలను మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. భూముల కొనుగోలు కోసం 109కోట్లు అవసరమని ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ అంచనా వేసింది. కానీ ప్రభుత్వం కేవలం 89కోట్లు మాత్రమె విడుదల చేసింది.

వీటన్నింటినీ ఎండగడుతూ కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రకు సిద్ధమయింది. సోమవారంనాడు చేవెళ్లలో ప్రారంభమైన ఈ యాత్ర తెలంగాణ వ్యాప్తంగా కొనసాగనుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరిగి సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ప్రజలకు భరోసా కల్పించేందుకే ఈ బస్సు యాత్ర. కేసీఆర్ మాటలతో మోసపోయిన రైతులకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏకకాలంలో రెండు లక్షలను రుణమాఫీ చేస్తామని, అదే విధంగా పంటకు మద్దతు ధర కల్పిస్తామని భరోసా కల్పించేందుకు సన్నద్ధమయింది. సమైక్య రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక ఆత్మహత్యలు చేసుకున్నారని, తెలంగాణ రాష్ట్రమేర్పడితే ఆత్మహత్యలు ఉండవని కేసీఆర్ చెప్తూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు. అయితే పలు దఫాలుగా చేసి దాదాపుగా 3,500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణభూతమయ్యారు. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందంటేనే కేసీఆర్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నదో అర్థమవుతుంది. ఎవరికి ఏం ఒరగ బెట్టారని 2 లక్షల కోట్ల అప్పు అయింది? మద్దతు ధర అడిగినందుకు ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి రైతులను అవమానపరిచింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాలు అందిస్తున్న దానికంటే అధిక మద్దతు ధర అందజేస్తామని చెప్పేందుకు రైతు పక్షపాత పార్టీగా గర్విస్తున్నాం. ప్రస్తుతం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మిగిలిన వారికి నిరుద్యోగ భృతి కింద రూ. 3,500ఇస్తామని, మహిళా సాధికారత కల్పించేందుకు మళ్ళీ మహిళ సంఘాలను మరింత ప్రోత్సహించేందుకు గ్రాంట్ క్రింద లక్షల రూపాయలను అందజేయనున్నట్లు ప్రజలకు వివరిస్తాం. అలాగే గతంలో వడ్డీలేని రుణాల బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం చెల్లించకపోయినా ప్రజల ఆలోచనలను ఆచరణల్లో పెడుతూ మొండి బకాయిలను చెల్లిస్తాం, అభయహస్తం పథకం ద్వారా గతంలో ఉన్న ప్రయోజనాలకు రెండు రెట్లు ఎక్కువగా ఆర్థికసాయాన్ని అందించనున్నట్లు చెప్పేందుకు హర్షిస్తున్నాం. గ్రూప్లోని సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే 5లక్షలు, సహజ మరణం అయితే రెండున్నర లక్షలు అందించి కుటుంబాలను ఆదుకుంటాం. ప్రజల ముందు ఇంకా ఎన్నో వాస్తవాలను ఉంచి ప్రజా స్వామ్యాన్ని కాపాడటానికి, ప్రజల మన్ననను చూరగొనుటకై కాంగ్రెస్ పార్టీ 'ప్రజా చైతన్య బస్సు యాత్ర' తో ఎన్నికల శంఖాన్ని పూరించింది.

■ ఇందిరాశోభన్ పోశాల
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి

అప్పుల బాధతో రైతన్న బలవన్మరణం

- కొడుకు మృతిని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
- కామారెడ్డి జిల్లాలో ఉరేసుకున్న మరో రైతు


గొల్లపల్లి రాజమౌళి

సైదాపూర్/హుజూరాబాద్/మాచారెడ్డి, ఫిబ్రవరి 26: పత్తికి పెట్టుబడి, కూతురు పెళ్లికి చేసిన అప్పులు తీరే మార్గం లేక ఓ రైతు ఆత్మహత్య చేసకున్నాడు. కుమారుడి అంత్యక్రియలు జరుగుతుండగానే కొడుకు లేని జీవితం తనకెందుకు అనుకొని ఆ రైతు తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన గొల్లపల్లి రాజమౌళి(42) రెండు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పంట దెబ్బతినడంతో పెట్టుబడి కూడా రాలేదు. దీంతో పాటు ఇటీవల కూతురికి వివాహం జరిపించాడు. దీని కోసం సైతం అప్పులు చేయాల్సి వచ్చింది. మొత్తం కలిపి సుమారు రూ.5.3లక్షల వరకు అప్పు అయింది. అంత అప్పు ఎలా తీర్చాలనే వేదనతో సోమవారం రాజమౌళి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, కొడుకు మృతిని తట్టుకోలేని తండ్రి శంకరయ్య(75) కన్నీరు మున్నీరయ్యాడు. రాజమౌళి మృతదేహానికి అంత్యక్రియలు చేపడుతుండగా కళ్లు సరిగా కనబడని శంకరయ్యను ఇంటి వద్దనే ఉంచారు. రాజమౌళి శంకరయ్య ఆలనాపాలనా చూసుకునేవాడు. కొడుకు లేని జీవితం తనకెందుకని ఆ తండ్రి ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మంథన్‌దేవునిపల్లికి చెందిన కామటి రాజయ్య(45) ఆత్మహత్య చేసుకున్నాడు. రాజయ్య వ్యవసాయంలో నష్టపోవడంతో రూ.2.5 లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. దీంతో మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నాడు.

విద్యుదాఘాతంతో మహిళ మృతి

- సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ప్రమాదం

వెల్దండ, ఫిబ్రవరి 26 : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రావి చెట్టు బావి తండాకు చెందిన ఇస్లావత్ చాందిని (50) సెల్ ఫోన్ చార్జింగ్ పెడుతూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది.

‘కారుణ్యం’పై సీఎం కరుణిస్తారా?

సింగరేణి కార్మికుల ఎదురుచూపులు.. నేడు శ్రీరాంపూర్‌లో కేసీఆర్ పర్యటన



మంచిర్యాల, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : గనిలోకి దిగి నల్ల బంగారాన్ని వెలికి తీస్తూ.. ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తున్న సింగరేణి కార్మికులు సీఎం కేసీఆర్‌పై గంపెడాశతో ఉన్నారు. సింగరేణి యాత్రలో భాగంగా కేసీఆర్ మంగళవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ వస్తున్నారు. కార్మికులకు ఇల్లు నిర్మించుకోవడానికి వడ్డీ లేని రూ. 10 లక్షల రుణానికి ఆదేశాలు జారీ చేసిన కేసీఆర్, కారుణ్య నియామకాలపైనా కరుణిస్తారని ఎదురు చూస్తున్నారు. 2016 అక్టోబర్ నుంచి అమలవుతుందనుకున్న వారసత్వ ఉద్యోగాలకు అనుకోని అవాంతరం ఎదురైంది. దీంతో సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోనే మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా (మెడికల్ బోర్డు ద్వారా అన్‌ఫిట్ చేసి) వారసునికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ భావించారు. ఇదే విషయాన్ని గత ఏడాది జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికలకు, ముందు ఆ తర్వాత కూడా చెప్పారు. కానీ ఇంత వరకు కారుణ్య నియామకాల సర్క్యులర్ రాలేదు. దీంతో అర్హత గల దాదాపు 3 వేల మంది కార్మికులు ఇప్పటికే ఉద్యోగ విరమణ చేశారు. చాలామంది ఆడపిల్లలకు పెళ్లి సమయంలో అల్లుడికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి. కనీసం వారికైనా ప్రయోజనం కలిగేలా సీఎం ప్రకటన చేయాలని కోరుకుంటున్నారు. ఇందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకే, మంగళవారం నాటి పర్యటనలో కేసీఆర్ కారుణ్య నియామకాల సర్క్యులర్ జారీ ప్రకటన చేస్తారని వేలాది మంది ఆశగా ఎదురు చూస్తున్నారు.



రంగనాథుడిని తాకిన సూర్యకిరణాలు

వరంగల్ టౌన్, ఫిబ్రవరి 26: కాశిబుగ్గ శ్రీ రంగనాథ స్వామి ఆలయంలోని స్వామివారి విగ్రహంపై సోమవారం ఉదయం సూర్యకిరణాలు పడ్డాయి. ఆ సమయంలో రంగనాథుడిని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాకతీయ రాజులు నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం ఏకాదశి రోజున రంగనాథ స్వామివారిపై సూర్యకిరణాలు పడతాయని ఆలయ అర్చకుడు ఆరుట్ల కృష్ణమాచార్యులు, ఆలయ కమిటీ కో కన్వీనర్ వంగరి రవి తెలిపారు. ఈ సమయంలో స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని పేర్కొన్నారు.

తెలుగు ఉద్యోగులకు శ్రమ అవార్డులు

- పురస్కారాలను ప్రదానం చేసిన వెంకయ్య

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగులకు ప్రధాన మంత్రి శ్రమ అవార్డులు అభించాయి. ఆయా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ప్రతిభ చూపించిన ఉద్యోగులను, కార్మికులను గుర్తించి కేంద్ర కార్మిక శాఖ వివిధ కేటగిరిల్లో అవార్డులను ప్రకటించింది. 2011 నుంచి 2016 వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను సోమవారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రదానం చేశారు. మొత్తం 338 మందికి అవార్డులు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు దక్కిన అవార్డుల వివరాలు...

2011 శ్రమ శ్రీ అవార్డు:
రత్నాల విజయ్‌కుమార్ చౌదరి, సీరియన్ చార్జ్‌మ్యాన్, విశాఖ స్టీల్ ప్లాంట్
చంద్రశేఖర రెడ్డి, సీనియర్ డ్రాట్స్‌మ్యాన్, బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్

2012 శ్రమవీర్ అవార్డు:
గోకడ ఉదయ భాస్కర్, ఫోర్‌మ్యాన్, విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్

2013 శ్రమవీర్ అవార్డు
వెలిక్కెరియల్ గోపీనాథన్, చార్జ్‌మ్యాన్, నావల్ డాక్‌యార్డు, విశాఖ
డీ శేఖర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బీ, డీఆర్‌డీఎల్, హైదరాబాద్
పీ రాజేంద్ర ప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్-సీ, డీఆర్‌డీఎల్, హైదరాబాద్
జీ మల్కా గౌడ్, టెక్నీషియన్-సీ, డీఆర్‌డీఎల్, హైదరాబాద్
జీ శ్రీనివాస్, టెక్నీషియన్-సీ, డీఆర్‌డీఎల్, హైదరాబాద్
(డీఆర్‌డీఎల్‌లో పనిచేస్తున్న ఈ నలుగురికి కలిపి కేంద్రం సంయుక్త అవార్డును ప్రకటించింది.)
శ్రమ శ్రీ అవార్డు
నోములపల్లి శ్రీరాములు, స్కిల్డ్, నావల్ డాక్‌యార్డు, విశాఖపట్టణం
ఏలేటి సృజన్ సుధాకర్ పాల్. హెచ్‌ఎస్‌కే, నావల్ డాక్‌యార్డు, విశాఖ
ప్రైవేటు రంగ సంస్థల్లో...
శ్రమ వీర్ అవార్డు
పెండ్యాల శంకరాచార్య, టెక్నికల్ సూపర్‌వైజర్, బ్రహ్మోస్ ఎయిరోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్, హైదరాబాద్

2014 శ్రమవీర్ అవార్డు
మాచర సూర్య భాస్కర్ రావు, ఫోర్‌మ్యాన్, విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్
వీ వెంకటస్వామి, డిప్యుటీ ఇంజనీర్, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్
శ్రమ శ్రీ అవార్డు
మోదీ అప్పన్న, రాష్ట్రీయ ఇస్పాత్ నిగామ్ లిమిటెడ్
మహమద్ అబిద్ హుస్సేన్, జీ గోవర్ధన్ రెడ్డి
(బీహెచ్‌ఈఎల్‌లో పనిచేస్తున్న ఈ ఇద్దరికి సంయుక్తంగా అవార్డు)
చిలుకూరి వెంకటేశ్, టాటా మోటర్స్ లిమిటెడ్, జంషెడ్‌పూర్
చిటిమల నాగేశ్వర్ రావు, అల్ట్రాటెక్ సిమెంట్, తాడిపత్రి


అవార్డులను ప్రదానం చేస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

2015 శ్రమవీర్ అవార్డు
కుంబూరు కళ్యాణ చక్రవర్తి, రాష్ట్రీయ ఇస్పత్ నిగామ్ లిమిటెడ్
జీ వెంకటేశ్వర్లు, బీహెచ్‌ఈఎల్, త్రిచ్చి
శ్రమ శ్రీ అవార్డు
మండెం సుబ్రహ్మణ్య కుమార్, రాష్ట్రీయ ఇస్పత్ నిగామ్ లిమిటెడ్, విశాఖ
రావి వెంకటేశ్వర రావు, బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్
చోడిశెట్టి బాలాజీ, బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్
కే రాం ప్రసాద్, బ్రహ్మోస్ ఎయిరోస్పేస్, హైదరాబాద్
పురుషోత్తం రెడ్డి, టాటా స్టీల్ లిమిటెడ్, జంషెడ్‌పూర్

2016 శ్రమవీర్ అవార్డు
రమేశన్ పిళ్లై బాలన్ పిళ్లై, నావల్ డాక్‌యార్డు, విశాఖపట్టణం
మిడథాడే జ్యోతిరాజు, నావల్ డాక్‌యార్డు, విశాఖపట్టణం
వరాహగిరి వెంకట వేణుసాగర్, నావల్ డాక్‌యార్డు, విశాఖపట్టణం
కుట్టెన్ పిళ్లై రాజన్, నావల్ డాక్‌యార్డు, విశాఖపట్టణం
బత్తుల కోటి రెడ్డి, రాష్ట్రీయ ఇస్పత్ నిగామ్ లిమిటెడ్, విశాఖపట్టణం
కే రాం ప్రసాద్, బ్రహ్మోస్ ఎయిరోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్, హైదరాబాద్
శ్రమ శ్రీ అవార్డు
చింతాడ కుమార్, బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్
కృపా గ్నాగ్నా, రాష్ట్రీయ ఇస్పత్ నిగామ్ లిమిటెడ్, విశాఖపట్టణం

24 గంటల విద్యుత్ వద్దని రైతుల రాస్తారోకో



అర్వపల్లి, ఫిబ్రవరి 26: వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా వద్దంటూ సోమవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని కుంచమర్తి గ్రామానికి చెందిన రైతులు అడివెంల స్టేజీ సమీపంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 24 గంటల కరెంటు సరఫరా అయినప్పటి నుంచి బోరు బావుల్లో భూగర్భ జలాలు తగ్గి పొలాలు ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 200 బోర్లలో నీరు లేక వట్టిపోయాయని తెలిపారు.

టిస్ విద్యార్థులకు ఫీజును విడుదల చేయాలి: జాజుల

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ఇంజనీరింగ్ (టిఎస్) కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు వెంటనే స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కాలేజీలో చేరిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని ప్రకటించిన యాజమాన్యం.. విద్యా సంవత్సరం మధ్యలో ఇవ్వలేమనడం ఎంత వరకు సమంజసమన్నారు. విద్యార్థులకు ఫీజులు చెల్లించేలా ఆదేశాలు జారీ చేసి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.

తల్లి మందలించిందని.. బాలుడి ఆత్మహత్య

- కన్నవాళ్లు కోప్పడ్డారని పారిపోయిన బాలిక


విశ్వతేజ

చిలుపూర్/జనగామ టౌన్, ఫిబ్రవరి 26: తల్లి మందలించిడం అవమానవంగా భావించి ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జనగామ జిల్లా చిలుపూర్ మండలం కృష్ణాజీగూడెంలో జరిగింది. జుట్టు బాగా పెరిగింది కటింగ్ చేయించుకో అని తల్లి మందిలించడంతో విశ్వతేజ (11) సోమవారం సమీపంలో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లి క్రిమి సంహారక మందు తాగాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మరో సంఘటనలో... జనగామ మండలం చౌడారం గ్రామ శివారు కాశీల కాలనీకి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలికను ఇంట్లో సరిగా పనిచేయడం లేదని తల్లిదండ్రులు శనివారం మందలించడంతో అర్ధరాత్రి ఇంటి నుంచి పారిపోయింది. యశ్వంతాపురం చేరుకొని జాతీయ రహదారిపై ఒంటరిగా నడిచి వెళ్తుండగా కొందరు దుండగులు కారులో ఆమెను వెంబడించారు. అదే సమయంలో హన్మకొండ నుంచి జనగామకు వస్తున్న వర్ధన్ అనాథాశ్రమానికి చెందిన దంపతులు కత్తుల లక్ష్మి, రవీందర్ ఈ బాలికను గమనించి కారు ఆపారు. వీరిని చూసి దుండగులు పరారయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చి బాలికను ఆశ్రమానికి తీసుకెళ్లారు. జిల్లా సంక్షేమ అధికారి పద్మజారమణ బాలిక తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేసి బాలికను అప్పగించారు.

పరీక్షల భయంతో విద్యార్థి ఆత్మహత్య


ఉమేష్

వెల్దండ, ఫిబ్రవరి 26: పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమోననే భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం పోతేపల్లికి చెందిన ఉమేష్(16) కల్వకుర్తిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సరిగా చదవక పోవడంతో పరీక్షల్లో తప్పుతానేమోననే భయంతో ఈ నెల 24న పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

కస్తూర్బా పాఠశాల విద్యార్థిని మృతి

టేకులపల్లి, ఫిబ్రవరి 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని మృతిచెందింది. టేకుపల్లి మండలం మొక్కంపాడు తండాకు చెందిన జాటోతు భూమిక(15) శనివారం తలనొప్పిగా ఉందంటూ హాస్టల్‌లో నిద్రించింది. కొద్దిసేపటి తర్వాత వాంతులు చేసుకోవడంతో ఉపాధ్యాయులు ఆమెను సులానగర్ పీహెచ్‌సీకి, అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఆదివారం రాత్రి మృతి చెందింది. పాఠశాల ఎస్‌వో, ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే భూమిక మరణానికి కారణమంటూ విద్యార్థి సంఘాలు, విద్యార్థి బంధువులు కస్తూర్బా పాఠశాల ఎదుట భూమిక మృతదేహంతో ఆందోళన చేశారు. అక్కడికి చేరుకున్న డీఈవో రూ.50 వేల తక్షణ సహాయం ప్రకటించారు. విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, డిమాండ్లపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని హామీ ఇచ్చారు.

ఆదర్శం.. ఆరుట్ల దంపతుల జీవితం

- చుక్కా రామయ్య



ఆలేరు, ఫిబ్రవరి 26: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధులు ఆరుట్ల రాంచంద్రారెడ్డి కమలాదేవి దంపతుల జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఆర్ దంపతుల స్మారక గ్రంథాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆరుట్ల దంపతుల పోరాట, జీవిత గాథలు ప్రజలు మరిచిపోలేరని తెలిపారు. వారి కోడలు ఆరుట్ల సుశీలాదేవీ తమ అత్తమామల స్మారకార్థం స్వగ్రామమైన కొలనుపాక హైస్కూల్‌లో గ్రంథాలయాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు.

ఏసీబీకి చిక్కిన ఎస్ఎస్ఏ ఈఈ

- 3 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు

వరంగల్ అర్బన్, ఫిబ్రవరి 26: బిల్లులు మంజూరు చేయాలంటే రూ. 3 లక్షలు ఇవ్వాల్సిందేనని మొండికేసిన ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ తాళ్లపల్లి సుదర్శన్ గౌడ్ కథనం ప్రకారం.. సర్వశిక్షా అభియాన్‌కు వన్నాల కన్నా అనే కాంట్రాక్టర్ రూ. 24 లక్షల విలువైన ఫర్నిచర్‌ను సరఫరా చేశారు. ఆ బిల్లును మంజూరు చేయాలంటూ కొంతకాలంగా సర్వశిక్షా అభియాన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మార్తినేని రవీందర్ రావు చుట్టూ తిరుగుతున్నారు. తనకు రూ. 3 లక్షలిస్తేనే బిల్లు మంజూరవుతుందని రవీందర్ తేల్చిచెప్పడంతో.. బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ.. సోమవారం రాత్రి వలపన్ని.. రవీందర్ లంచం తీసుకుంటుంగా రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు. రాత్రి పొద్దుపోయాక కూడా.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఏసీబీ బృందాలు రవీందర్ కార్యాలయం, ఇంటి వద్ద తనిఖీలు కొనసాగించాయి.

దేవతకు ఏమైంది?









ఆస్తి గొడవే బలిగొందా?





మోహితా మార్వా పెళ్లి వేడుకలో రాజుకున్న రగడ

తొలి భార్య పిల్లలతో సఖ్యంగా మెలగిన బోనీ

తన పిల్లల భవిష్యత్తుపై శ్రీదేవి ఆందోళన

మానసిక ఒత్తిడికి లోనైన శ్రీదేవి!



దుబాయ్, ఫిబ్రవరి 27: ఇప్పటి వరకూ లభిస్తున్న ఆనవాళ్లు, సమాచారం ప్రకారం శ్రీదేవిది సహజమరణం కాదు. కానీ ఆమె మృతికి బలమైన కారణాలుండే ఉంటాయని యావద్భారతం నమ్ముతోంది. ఉన్నాయనే విషయం ఇపుడిపుడే బయటపడుతోంది..

దుబాయ్‌లో అభిజ్ఞవర్గాల సమాచారం ప్రకారం-- దీనికి బీజం మోహిత్ మార్వా పెళ్లిలోనే పడింది. ఆ పెళ్లిలో శ్రీదేవి నృత్యం, నవ్వుతూ ఎంజాయ్ చేసిన బోనీ కపూర్‌ల దృశ్యాలే ప్రపంచానికి తెలుసు. కానీ ఆ సందడి మాటున, ఆ సంతోష తరంగాల ముసుగులో ఓ ఈసునసూయల దావాగ్ని చెలరేగింది.

మోహిత్ మార్వా- బోనీ కపూర్ మొదటి భార్య మోనా తరపు బంధువు. మోనా 2012లోనే చనిపోయింది.. కానీ ఈ పెళ్లికి ఆమె తరపు వారంతా తరలి వచ్చారు. శ్రీదేవి కూడా భర్తను, చిన్న కూతురు ఖుషీని తీసుకెళ్లి పాల్గొంది. అయితే- పెళ్లిలో బోనీకపూర్ ఎక్కువగా వారితోనూ, మోనా పిల్లలు అర్జున్ కపూర్, అన్షులాలతో గడపడం శ్రీదేవికి నచ్చలేదు. ఆ విషయమే ఆమె బోనీని ప్రశ్నించినట్లు సమాచారం. 'మీకు అర్జున్, అన్షులాలే పిల్లలా? ఖుషీ కాదా? ఆమె ఈ పెళ్లిలో ఏకాకిగా మిగిలిపోయింది.. నా పిల్లలు నీకు పిల్లలు కారా?' అని నిలదీసినట్లు తెలుస్తోంది.

దీనికి బోనీ సూటిగా బదులివ్వలేకపోయారు గానీ ఈ విషయం చిలికి చిలికి గాలివానయ్యింది. ఆస్తిలో సగభాగం మొదటి భార్య సంతానానికి కూడా చెందితే తన బిడ్డల గతేం కాను అని శ్రీదేవి చాలా ఆందోళనపడ్డట్లు తెలుస్తోంది.



తొలి భార్య పిల్లలతో బోనీ సఖ్యతపై శ్రీదేవి చాలా ఆగ్రహంగా స్పందించినట్లు, ఇది పెళ్లినాటి ప్రమాణాలకు విరుద్ధమని ఆమె గట్టిగా చెప్పినట్లూ తెలుస్తోంది. 'నీ మొదటి భార్యతో ఆర్థిక సంబంధాలు తెంచుకుంటేనే మన వివాహ బంధం మొదలవుతుంది' అని 1996లో పెళ్లి సమయంలో బోనీకి శ్రీదేవి పెట్టిన షరతు. అప్పటికి సరేనన్న బోనీ ఆ తరువాత మళ్లీ తొలి భార్యతో సంబంధాలు కొనసాగించారని, చివరకు శ్రీదేవి కూడా సమాధానపడ్డారని తెలుస్తోంది. అయితే ఇపుడు బోనీ - మళ్లీ అర్జున్ వైపు చూస్తుండడంతో ఆమెకు కొత్త సమస్య మొదలయ్యింది. ఒక పక్క జాహ్నవిని మంచి నటిగా నిలబెట్టాలని తాను తాపత్రయ పడుతూంటే బోనీ మాత్రం తన పుత్రరత్నం వైపు మనసు పెట్టడం ఆమెలో కల్లోలాన్ని రేపింది.

బోనీకి ఏమీ లేని స్థితిలో ఆమె ఆయనను పెళ్లి చేసుకుని- తన ఆస్తినంతా ఆయన పరం చేసి జీవితం గడుపుతూ వచ్చింది. ఓ రకంగా ఇన్నేళ్లూ బోనీ అనుభవిస్తున్నదంతా శ్రీదేవి సంపాదించిన ఆస్తే. ఇపుడా ఆస్తిని బోనీ- తన తొలి భార్య పిల్లలకు కట్టబెడితే చూస్తూ ఊరుకోడానికి శ్రీదేవి ఇష్టపడడం లేదు. జాహ్నవి, ఖుషీల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దాలని ఆరాటపడింది. జాహ్నవి తొలి సినిమా ధడక్ ను ఖరారు చేసి సెట్స్ దాకా తీసికెళ్లింది కూడా శ్రీదేవే.

ఆమె దుబాయ్‌లో ఉండిపోయిన కారణం .. మారుతున్న బోనీ వైఖరి గురించి ఆలోచించడానికేనని, జాహ్నవికి షాపింగ్ అన్నది కేవలం ఒక సాకు మాత్రమేనని అభిజ్ఞవర్గాలు వివరించాయి. ఆస్తి పంపకంపై ఆమె చాలా మానసిక ఒత్తిడికి గురయినట్లు, బోనీతో ఫోన్లోనే గొడవపడ్డట్లు కూడా బయటకు పొక్కింది. అయితే ఈ విషయాల్ని నిర్ధరణగా చెప్పదగిన వాడు బోనీ ఒక్కరే...!

వయ్యారి భామలు

వగలమారి భర్తలు

సెకండ్ ఇన్నింగ్స్‌కు కారణాలెన్నో!.. భయం భయంగానే తారా జీవితం.. అవసరాలే అన్నింటికీ కారణం

సినిమా హీరోయిన్లంటే ఎంతో మంది అభిమానులకు కలల రాణులు. అలాంటి అందగత్తెలు పెళ్లి విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు పెడదారి పడుతున్న దృష్టాంతాలెన్నో! ధరించే దుస్తులు, పెట్టుకునే నగలు, ముస్తాబయ్యే మేకప్ కిట్‌ల విషయంలో ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించే తారామణులు.. జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తి విషయంలో ఎందుకు 'నాదారి రెండో దారి' అన్నట్టు ప్రవర్తిస్తున్నారు? తన మెడలో పడే మొదటి ముడి.. అవతలి వ్యక్తి వేసే నాలుగో ముడి కావడానికి ఎందుకు ఆస్కారమిస్తున్నారు? అందాల నటి శ్రీదేవి.. నిర్మాత బోనీకపూర్‌ని వివాహం చేసుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అంతటి పేరుంది. పరపతి ఉంది. డబ్బులున్నాయి. అభిమానించడానికి జనకోటి ఉంది. మరి శ్రీదేవి రెండో పెళ్లి వాడిని ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఇదీ అనేకమంది ప్రశ్న. శ్రీదేవి చిన్ననాటి స్నేహితురాలు కుట్టి పద్మిని ఒకరోజు ఎయిర్‌పోర్టులో నేరుగా ముఖం మీదే అడిగేశారు. అందుకు శ్రీదేవి చెప్పిన సమాధానం 'నా స్థానంలో ఉండి ఆలోచించాలి. ఆ విషయాన్ని మీకు చెప్పినా అర్థం కాదు' అనేది. ఏమిటా పరిస్థితి? ఎందుకు అర్థం కాదు?

రెండో పెళ్లివారిని ఎందుకు కట్టుకున్నారంటే అందుకు సవాలక్ష కారణాలుంటాయి. శతకోటి ఇబ్బందులూ ఉంటాయి. పెళ్లికి ముందు హీరోయిన్లకు, ఆ మాటకొస్తే హీరోలకు కూడా చాలా ఎఫైర్లున్నట్లు అనేకానేక కథనాలొస్తాయి. వాటిని తాను చేసుకోబోయే వాడు నమ్ముతాడా అన్న భయం, తనను సరిగా చూసుకుంటాడా అనే సందేహం కలుగుతాయి. ఆ నటుడి లేక నటి తొలి వివాహ భాగస్వామి నుంచి, వారి సంతానం నుంచి ఈసడింపులు ఎలా తట్టుకోవాలన్నది మరో ప్రశ్న. ఈ రెండో, మూడో పెళ్లిళ్లన్నింటికీ కేవలం ప్రేమే కారణమని చెప్పలేం. అవసరాలు, డబ్బు.. ఇలా ఇతర కారణాలనేకం ఉంటాయి.



ఈ తరం నాయికల గురించి ప్రస్తావన రాగానే అందరికీ రేణూదేశాయ్ పేరు గుర్తుకొస్తుంది. అప్పటికే పెళ్లయి విడాకుల కోసం ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్‌తో ఆమె సహజీవనం చేసి ఓ కొడుక్కి జన్మనిచ్చారు. ఆ తర్వాత కొన్నేళ్లకు పవన్‌కు అన్నా లెజినవాతో పరిచయం ఏర్పడింది. దీంతో పవన్-రేణూదేశాయ్ విడిపోయారు.

బాలీవుడ్‌లోనూ..

సంజయ్‌దత్‌ని మాన్యత, ఆమిర్ ఖాన్‌ని కిరణ్‌రావు, ఆదిత్యా చోప్రాను రాణీముఖర్జీ, సైఫ్ అలీ ఖాన్‌ని కరీనాకపూర్ వివాహం చేసుకున్నారు. వీరందరూ పెళ్లి చేసుకున్న జంటలు. కానీ వైవాహిక బంధం లేకపోయినప్పటికీ సహ జీవనం పేరుతో కొన్నేళ్ల పాటు కలిసున్న జంట కమల్‌హాసన్, గౌతమిది. ఎంతో అన్యోన్యంగా సాగిన వీరిద్దరూ గతేడాది విడిపోయారు.





సావిత్రి నుంచి..



అంతకుముందే పెళ్లి అయిన జెమిని గణేశన్‌ను సావిత్రి పెళ్లాడారు. అయితే ఆమెను ఇబ్బందుల పాలు చేశాడని, ఆలనాపాలనా చూడలేదనే విషయాన్ని ఇప్పటికీ పలువురు కథలుగా చెబుతుంటారు. అయితే అందరూ అలాగే ఉండాల్సిన అవసరం లేదు. సూపర్‌స్టార్ కృష్ణకి అప్పటికే పెళ్లయినప్పటికీ విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్య ఇందిరను, రెండో భార్య విజయనిర్మలను ఇప్పటికీ ఆయన సమానంగానే చూస్తారు. తమిళనటుడు విజయ్‌కుమార్‌ని వివాహం చేసుకుని మంజుల చక్కటి జీవితాన్ని ఆస్వాదించారు. రాధిక పెళ్లి చేసుకున్న శరత్‌కుమార్‌కి కూడా అంతకు ముందే పెళ్లయింది. నిర్మాత శ్రీకాంత్ నహతను పెళ్లి చేసుకున్న జయప్రదకు ఆయన ద్వారా పిల్లలు లేరు. వారిద్దరికీ పిల్లలు కలగకూడదనే ఆంక్షతోనే ఆయన తొలి భార్య ఈ వివాహానికి ఒప్పుకొన్నారని అప్పట్లో వదంతులు వచ్చాయి. కృష్ణ ద్వారా విజయనిర్మలకు కూడా సంతానం లేదన్నది గమనించాల్సిన విషయం. అక్కినేని నాగార్జునకు అమల రెండో భార్య. అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్యానికి గుర్తు వారి కుమారుడు అఖిల్.

బాత్‌టబ్‌లో మునిగి చనిపోవడం సాధ్యమేనా?



అందాల నటి శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారని ఫోరెన్సిక్ విభాగం ఇచ్చిన నివేదికను యూఏఈ ఆరోగ్యశాఖ వెల్లడించింది. శ్రీదేవి ఎత్తు 1.68 మీటర్లు! అంటే 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్న శ్రీదేవి..2 అడుగుల లోతు కూడా ఉండని బాత్‌టబ్‌లో మునిగి చనిపోయిందా? అసలు అది సాధ్యమేనా? అన్న అనుమానాలు కల్గుతున్నాయి.

ఏ బాత్‌టబ్..ఎన్ని అడుగుల లోతు?

ప్రపంచంలో ఏ స్టార్ హోటల్ అయినా బాత్‌టబ్‌ల ఏర్పాటులో కొన్ని ప్రమాణాలు, కొలతలను అనుసరిస్తుంది. బాత్‌టబ్‌లు సాధారణంగా సగటున 14 నుంచి 17 అంగుళాల లోతు ఉంటాయి. అంటే దాదాపు 1.4 అడుగుల లోతన్నమాట! యూరోపియన్ స్టైల్ బాత్‌టబ్‌లు 18 ఇంచ్‌ల లోతు కల్గి ఉంటాయి. అంటే 1.5 అడుగుల లోతు ఉంటాయి. ఇక జపనీస్ లేదా గ్రీక్ స్టైల్ బాత్‌టబ్‌లు 22 అంగుళాల కంటే ఎక్కువ లోతుంటాయి. అంటే జపాన్ బాత్‌టబ్‌లు 1.8 అడుగుల కంటే ఎక్కువ లోతు ఉంటాయన్నమాట! 'డ్రాప్ ఇన్' రకమైనా, 'స్టాండ్ ఎలోన్' వెరైటీ అయినా బాత్‌టబ్‌లు అటు ఇటుగా ఒకే రకమైన కొలతలు కల్గి ఉంటాయి. ఓవల్ ఆకారంలోని బాత్‌టబ్‌లు 20- 24 అంగుళాల లోతు ఉంటాయి. అదే వర్ల్‌పూల్ బాత్‌టబ్‌లు దాదాపుగా 18 ఇంచ్‌ల లోతు ఉంటాయి. ఒక మనిషి ఎంత మద్యం మత్తులో ఉన్నా..అపస్మారక స్థితిలో మునిగిపోయే పరిస్థితి ఎదురైనప్పుడు..వెంటనే రెండు అడుగుల లోతు కూడా లేని బాత్ టబ్ నుంచి పైకి లేవడం కష్టం కాదంటున్నారు నిపుణులు! మరి 5.6 అడుగుల ఎత్తున్న శ్రీదేవి..బాత్‌టబ్‌లో మునిగిపోయి చనిపోయారన్న దుబాయ్ ఫోరెన్సిక్ నివేదిక అభిమానుల్లో అనేక అనుమానాలు కల్గిస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక నిజమైతే..హోటల్ గదిలో ఏం జరిగింది? బాత్రూమ్‌లో ఆమె గుండెపోటుతో కుప్పకూలిపోయారా? మరే ఇతర కారణాలున్నాయా? ఇలా శ్రీదేవి మరణంపై మిస్టరీ కొనసాగుతోంది.



బాత్‌టబ్‌లో మరణం.. డౌటే!

» దుబాయ్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం

శ్రీదేవి ప్రమాదవశాత్తూ (బాత్‌టబ్‌లో) మునిగి చనిపోయినట్టు ఫోరెన్సిక్ నివేదికలో ఉంది. అదెలా సాధ్యం? సామాన్యులకు కూడా వచ్చే సందేహం ఇది. దుబాయ్ పోలీసులకు రావడంలో ఆశ్చర్యమేముంది. వారికీ వచ్చింది. దీంతో ఆ దిశగా వారు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వారు ఆ రోజు జరిగిన ఘటనలను.. ఒకదాని తర్వాత ఒకటిగా పక్కాగా పేర్చే ప్రయత్నాల్లో ఉన్నారు. బోనీకపూర్ చెబుతున్నదానికి వారి దర్యాప్తులో తేలే అంశాలకు మధ్య ఏవైనా తేడాలుంటే వాటిపై మరింత దర్యాప్తు చేసి కేసు ఛేదించనున్నారు.

ఆరోగ్యవంతులు అనుకోకుండా బాత్‌టబ్‌లో పడరు: తస్లీమా



శ్రీదేవి గుండెపోటుతో చనిపోలేదని, అనుకోకుండా బాత్‌టబ్‌లో మునిగిపోయి చనిపోయారని దుబాయ్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్ ట్విటర్‌లో.. 'ఆరోగ్యవంతులు అనుకోకుండా బాత్‌టబ్‌లో పడి చనిపోరు.' అని తెలిపారు. ఆ వెంటనే ఆరోగ్యవంతులైన మహిళలు 'అనుకోకుండా' బాత్‌టబ్‌లో పడతారా? అని ప్రశ్నించారు.

అదేం నివేదిక... తప్పుల తడక

దుబాయ్, ఫిబ్రవరి 26: శ్రీదేవి మరణానికి సంబంధించి సోమవారం దుబాయ్ ప్రభుత్వం విడుదల చేసిన పోస్టుమార్టం నివేదిక తప్పుల తడకగా ఉంది. ఫోరెన్సిక్ నివేదికలో డ్రౌనింగ్ బదులు డ్రానింగ్ అని అచ్చుతప్పుగా ప్రచురితం అయ్యింది. ఇది దుబాయ్ ప్రభుత్వ వైద్యులు రూపొందించిన నివేదికేనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుబాయ్ అధికారులు వాడిన 'యాక్సిడెంటల్ డ్రౌనింగ్' పదం మరింత అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఇలా నీటిలో మునిగిపోయి చనిపోయిన కేసు వచ్చినప్పుడు డ్రౌనింగ్ అనే పదం వాడవచ్చు. అలాకాకుండా విచారణ ఇంకా జరుగుతుండగానే 'యాక్సిడెంటల్ డ్రౌనింగ్' అనే పదం వాడటంతో క్లీన్‌చిట్ ఇచ్చినట్లవుతుంది. అయితే ఇలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే దానిపై కూడా అనుమానాలున్నాయి. ఎవరైనా నీటిలో మునిగిచనిపోయినప్పుడు వారి ఊపిరితిత్తుల్లో నీటి శాతం ఎంత ఉన్నది? ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలుసుకునే అవకాశముంది. కెమికల్, విస్రాలను(పెద్దపేగులో ఉండే పదార్థం) పరీక్షలకు పంపిస్తారు. కడుపులో ఉన్న పదార్థాలేంటి? ఊపిరి తిత్తుల్లో ఎంత మేరకు నీరుంది? మరణించినవారు ఆల్కాహాల్ ఏమైనా తీసుకున్నారా? కెమికల్ కంటెట్స్ ఏమున్నాయి? అనే విషయాలు నిర్దారణ చేసుకునే అవకాశాలున్నాయి. అవన్నీ పూర్తి చేసిన తర్వాతే పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవేవీ కాకుండా డెత్ సర్టిఫికెట్లో మాత్రం 'యాక్సిడెంటల్ డ్రౌనింగ్' అనే పదం వాడటం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు నివేదికపై రేడియాలజిస్టు సంతకం పెట్టడంతో అనుమానాలు రేకెత్తాయి. నిజానికి పాథాలజిస్టు మాత్రమే పోస్టుమార్టం నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.

దేవేరి అంతర్ధానం



చాలా మంది తారల జీవితాల్లో మాదిరిగానే శ్రీదేవి వివాహం కూడా చాలా నాటకీయ ఫక్కీలో జరిగింది. 1993లో హిమ్మత్ వాలా సినిమాతో బాలీవుడ్‌లో ప్రవేశించిన శ్రీదేవి- చాలా తొందర్లోనే హిందీ సినీ అభిమానులను సంపాదించుకున్నారు. ఇక 1987లో వచ్చిన మిస్టర్ ఇండియా సినిమా ఆమెను అగ్రస్థానంలో నిలబెట్టింది. అందులో హీరో అనిల్ కపూర్.. ఆయన సోదరుడే బోనీ కపూర్. బోనీకి అప్పటికే పెళ్లయింది. భార్య పేరు మోనా. వారికి పుట్టిన వారే- అర్జున్ కపూర్, అన్షులా.

ముందు రాఖీ...

తరువాత ఇష్ట సఖి



చెల్లీ అంటూ తల్లిని చేశాడు.. ఇది బోనీ కపూర్ శైలి.. శ్రీదేవి పెళ్లి కూడా సినీ ఫక్కీయే!



ముంబై, ఫిబ్రవరి 26: బాలీవుడ్‌లో అడుగుపెట్టాక శ్రీదేవి మొదట ప్రేమలో పడినది మిథున్ చక్రవర్తితో అని ఓ ప్రచారం ఉండేది. 1985లో వారి వివాహం రహస్యంగా జరిగినట్లు, తొలి భార్య యోగిత బెదిరించడం వల్ల శ్రీదేవి ఆ పెళ్లిని రద్దు చేసుకున్నట్లు బాలీవుడ్ టాక్. ఆ సమయంలోనే శ్రీదేవి.. బోనీ జీవితంలోకి అడుగుపెట్టింది. బోనీ నివాసంలోనే మోనా దగ్గర కొన్నాళ్ల పాటు ఉంది! బోనీని ఆమె సోదరుడిగా భావించేదని, ఒకానొక సందర్భంలో ఆయనకు రాఖీ కట్టిందని మోనా సేవీ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

బోనీతో ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. 1987లో తాను ప్రకటించిన భారీ బడ్జెట్ సినిమా 'రూప్ కీ రాణీ.. చోరోం కా రాజా'ను బోనీ కపూర్ తన డబ్బంతా వెచ్చించి అనిల్ కపూర్, శ్రీదేవిలతో తీశాడు. ఆ సినిమా మధ్యలో డైరెక్టర్ మారడం, ఇతర కారణాల రీత్యా చిత్రీకరణ ఆలస్యమయ్యింది. 1993లో రిలీజైన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అట్టర్‌ఫ్లాపైన సినిమాతో బోనీ పరిస్థితి రోడ్డుపైకొచ్చేసింది. అపుడాయనకు శ్రీదేవి ఓ బంగారు బాతులా కనిపించింది.

ఆ సమయంలో శ్రీదేవి కొన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొన్నారు. మిథున్‌తో చెడిన బంధం ఒక పక్క బాధపెడుతుండగా ఆమె తల్లి రాజేశ్వరి అనారోగ్యానికి గురై మరణించింది. ఆస్తి విషయంలో చెల్లెలు శ్రీలత చేసిన మోసం ఆమెను కలచివేసింది. ఆ పరిస్థితుల్లో తానున్నానంటూ బోనీ ఆమెకు నమ్మబలికారు.. రాజేశ్వరి కూడా తననే అల్లుడిగా కోరుకున్నారని శ్రీదేవిని నమ్మించారు. చివరకు 3 నెలల తరువాత బోనీతో సాన్నిహిత్యం పెంచుకున్న శ్రీదేవి ఆ క్రమంలో పెళ్లి కాకుండానే గర్భం దాల్చినట్లు బాలీవుడ్‌లో గుప్పుమంది..

ఈ విషయం ఆ నోటా ఈ నోటా మోనా కపూర్‌కు తెలిసి ఆమె భగ్గుమంది. "నా కంటే బోనీ పదేళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకున్నాను. పదమూడేళ్ల సంసార జీవితంలో ఇద్దరు పిల్లలు కలిగారు. అపుడు ఈమె (శ్రీదేవి) ప్రవేశించింది.. నేనేమైనా చేద్దామనుకుంటే ఆమె అప్పటికే గర్భిణి.." అని మోనా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే తనతో ఉండాలంటే మోనాను వదిలేసి రావాలని శ్రీదేవి షరతులు పెట్టినట్లు ఒక కథనం. ఆ మేరకు బోనీ మోనాను, ఇద్దరు పిల్లలను వదిలేసి శ్రీదేవి వద్దకు వచ్చేశారు. చేతిలో చిల్లి గవ్వ లేని దుస్థితిలో తప్పనిసరి అని ఆయన ఆ సమయంలో భావించారని, అయితే 1997లో జాన్వి, 2000లో ఖుషి పుట్టాక మళ్లీ మోనాతో సంబంధాలు పునరుద్ధరించుకున్నారని తెలిసిన వారు అంటారు. 'ఒకటి మాత్రం నిజం. శ్రీదేవి దుర్బల స్థితిలో బోనీతో పెళ్లికి అంగీకరించింది. పెళ్లయ్యాక ఆయనతోనే నిబద్ధతతో ఉన్నారు. కుమార్తె కెరియర్‌కు అన్నింటికంటే ప్రాధాన్యం ఇచ్చారు' అని బాలీవుడ్ సీనియర్ సాంకేతిక నిపుణుడొకరు వ్యాఖ్యానించారు.





అనిల్ కపూర్ ఇంటికి తరలివచ్చిన తారాలోకం

ముంబై, ఫిబ్రవరి 26: వెండితెర జాబిల్లి శ్రీదేవి ఇక లేరనే వార్త సినీలోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఆమె కూతుళ్ల జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌నైతే ఓదార్చడం ఎవరితరం కాలేదు. లోఖండ్‌వాలాలోని ఇంటిలో ఒంటరిగా ఉన్నారని తెలుసుకున్న దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ వెంటనే వాళ్ల ఇంటికి చేరుకున్నారు. వాళ్లను ఓదార్చుతూ ధైర్యాన్ని నూరిపోసి జుహులోని అనిల్ కపూర్ ఇంటికి తీసుకెళ్లారు. ఆ అక్కాచెల్లెళ్లను ఓదార్చేందుకు తారాలోకం కదలి వచ్చింది. సీనియర్ నటి జయప్రద, హీరో వెంకటేశ్, సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శక నిర్మాతలు ఫరాఖాన్, ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిద్వానీ, సరోజ్ ఖాన్, హనీ ఇరానీ, మిస్టర్ ఇండియా డైరెక్టర్ శేఖర్ కపూర్, నటీనటులు టబూ, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా, రేఖ, రాణీముఖర్జీ, రణ్‌వీర్‌సింగ్, దీపిక పదుకొనే, అక్షర హాసన్, శృతి హాసన్, అమీషా పటేల్, దివ్యాదత్త, సారా అలీఖాన్ జాన్వీ, ఖుషీలను ఓదార్చి సానుభూతి తెలిపారు.


రాక్షసులూ.. ఆత్మపరిశీలన చేసుకోండి: ఏక్తాకపూర్



విపరీతమైన కాస్మెటిక్ శస్త్రచికిత్సలే శ్రీదేవి మృతికి కారణమంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టడంపై బాలీవుడ్ నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో రాక్షసుల్లా ఆ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని మందలించింది. ట్విటర్ వేదికగా 'రాక్షసుల్లా మాట్లాడకండి. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోండి. నాకు తెలిసిన వైద్యుడు చెప్పిన వివరాల ప్రకారం.. ఎలాంటి గుండె సంబంధిత వ్యాధుల్లేకుండా, సంపూర్ణ ఆరోగ్యం కలిగిన వారిలో 1 శాతం మందికి గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ఇది విధి రాత. తప్పుడు వార్తలు ఎలా ప్రచారం చేస్తారు!' ఘాటుగా వ్యాఖ్యానించారు. మరో ట్వీట్‌లో 'శక్తివంతమైన మహిళ గుండె కూడా కొన్నిసార్లు బలహీనమవుతుంది. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలి' అని పేర్కొన్నారు.

శ్రీదేవి ఎప్పుడూ మద్యం తాగలేదు: అమర్ సింగ్

శ్రీదేవి రక్తంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయన్న దుబాయ్ ఫోరెన్సిక్ శాఖాధికారుల వ్యాఖ్యల్ని ఆమె కుటుంబ స్నేహితుడు, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ తిప్పికొట్టారు. అసలు ఆమెకు హార్డ్ లిక్కర్ తాగే అలవాటే లేదని స్పష్టం చేశారు. ఏవైనా



కార్యక్రమాలు ఉన్నపుడు వైన్ మాత్రం తాగేవారని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'శ్రీదేవిగారు ఎప్పుడూ మద్యం సేవించలేదు. కొన్ని కార్యక్రమాల్లో వైన్ మాత్రమే తాగేవారు.' అని చెప్పారు. అబుదాబీ షేక్ అల్ నహ్యాన్‌తో మాట్లాడానని, అన్ని లాంఛనాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు.



శ్రీదేవి ఇంటి బయట వేచి ఉన్న అభిమానులు

చివరి చూపు కోసం తెలంగాణ నుంచి..

ముంబై, ఫిబ్రవరి 26: తమ అభిమాన నటి శ్రీదేవికి అంతిమ వీడ్కోలు పలికేందుకు తెలంగాణ నుంచి అభిమానులు పెద్ద ఎత్తున ముంబైకి తరలి వచ్చారు. శ్రీదేవి అకస్మాత్తు మరణం తమను తీవ్రంగా కలచివేసిందని, చివరి చూపు చూసేందుకు వచ్చామని కన్నీటి సంద్రమయ్యారు. లోఖండ్‌వాలాలోని శ్రీదేవి ఇంటివద్ద అభిమానులు గుమిగూడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి కూడా 150 మంది వచ్చినట్లు పోలీసులు తెలిపారు.



మీ లోటు పూడ్చలేనిది: మోహిత్



శ్రీదేవి మృతిపై ఆమె మేనల్లుడు, నటుడు మోహిత్ మార్వా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాలోని శ్రీదేవి ఫొటోను షేర్ చేస్తూ 'గొప్పవాళ్ల కంటే గొప్పవాళ్లు మీరు. మీ స్థానం ఎప్పటికీ భర్తీ చేయలేనిది.' అని పోస్ట్ చేశారు. మోహిత్-అంతారాల పెళ్లి కోసం దుబాయ్ వెళ్లిన అతిలోక సుందరి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

విషాద సమయాల్లోనే ఊహించని పరిణామాలు: కరణ్ జోహార్

'విషాద సమయాల్లోనే ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. అదే జీవితం. ఆ ఘటనల తర్వాత మళ్లీ మన అహంభావాన్ని చూపుతాం! జీవితంలోని పరిస్థితులను, మరణాన్ని గుర్తుంచుకోవాలి. ఆ అభద్రతాభావంతోనే ఎదుగుతుంటాం.' అని దర్శకుడు కరణ్ జోహార్ ట్వీట్ చేశారు.

బాలీవుడ్ టు హాలీవుడ్

అంతా మిస్టరీనే!

హత్యో.. ఆత్మహత్యో తేలని సెలబ్రిటీల మరణాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. ఎక్కడైనా సెలెబ్రిటీలకు సంబంధించిన వార్తలు సంచలనమే! అది మరణ వార్త అయితే మరింత హాట్ టాపిక్ అవుతుంది. అనేక ఊహాగానాలు.. లెక్కలేనన్ని సందేహాలు! ప్రఖ్యాత నటి శ్రీదేవి మృతిపై కూడా అనేక సందేహాలు వెల్లువెత్తాయి. తొలుత ఆమె గుండె పోటుతో మరణించిందని వార్తలు వెలువడగా.. ఆమె ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి చనిపోయిందని పోస్టుమార్టం నివేదిక చెబుతోంది. దీంతో శ్రీదేవి మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అసలు ఆమెది సహజమరణమేనా.. లేదంటే ఏమైనా కుట్ర దాగుందా? అంతా మిస్టరీ. శ్రీదేవి మరణం ఒక్కటే కాదు.. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా, బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా అనేకమంది సెలెబ్రిటీల మరణాలు మిస్టరీగా మిగిలాయి. ఆ జాబితాను ఒకసారి పరిశీలిస్తే..

కునాల్ సింగ్



'ప్రేమికుల రోజు' సినిమాతో వెండితెరపై జిగేల్‌మని మెరిసిన యువ నటుడు కునాల్ సింగ్. అతడు తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కునాల్ తండ్రి ఇది ఆత్మహత్య కాదని హత్య అని ఆరోపించాడు.



దివ్య భారతి

చిన్న వయసులోనే టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న దివ్య భారతి మృతి కూడా ఓ మిస్టరీనే. తాను నివాసం ఉండే అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆమె చనిపోయింది. ఇది ఆత్మహత్య అని పోలీసులు అప్పట్లో తేల్చారు. కానీ.. దివ్య భారతి మృతికి ఆమె భర్త సాజిద్‌నే కారణమని ఆరోపణలు ఉన్నాయి.



నఫీసా జోసెఫ్

ప్రఖ్యాత మ్యూజిక్ చానెల్‌లో వీడియో జాకీగా రాణిస్తున్న నఫీసా జోసెఫ్ ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. ప్రాణంగా ప్రేమించిన గౌతమ్ ఖండూజా అంతకుముందే వేరొక అమ్మాయిని పెళ్లాడాడని, అయితే ఆమెకు విడాకులు ఇచ్చేశానని అబద్ధం చెప్పడంతో తట్టుకోలేక చనిపోయినట్టు వార్తలొచ్చాయి.

ప్రవీణ్ బాబి

ప్రఖ్యాత టైమ్ మేగజైన్ కవర్‌పేజీపై ఎక్కిన తొలి మహిళా నటిగా గుర్తింపు పొందిన ప్రవీణ్ బాబీ మర ణం అనేక సందేహాలను మిగిల్చింది. ఒకానొక దశలో తీ వ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆమె తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమే బలవంతంగా ప్రాణం తీసుకుందని పోస్టుమార్టంలో తేలింది.




ప్రత్యూష మరణం కూడా..



తెలుగు సిరీరంగంలోనూ వర్ధమాన నటి ప్రత్యూష మరణం మిస్టరీనే. ప్రత్యూష తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నిలదొక్కుకుంటున్న సమయంలో హత్యకు గురైంది. కానీ దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రత్యూషపై ఆమె బాయ్‌ఫ్రెండ్ సిద్ధార్థ్, మరికొంత మంది కలిసి అత్యాచారం చేసి చంపారని ఆరోపణలున్నాయి. పోస్ట్‌మార్టమ్ రిపోర్టులోనూ ఆమె రేప్‌కు గురైనట్టు తేలింది.

బాబ్ క్రేన్



అమెరికాకు చెందిన ప్రఖ్యాత నటుడు బాబ్ క్రేన్ 1978లో ఆరిజోనాలోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొలుత ఆత్మహత్యగానే భావించి ఈ కేసును వదిలిపెట్టినా క్రేన్ ఫ్రెండ్ అయిన జాన్ హెన్రీ కార్పెంటర్‌పై ఆరోపణలు రావడంతో 1990లో కేసును తిరగదోడారు. నాలుగేళ్ల విచారణ అనంతరం హెన్రీని నిర్దోషిగా వదిలిపెట్టారు.

శిఖా జోషి



మోడల్‌గా, నటిగా బాలీవుడ్‌కు సుపరిచితమైన శిఖా జోషి ముంబైలోని వెర్సోవాలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుంది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. చివరిగా 'బీఏ పాస్' అనే సినిమాలో నటించిన ఆమె సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో నిరాశకు గురై ఆత్మహత్య చేసుకుందని వార్తలొచ్చాయి. కానీ.. ఆమె మృతి వెనుక అసలు కారణం తెలియలేదు.

మన్మోహన్ దేశాయ్



అమర్.. అక్బర్.. ఆంటోనీ, కూలీ, ధరమ్ వీర్ వంటి క్లాసిక్ సినిమాల దర్శకుడు మన్మోహన్ దేశాయ్‌ది కూడా విషాదాంతమే. దేశాయ్ ఇంటి బాల్కనీ లోంచి కిందపడి చనిపోయాడు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నా.. కెరీర్‌లో అపజయాలు రావడంతో ఒత్తిడికి గురై అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని సన్నిహితులు చెప్పారు. కొందరేమో వెన్నునొప్పిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతారు.

జియా ఖాన్



రామ్‌గోపాల్‌వర్మ 'నిశ్శబ్ద్' సినిమాతో సంచలనంగా మారిన జియా ఖాన్ మృతి మిస్టరీగానే మిగిలింది. 2013లో తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని జియా ప్రాణం తీసుకుంది. తల్లి రబియా ఖాన్ తన కుమార్తెది ఆత్మహత్య కాదని, అది హత్యని అప్పట్లో ఆరోపించింది. జియా మృతికి ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ పాంచోలి కారణమని చెప్పింది. అందుకు సంబంధించి జియా ఖాన్ డైరీలోని కొన్ని పేజీలను కూడా ఆమె సమర్పించింది.

గురుదత్



దర్శకుడు, నటుడు, నిర్మాత అయిన గురుదత్ అతిగా మద్యం సేవించి, నిద్రమాత్రలు తీసుకొని చనిపోయాడు. ప్యాసా, సాహిబ్ బీబీ ఔర్ గుల్హామ్ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిసింది.

సిల్క్ స్మిత



శృంగార తారగా గుర్తింపు పొంది న సిల్క్ స్మిత కూడా ఆత్మహత్య చేసుకొని తనువుచాలించింది. అస లు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. సిల్క్ స్మితగా అందరికీ సుపరిచితురాలైన ఆమె 1996లో మరణించింది. అతిగా మద్యం సేవించడం, ఆర్థిక ఇబ్బందులు ఆమె జీవితాన్ని అంధకారంలోకి నెట్టేశాయి. దీంతో కుంగుబాటుకు గురై ఆత్మహత్య చేసుకుంది.


దేవతకు ఏమైంది?



శ్రీదేవి మరణం ప్రమాదమే!


స్పృహ కోల్పోయి నీట మునిగారు.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి

దుబాయ్, ఫిబ్రవరి 26: శ్రీదేవి మరణం అనుమానాస్పదంగా మారింది. సోమవారం దుబాయ్ ప్రభుత్వం సోమవారం శ్రీదేవి పోస్టుమార్టం నివేదికను వెల్లడించింది. ఆమె స్పృహ కోల్పోయి, ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి చనిపోయారని అందులో పేర్కొన్నారు. ప్రమాద వశాత్తు మునకకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతుందని దుబాయ్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు గల్ఫ్ న్యూస్‌కు తెలిపారు. మరణ ధ్రువీకరణ పత్రంలో 24వ తేదీ శనివారం మరణించినట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నివేదికలో డ్రౌనింగ్ బదులు డ్రానింగ్ అని అచ్చుతప్పుగా ప్రచురితం అయ్యింది. అచ్చుతప్పుల నివేదికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



చెప్పిందిదీ.. జరిగిందిదీ..


శ్రీదేవి మరిది సంజయ్‌కపూర్..



"అవును, నటి శ్రీదేవి ఇకలేరు. శనివారం రాత్రి 11.00-11.30 గంటల సమయంలో ఆమె చనిపోయారు. ఇప్పుడే దుబాయ్ నుంచి ముంబై చేరుకున్నా. మళ్లీ దుబాయ్ వెళ్తున్నా. శ్రీదేవికి గతంలో ఎలాంటి హృదయసంబంధిత అనారోగ్యాలూ లేవు. గుండెపోటు వచ్చిన సమయంలో ఆమెహోటల్ బాత్‌రూమ్‌లో ఉన్నారు"

ఫోరెన్సిక్ నివేదిక చెప్పింది ఇది..

శ్రీదేవి స్పృహ కోల్పోయి, ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి (యాక్సిడెంటల్ డ్రౌనింగ్) చనిపోయారు.



To whom it may concern

This is to inform that

Name: SREEDEVI BONEY KAPOOR AYYAPPAN

Gender: FEMALE

Nationality: INDIA

Passport No: IND- Z 4231524

Died on: 24 / 2 / 2018

Due to: ACCIDENTAL DRAWNING

For/ 26 2 2018

Director of Preventive Medicine Dubai

శ్రీదేవి డెత్ సర్టిఫికెట్

ఎలా నిర్ధారిస్తారు?

ఆల్కహాల్ శాతమేదీ?.. నివేదికను తప్పుబట్టిన నిపుణులు

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): శ్రీదేవి పోస్టుమార్టం నివేదిక లోపభూయిష్టంగా ఉందని హైదరాబాద్‌కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడ్డారా, కావాలనే ఎవరైనా అందులోకి నెట్టారా అనేది పోలీసులు దర్యాప్తులో తేల్చాల్సి ఉండగా, దుబాయ్ వైద్యులు ఏకంగా యాక్సిడెంటల్ డ్రానింన్(డ్రౌనింగ్ అని ఉండాలి) ముందే తీర్పు ఇచ్చేశారని ఫోరెన్సిక్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ఫోరెన్సిక్ సైన్స్‌లో యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అనే పదమే లేదు. ఉద్దేశ పూర్వకంగా నీళ్లలో ముంచితే 'యాంటీ మార్టమ్ డ్రౌనింగ్' కిందకు వస్తుంది. ప్రమాదవశాత్తూ నీళ్లలో పడితే దాన్ని 'డ్రౌనింగ్' అని ఫోరెన్సిక్ సైన్స్ పరిభాషలో అంటారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగానే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తారు. దర్యాప్తులో ప్రమాదవశాత్తా.. ఉద్దేశ పూర్వకంగా ఎవరైనా చంపారా అనేది తేలుతుంది. ముందే ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి చనిపోయారని చెప్పడం సరికాదు" అని ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ వెంకన్న 'ఆంధ్రజ్యోతి'కి చెప్పారు. మరణానికి ముందు శ్రీదేవి అల్కహాల్ నిజంగానే తీసుకుందా? ఒక వేళ తీసుకుంటే బ్లడ్ అల్కహాల్ కంటెంట్ ఎంత మొత్తంలో ఉంది? లాంటి వివరాలన్నీ నివేదికలో స్పష్టంగా తెలుస్తాయన్నారు. "మద్యం మత్తులో బాత్‌టబ్ వద్దకు వెళ్లినప్పుడు ఆపస్మారక స్థితిలోకి వెళితే అందులో పడే అవకాశం ఉంది. పడగానే క్షణాల్లో ఊపిరితిత్తులోకి నీరు వెళుతోంది. దీంతో శ్వాస సరిగా ఆడకపోతే మరణించే అవకాశం ఉంటుంది. డ్రౌనింగ్ కేసుల్లో ఊపిరితిత్తుల శాంపిల్స్‌ని కూడా విశ్లేషించాల్సి ఉంటుంది. చనిపోయే ముందు ఊపిరితిత్తుల శ్వాసను అంచనా వేయొచ్చు. శ్రీదేవి కేసులో పూర్తి నివేదికను పరిశీలించిన తర్వాతే ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది" అని గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యుడు విక్రమాదిత్య అన్నారు.





బోనీ చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నారు!

దుబాయ్, ఫిబ్రవరి 26: శ్రీదేవి ఇకలేరని, తిరిగిరాదన్న బాధతో ఆమె భర్త బోనీ కపూర్ చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నారని, ఆయన రోదనను ఆపడం ఎవరి తరం కావడం లేదని పాక్ నటుడు, మామ్ చిత్రంలో శ్రీదేవితో కలిసి నటించిన అద్నన్ సిద్దిఖీ చెప్పారు. 'ప్రస్తుతం నేను దుబాయ్‌లో ఉన్నాను. బోనీసాబ్‌ను కలిశాను. ఆయన చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నారు. ఆయన్ను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.' అని అన్నారు. శ్రీదేవికి భారత్‌లోనే కాదు, పాకిస్థాన్, అమెరికా, యూకే ఇంకా చాలా దేశాల్లోనూ అభిమానులు ఉన్నారన్నారు. 'నాలుగు రోజుల క్రితం మోహిత్ పెళ్లికి నేను కూడా హాజరయ్యా. అప్పుడు శ్రీదేవి ఎంతో అందంగా, సంతోషంగా కనిపించారు. ఇంతలో ఇలాంటి విషాదం ముంచుకొస్తుందని అస్సలు ఊహించలేదు. నేను సజల్(మామ్‌లో నటించిన మరో పాక్ నటి) భారత్ వచ్చి ఆమె అంత్యక్రియల్లో పాల్గొనాలని అనుకున్నాం. కానీ, భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న పరిస్థితులు మమ్మల్ని అక్కడికి రానివ్వడం లేదు. ఇది మాకు మరింత బాధకు గురిచేస్తోంది.' అని అద్నన్ తెలిపారు. 'మామ్ షూటింగ్‌లో నా తల్లి చనిపోయింది. అప్పుడు శ్రీదేవి.. నేనూ నీ అమ్మ లాంటి దాన్నే అన్నారు. అమ్మలా ఓదార్చారు.' అని సజల్ చెప్పింది.

ఎంబామింగ్ అంటే?

పార్థివ దేహం చెడిపోకుండా కొన్ని రోజులపాటు యథా స్థితిలో ఉండేట్టుగా కొన్ని రసాయనాలను నింపి భద్రపరచే ప్రక్రియను 'ఎంబామింగ్' అంటారు. ఫార్మాల్డిహైడ్, గ్లుటరాల్డిహైడ్, మిథనాల్‌తో పాటు తేమ కోల్పోకుండా ఉపయోగపడే పదార్థాలు, నీటితో ఎంబామింగ్ ఫ్లూయిడ్‌ను తయారు చేస్తారు. పార్థివ దేహంలోని ఫ్లూయిడ్స్‌ను తొలగించి ఈ ఎంబామింగ్ ఫ్లూయిడ్‌ను శరీరంలోకి ఎక్కిస్తారు. పార్థివ దేహానికి 24 గంటల్లోపు అంతిమ సంస్కారాలు జరిపినా, శీతలీకరణ చేసినా 'ఎంబామింగ్' అవసరం ఉండదు. మిగతా అన్ని సందర్భాల్లోనూ ఈ ప్రక్రియ తప్పనిసరి. ఈ పద్ధతిలో కొన్ని ఏళ్ల పాటు పార్థివ దేహాన్ని భద్రపరచవచ్చు.

ఏం జరిగింది బోనీ..?

18 గంటల పాటు ఇంటరాగేషన్.. నేడు మళ్లీ ప్రశ్నించనున్న దుబాయ్ పోలీస్

- **శ్రీదేవితో జరిగిన చివరి సంభాషణపై ఆరా**
- **పొంతనలేని జవాబులిచ్చిన బోనీ**

దుబాయ్, ఫిబ్రవరి 26: అందాల తార శ్రీదేవి మరణం వెనుక మిస్టరీకి ఇపుడు స్వయానా ఆమె భర్త బోనీకపూరే కేంద్రబిందువయ్యారు. ఎందుకంటే ఆమెతో చివరిసారిగా మాట్లాడినదీ, ఆసుపత్రికి తీసుకెళ్లినదీ ఆయనే.. దాంతో ఆయన వాంగ్మూలం కీలకంగా మారింది. దుబాయ్ పోలీసులు- సోమవారం నాడు ఆయనను ఏకంగా పద్దెనిమిది గంటల పాటు వివిధాంశాలపై ప్రశ్నించారు. భారత్‌కు తిరిగివెళ్లి - ఎందుకు తిరిగి దుబాయ్ వచ్చారని ప్రశ్నించినట్లు సమాచారం. లక్నోలో ఉత్తరప్రదేశ్ పెట్టుబడుల సదస్సులో పాల్గొనేందుకు ఆయన వెళ్లినట్లు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే- శ్రీదేవితో చివరిసారిగా ఏం మాట్లాడారు, ఆమె మానసిక స్థితి ఏంటి, ఆమె అలవాట్లెలాంటివి.. మొదలైన అంశాలపై పోలీసులు బోనీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాక- అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను తిరిగి చైతన్యపర్చడానికి ఏం చేశారు, 6 గంటలకు చనిపోతే -9 గంటల వరకూ ఎందుకు ఆసుపత్రికి తీసికెళ్లలేదు.. ఇత్యాది విషయాలపైనా ప్రశ్నించారు. బోనీని శనివారం రాత్రి, ఆదివారం ఉదయమంతా కూడా పోలీస్ ప్రధాన కార్యాలయంలోనే ఉంచి ఇంటరాగేట్ చేశారు. కానీ అనేక ప్రశ్నలకు బోనీ కపూర్ పొంతనలేని జవాబులిచ్చినట్లు అభిజ్ఞవర్గాల సమాచారం. టైమింగ్స్‌ను వివరించే క్రమంలో ఆయన తడబడ్డారని తెలుస్తోంది. రషీద్ ఆసుపత్రికి బోనీతో పాటు వెళ్లిన మరో ముగ్గురు స్నేహితుల వాంగ్మూలాలు కూడా పోలీసులు తీసుకొన్నారు. వారు చెప్పినదానితో బోనీ సమాధానాలను సరిచూస్తున్నట్లు సమాచారం. శ్రీదేవిని తీసుకొచ్చిన తరువాత ఆమెకు జరిపిన పరీక్షలపై కూడా ఆసుపత్రి డాక్టర్లను ప్రశ్నించారు.

- బోనీ కపూర్‌కి దుబాయ్‌లో చాలా మంది స్నేహితులున్నారు. వారంతా సినీ రంగానికి చెందిన వారే. కానీ ఈ వ్యవహారం ఇంత జరుగుతున్నా వారెవరూ కలవడానికి కూడా రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
- ఇంటరాగేషన్ మరో దఫా మంగళవారం జరిగే అవకాశం ఉంది. విచారణకు సహకరించండని ఆయనను దుబాయ్ పోలీసులు కోరారు. మరణం వెనుక ఏం జరిగిందో తెలియాలన్న అంశాన్ని భారత కాన్సులేట్ జనరల్‌కు కూడా దుబాయ్ పోలీసులు తెలియపర్చినట్లు, ఇందుకు భారత అధికారులు అంగీకరించినట్లు చెబుతున్నారు.
- 48 గంటలు గడిచినా- ఒకప్పటి భారతదేశపు అగ్రతార, లేడీ సూపర్‌స్టార్ అయిన శ్రీదేవి పార్థివదేహం దుబాయ్ మార్చురీలోనే ఉందంటే- మరణం వెనుక తేలాల్సిన నిజాలుండే ఉంటాయని దుబాయ్ పత్రికలు రాశాయి. బోనీని అంత నిశితంగా ప్రశ్నించడం కూడా ఖచ్చితమైన సమాచారం రాబట్టడానికేనని పేర్కొన్నాయి. బోనీ కపూర్‌ను మార్చురీలోకి అనుమతించలేదు. ఫోరెన్సిక్ పరీక్షలు పూర్తయి, ఎంబామింగ్ కోసం పంపడానికి ముందు మాత్రం ఓ కుటుంబ సభ్యుడిని, ఓ కాన్సులేట్ అధికారిని అనుమతించారు.



ఎంత విషాదం.. ఎంత భయంకరం: ఆర్జీవీ

'నేను శ్రీదేవిని ద్వేషిస్తున్నా. ఆమెను చంపినందుకు దేవుడ్ని కూడా ద్వేషిసున్నా.' అంటూ తనలోని బాధను వ్యక్తపరిచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఆమె మృతిపై వస్తున్న వార్తలపైనా అదే విధంగా స్పందించారు. "ప్రజలు ఎప్పుడూ శ్రీదేవి అందం, ఆమె శరీరం, హావభావాలు, పెదాలు, నడుము గురించే మాట్లాడుకునేవారు. కానీ, ఇప్పుడు ఆమె రక్తంలో మద్యం ఉందని, ఊపిరితిత్తుల్లో నీళ్లు ఉన్నాయని, పొట్టలో ఏవేవో ఉన్నాయని అంటున్నారు. ఓ దేవుడా!!! ఎవరి జీవితమన్నా ఘెర విషాదంగా, అతి భయంకరంగా ముగుస్తుందా? శ్రీదేవి మరణవార్తను ఇన్ని రకాలుగా వినాల్సి రావడం అత్యంత బాధాకరం. నన్ను నేనే చంపుకోవాలన్నంత కోపం వస్తోంది.' అని ట్వీట్ చేశారు.

క్షణక్షణం

- **అసలు ఆ రోజు ఏం జరిగింది?**
- **ఫిబ్రవరి 21న ఇండియాకు బోనీ**
- **భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు మళ్లీ దుబాయ్‌కి**
- **24 సాయంత్రం 5.30కి హోటల్‌కి చేరిక**
- **6.25కే బాత్‌టబ్‌లో అచేతనంగా శ్రీదేవి?**
- **రాత్రి 9 గంటలకు పోలీసులకు సమాచారం!**

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

లెజండరీ నటి, లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి హఠాన్మరణం మొదలు.. ఫోరెన్సిక్ రిపోర్టు మరణం వరకూ అన్నీ ట్విస్ట్‌లే. నిమిషానికో ట్విస్ట్ వెలుగు చూస్తుండడంతో కోట్లాది మంది అభిమానులు అసలేం జరుగుతోందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ కేసుకు సంబంధించి శ్రీదేవి భర్త బోనీకపూర్ చెబుతున్న కథనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన చెబుతున్నదాని ప్రకారం.. వివాహ వేడుకలు ముగిశాక బోనీకపూర్ కుటుంబం దుబాయ్‌లోని జుమేరియా హోటల్లో దిగింది. ఫిబ్రవరి 21న బోనీకపూర్ తన స్నేహితుడి కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఇండియాకి వెళ్లి.. శ్రీదేవికి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు 24వ తేదీన సాయంత్రం 5.30 గంటల సమయానికి దుబాయ్‌కు చేరుకున్నారు. హోటల్ గదిలోకి వెళ్లి తన భార్యను నిద్ర లేపారు. ఇద్దరూ 15 నిమిషాలు మాట్లాడుకుని, డిన్నర్‌కు వెళ్దామనుకున్నారు. బయటకు వెళ్లడానికి తగినట్టుగా సిద్ధమయ్యేందుకు ఆమె బాత్ రూమ్‌లోకి వెళ్లింది. పావు గంట గడిచినా ఆమె బయటకు రాకపోవడం.. లోపల ఎలాంటి అలికిడీ వినపడకపోవడంతో బోనీ బాత్‌రూమ్ తలుపులు తట్టాడు. లోపల నుంచి ఎలాంటి స్పందనా లేకపోయేసరికి తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లాడు. అప్పటికి సమయం 6.25 గంటలు అయినట్టు సమాచారం. లోపలికి వెళ్లి చూసేసరికి.. నీళ్లు నిండిన బాత్‌టబ్‌లో శ్రీదేవి అపస్మారక స్థితిలో కనిపించింది. బోనీ ఆమెను ఎంతగా లేపే ప్రయత్నం చేసినా కదలిక లేకపోయింది. వెంటనే అతడు తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. స్నేహితుడి సలహా మేరకు రాత్రి 9 గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. వైద్యులు చూసేసరికి ఆమె ప్రాణాలు విడిచింది.



మిస్టరీ ..ఇండియా!

మొదటి పేజీ తరువాయి

సహజ మరణమో, ప్రమాదమో కాదనే అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా ఆమె మరణానికి ముందు, తర్వాత భర్త బోనీకపూర్ ప్రవర్తన కూడా అనుమానాలకు తోడైంది. శ్రీదేవి మరణ సమయానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షిగా ఆయన చెబుతున్న కథనాల్లో పొంతన లేకుండా పోయింది. దీంతో ఫోరెన్సిక్ నివేదికతో తమ పాత్ర ముగియలేదని, ప్రమాదవశాత్తు మునకకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతుందని దుబాయ్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు గల్ఫ్ న్యూస్‌కు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక వెలువడగానే పోలీసులు కేసును ప్రాసిక్యూటర్(అల్ నయీబ్)కు అప్పగించారు. అనంతర ప్రక్రియను ఆయన కొనసాగిస్తారు. నేరమేమీ జరగలేదని, ఇది ప్రమాదం లేదా సహజ మరణం మాత్రమేనని ఆయన సంతృప్తి చెందితేనే శ్రీదేవి భౌతిక కాయాన్ని భారతదేశానికి తరలించడం వీలవుతుంది. ఆయన ఫోరెన్సిక్ నివేదికతో సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. అందుకే ఆయన శ్రీదేవి భర్త బోనీకపూర్‌ను, హోటల్ సిబ్బందిని ప్రశ్నించాలని నిర్ణయించారు. శ్రీదేవి ఫోన్‌కాల్ రికార్డులతో పాటు హోటల్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తనకు అప్పగించాలని ఆదేశించారు. దాంతో శ్రీదేవి భౌతికకాయం తరలింపు మరింత ఆలస్యమవుతుందని భావిస్తున్నారు.

అంతా రహస్యం

గల్ఫ్ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న అంశాలను అధికారులు, దౌత్యవేత్తలు, కనీసం మీడియా కూడా బయటకు వెల్లడించడానికి వీల్లేదు. దాంతో కేసుకు సంబంధించిన అంశాలేవీ బయటకు రావడం లేదు. భారతీయ మీడియా చిలవలు పలవల కథనాలు కూడా మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అమర్‌సింగ్ దుబాయ్‌లో సంఘటన గురించి అబుధాబి షేక్‌తో మాట్లాడినట్లు చెప్పుకోవడం చూసి దుబాయి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దుబాయి, అబుధాబి పోలీసు, అధికార, రాజ వ్యవస్థలు వేర్వేరు. బోనీకపూర్‌కు దుబాయ్‌లో స్నేహితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే, కేసు తీవ్రత దృష్ట్యా ఆయనతో ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఎవరూ సాహసించడం లేదు.



పక్కకుపోయిన గుండెపోటు కోణం

ఖలీజ్ టైమ్స్ పత్రిక శ్రీదేవి శరీరంలో మద్యం ఆనవాళ్లున్నట్లు ఫోరెన్సిక్ పూర్తి నివేదికలో పేర్కొన్నారని తెలిపింది. మద్యం మత్తులో ఆమె తూలి బాత్‌టబ్‌లో పడి మునిగిపోయి మరణించి ఉండవచ్చని వ్యాఖ్యానించింది. ఈ వాదనను బాలీవుడ్ తీవ్రంగా ఖండించింది. ఆమెకు అప్పుడప్పుడు లైట్‌గా వైన్ తీసుకొనే అలవాటు తప్ప నీట మునిగి చనిపోతున్నా తెలియనంత తప్పతాగే అలవాటు లేదని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద గుండెపోటుతో మరణించారన్న కోణం పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది. శ్రీదేవి మరణం వెనుక నేరపూరిత కారణాలు ఉన్నాయని దుబాయ్ పోలీసులు భావించడం లేదు. కానీ, శ్రీదేవి అపస్మారక స్థితిలో కనిపించినపుడు భర్త బోనీకపూర్ హోటల్ వైద్యుడిని పిలవకుండా తన మిత్రుడిని ఎందుకు ఫోన్‌చేసి పిలిచారన్నది పోలీసులు తేల్చుకోవాలనుకుంటున్నారు. ఇద్దరి మధ్యా గొడవలేమైనా ఉన్నాయేమో తేల్చుకొనేందుకు చివరిసారిగా ఆమె చేసిన కాల్స్ డేటా మీద పోలీసులు దృష్టి సారించారు. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీదేవి భౌతిక కాయాన్ని చెడిపోకుండా 'ఎంబామింగ్' ప్రక్రియ నిర్వహించి, మరికొన్ని రోజులు దుబాయ్ మార్చురీలోనే ఉంచాలని నిర్ణయించారు. ఎన్‌బామింగ్ మంగళవారం మధ్యాహ్నం చేస్తారని భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలోని అంశాల కారణంగానే శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్‌కు పంపించే ప్రక్రియ మరింత ఆలస్యం కానుందని సమాచారం. సాధ్యమైనంత త్వరగా శ్రీదేవి భౌతికకాయాన్ని భారతదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని యూఏఈలోని భారతీయ రాయబారి నవ్‌దీప్ సూరి వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యే వరకు శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను కూడా దుబాయ్‌లోనే ఉండమని కోరే అవకాశం ఉంది. ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ బోనీకపూర్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారని మీడియా కథనాలు వెలువడ్డాయి.

సాంకేతిక కారణాలు అడ్డంకి కాదు..

శ్రీదేవి 24వ తేదీ శనివారం మరణించినట్లు మరణ ధ్రువీకరణ పత్రంలో పేర్కొన్నారు. అందులో ఆమె పేరును శ్రీదేవి బోనీకపూర్ అయ్యప్పన్ అని పేర్కొన్నారు. అంటే, మరణానికి సంబంధించిన కారణాలు తప్ప ఆమె భౌతిక కాయాన్ని తరలించడానికి ఇతర సాంకేతిక కారణాలేవీ అడ్డం కాదని తేలిపోయింది. దుబాయ్ ప్రాసిక్యూషన్ వ్యవస్థ గల్ఫ్ దేశాల్లోకెల్లా శక్తివంతమైనది కావడంతో ఆషామాషీగా పోస్టుమార్టం తంతు ముగించుకొని బయటపడటం కుదరదు. ఇక్కడ దేశానికి రాజు కూడా జోక్యం చేసుకోలేరు.

రూ.1,099కే గ్లూకోమీటర్

ముంబై: డయాబెటిక్ కేర్ ఉత్పత్తుల విపణిలో అగ్రగామి అయిన స్విట్జర్లాండ్ సంస్థ రోచే.. దేశీయ మార్కెట్లోకి చౌక గ్లూకోమీటర్‌ను ప్రవేశపెట్టింది. అక్యూ చెక్ ఇన్‌స్టంట్ ఎస్ పేరుతో విడుదల చేసిన ఈ గ్లూకోమీటర్ ధర రూ.1,099. మధుమేహంతో బాధపడుతున్న వారు రక్తంలోని చక్కెర స్థాయిని సొంతంగా పరీక్షించుకునేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఈ గ్లూకోమీటర్ కచ్చితమైన ఫలితాలను, అదీ 4 సెకన్లలో అందిస్తుందని రోచే డయాబెటిస్ కేర్ ఇండియా పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో కెల్లా అత్యధికంగా మధుమేహ వ్యాధిగ్రస్తులున్నది మన దేశంలోనే.





ప్రోటీనెక్స్‌కు మహేష్ బాబు ప్రచారం

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : రోజువారీ పోషకాల గురించి వివరించేందుకు గాను ప్రోటీనెక్స్.. తన ఉత్పత్తుల ప్రచారకర్తగా టాలీవుడ్ హీరో మహేష్ బాబును నియమించుకుంది. కంపెనీకి ప్రచారం నిర్వహించటంతో పాటు వినియోగదారులకు ప్రోటీనెక్స్ అవసరాన్ని మహేష్ వివరించనున్నారని డానోన్ ఇండియా డైరెక్టర్, మార్కెటింగ్ హిమాన్షు భక్షి తెలిపారు. భారతీయుల్లో 93 శాతం మందికి తాము ఏ పోషకాలు తీసుకోవాలో తెలియదని, వారికి అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు తమ వంతుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఆయన చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో హెల్త్ ఫుడ్ డ్రింక్స్ విభాగంలో చాలా బ్రాండ్లు ఉన్నాయని, ఈ విభాగంలో పట్టు కోసం మహేష్ బాబు ప్రచారం తోడ్పడుతుందని భక్షి చెప్పారు.

రస్నా 'మసాలా ఆరెంజ్'



హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): రానున్న వేసవిని దృష్టిని ఉంచుకుని రస్నా మసాలా ఆరెంజ్‌ను తీసుకువచ్చినట్లు రస్నా వెల్లడించింది. మసాలా ఆరెంజ్‌కు బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రచారం నిర్వహించనున్నారని రస్నా ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పిరుజ్ ఖంబట్టా తెలిపారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అందుబాటు ధరల్లో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన ఫ్లేవర్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నామని, ఇందులో భాగంగానే నాగ్‌పూర్ ఆరెంజ్ ఫ్లేవర్‌తో మసాలా ఆరెంజ్‌ను తీసుకువచ్చినట్లు పిరుజ్ తెలిపారు.

విదేశీయులకు ముంబైలోనే అత్యధిక వేతనం

ప్రపంచ దేశాల జాబితాను ప్రకటించిన హెచ్ఎస్‌బిసి



ముంబై: ప్రపంచంలోనే అత్యధికంగా విదేశీయులు వేతనం అందుకుంటున్న నగరాల్లో ముంబై అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ విదేశీయుల వార్షిక సగటు వేతనం 2,17,165 డాలర్లుగా ఉన్నట్టు హెచ్ఎస్‌బిసి బ్యాంక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా విదేశీయులు అందుకుంటున్న సగటు వేతనం (99,903 డాలర్లు)తో పోల్చితే ఇది రెండింతలు మించింది. విదేశీయుల వేతనాలకు సంబంధించి హెచ్ఎస్‌బిసి తయారు చేసిన జాబితాలోని టాప్ 10 దేశాల్లో ఆసియాలోని షాంఘై, జకార్తా, హాంకాంగ్ కూడా ఉన్నాయి. విదేశీ ఉద్యోగులకు వేతనాలిచ్చే విషయంలో ముందున్నా ఉద్యోగ అవకాశాల విషయంలో మాత్రం ముంబై స్థానం తక్కువ స్థాయికే పరిమితమైంది. ఈ జాబితాలో లండన్, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, బర్మింగ్‌హామ్ ముందున్నట్టు హెచ్ఎస్‌బిసి తెలిపింది. అమెరికా, యుకె వంటి దేశాలు ఫైనాన్షియల్, టెక్నాలజీ కేంద్రాలుగా ఉన్నాయని, తమ కెరీర్‌ను తదుపరి దశకు తీసుకువెళ్లడానికి ఇవే దోహదపడతాయని విదేశీయులు భావిస్తున్నట్టు పేర్కొంది. విదేశీయులకు ఉద్యోగ అవకాశాలను ఎక్కువగా కల్పిస్తున్న టాప్ 5 దేశాల్లో యూరప్‌లోని టెక్ సెంటర్ డబ్లిన్ కూడా ఉంది. అయితే ప్రపంచ సగటు వేతనాల విషయంలో మాత్రం దిగువ స్థాయికే పరిమితమైంది.

'హై రిస్క్'లో 9,500 ఎన్‌బిఎఫ్‌సిలు

» జాబితా ప్రకటించిన ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ: గత ఏడాది సెప్టెంబరు చివరినాటికి రిజర్వ్ బ్యాంక్ వద్ద 11,469 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్‌బిఎఫ్‌సి)లు రిజిస్టర్ చేసుకున్నాయి. అందులో 82 శాతం(దాదాపు 9,500) ఎన్‌బిఎఫ్‌సిలను హై రిస్క్ సంస్థలుగా పేర్కొంటూ కేంద్ర ఆర్థిక శాఖ జాబితా విడుదల చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పిఎంఎల్ఎ) ప్రకారం.. అన్ని ఎన్‌బిఎఫ్‌సిలు తమ సంస్థలో ప్రిన్సిపల్ ఆఫీసర్‌ను నియమించుకోవాలి. ఈ అధికారి సందేహాస్పద, రూ.10 లక్షలకు మించిన నగదు లావాదేవీలను ఆర్థిక నిఘా విభాగాని(ఎఫ్ఐయు)కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ ఏడాది జనవరి 31 నాటికి ఈ నిబంధనను పాటించని 9,491 ఎన్‌బిఎఫ్‌సిల పేర్లను ఎఫ్ఐయు ప్రకటించింది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే ఎఫ్ఐయు.. వ్యవస్థలో జరుగుతున్న ఆర్థిక నేరాలను పసిగట్టి దర్యాప్తు ఏజెన్సీలను అప్రమత్తం చేస్తుంది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత పెరిగిన నిఘా

2016 నవంబరు 8న పెద్ద నోట్లను రద్దు చేశాక ఎన్‌బిఎఫ్‌సిలపై ఎఫ్ఐయు నిఘా పెంచింది. పలు మార్గాల ద్వారా సమాచారం సేకరించి నిబంధనలను పాటించని సంస్థల పేర్లను ప్రకటించినట్లు నిఘా విభాగం తెలిపింది. ఈ ఎన్‌బిఎఫ్‌సిలు నిబంధనలు పాటించడం లేదని, వీటితో ఆర్థిక లావాదేవీలను మానుకోవాలంటూ సాధారణ ప్రజానీకాన్ని అప్రమత్తం చేసేందుకే కేంద్రం ఈ జాబితాను విడుదల చేస్తోందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.

బ్యాంకుల్లాంటివే.. కానీ బ్యాంకులు కావు

కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టర్ చేసుకునే ఎన్‌బిఎఫ్‌సిలు బ్యాంకుల్లాగే రుణాలందిస్తుంటాయి. షేర్లు, బాండ్లు, డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, స్థానిక మండళ్లు జారీ చేసే సెక్యూరిటీ పథకాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. కానీ డిపాజిట్లు సేకరించేందుకు వీటికి అనుమతి లేదు. అంతేకాదు, బ్యాంకింగ్ చెల్లింపులు, సెటిల్‌మెంట్ వ్యవస్థ పరిధిలోకి రావు.


ఏప్రిల్ నుంచి నోకియా కొత్త స్మార్ట్ ఫోన్లు

» ధర రూ.6,800 నుంచి రూ.60,000 వరకు..

బార్సెలోనా (స్పెయిన్): వచ్చే ఏప్రిల్ నుంచి భారత మార్కెట్లో మరిన్ని నోకియా స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసేందుకు హెచ్ఎండి గ్లోబల్ సంస్థ సిద్ధమవుతోంది. బార్సెలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో హెచ్ఎండి గ్లోబల్ సంస్థ నోకియా 8 సిరోకో, నోకియా 7 ప్లస్, న్యూ నోకియా 6, న్యూ నోకియా 1 పేరుతో నాలుగు స్మార్ట్‌ఫోన్లు ఆవిష్కరించింది. 'వచ్చే ఏప్రిల్ నుంచి భారత మార్కెట్‌లో విడుదల చేస్తాం' అని కంపెనీ ప్రతినిధి చెప్పారు. వీటి ధర రూ.6,800 నుంచి రూ.60,000 మధ్య ఉంటుందని సమాచారం. 4జి నోకియా 8110 కొత్త హ్యాండ్‌సెట్‌ను మాత్రం మే నెలలో భారత మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. పన్నులుకాకుండా ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.6,300 ఉంటుందని అంచనా. అత్యాధునిక ఫీచర్లు ఉండే నోకియా 8 సిరోకో ధర మాత్రం రూ.60,000 వరకు ఉంటుందని భావిస్తున్నారు.

పరారీ ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం

పార్లమెంట్‌లో బిల్లుకు సన్నాహాలు. నీరవ్ మోదీ ఆస్తులపై విదేశాల్లో దర్యాప్తు



» అధికారులను ప్రశ్నించనున్న పిఎసి కమిటీ

న్యూఢిల్లీ: ఆర్థిక నేరాలకు పాల్పడి పరాయిదేశాలకు పారిపోతున్నవారిని చట్టంబారి నుంచి తప్పించుకోకుండా కట్టుదిట్టం చేసేందుకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చే ఆలోచనలో ఉంది. వచ్చే నెలలో ప్రారంభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల బిల్లును మోదీ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కొత్త బిల్లు వల్ల ఆర్థిక నేరాలకు పాల్పడి చట్టానికి దొరక్కుండా తప్పించుకొని పారిపోయిన వారి ఆస్తులను జప్తు చేసి విక్రయించే అధికారాలు లభిస్తాయి. ప్రత్యేక కోర్టు ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎగవేతదారుల నుంచి రుణబకాయిలను సత్వరమే రాబట్టుకునే వెసులుబాటును ఈ బిల్లు కల్పిస్తుంది. ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లు-2017 ఇప్పటికే న్యాయమంత్రిత్వ శాఖ ఆమోదం పొందింది. ఆర్థిక శాఖ తయారు చేసిన ఈ బిల్లు ముసాయిదాకు తుది మెరుగులు దిద్ది న్యాయమంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసినట్టుగా చెబుతున్నారు.

అరెస్ట్ వారెంట్ జారీ అయి, ప్రాసిక్యూషన్‌ను తప్పించుకునేందుకు దేశంలోనే ఉండి తప్పించుకు తిరుగుతున్న లేదా దేశం విడిచి పరారైన ఆర్థిక నేరగాళ్లను ఫ్యుజిటివ్ ఎకనామికల్ అఫెండర్స్‌గా పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా రుణాల ఎగవేత, దగా, మోసం, ఫోర్జరీ, ఫోర్జరీ చేసిన లేదా బోగస్ ఎలక్ట్రానిక్ రికార్డులు, సుంకాల ఎగవేత, ప్రజల నుంచి సమీకరించిన డిపాజిట్లను ఎగవేయడం.. ఇవన్నీ ఆర్థిక నేరాల నిర్వచనంలోకి వస్తాయని తెలిసింది.

నీరవ్ మోదీ స్కామ్ దరిమిలా బ్యాంకులను ముంచిన ఇతర ఘరానా నేరగాళ్ల వివరాలు కూడా బయటకు వస్తుండటంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఈ నేపథ్యంలో తాజా బిల్లు తెరపైకి వచ్చినట్టు తెలిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును బోగస్ ఎల్ఒయులతో నీరవ్ మోదీ ఆయన మేనమామ చోక్సీ సుమారు 11,400 కోట్ల రూపాయల మేర దగా చేయగా, వివిధ బ్యాంకుల నుంచి అడ్డగోలుగా అప్పులు తీసుకొని ఎగవేసిన రోటమాక్ అధినేత కొఠారీ, ద్వారకాదాస్ సేథ్ ఇంటర్‌నేషనల్ డైరెక్టర్లు, సింభోలి షుగర్స్ సిఎండి గుర్మీత్ సింగ్ మాన్‌పై రుణాల ఎగవేత ఆరోపణలతో బ్యాంకులు కేసులు నమోదు చేశాయి. చట్టం కఠినంగా లేకపోవడం వల్లనే నేరగాళ్లు తప్పించుకుంటున్నారన్న భావనకు తెరవేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.

పీఏసి ఆదేశాలు

పిఎన్‌బి స్కామ్ వివరాలను వెల్లడించేందుకు తమ ఎదుట హాజరుకావాల్సిందిగా కేంద్ర రెవెన్యూ సెక్రటరీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయం పన్ను శాఖ, కస్టమ్స్‌శాఖ సీనియర్ అధికారులను పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) ఆదేశించింది. నీరవ్ మోదీ, చోక్సీ వగైరాలు పిఎన్‌బిని 11,400 కోట్ల రూపాయల మేర దగా చేయడంపైనా 2013లో అప్పటి ప్రభుత్వం ప్రకటించిన 80:20 గోల్డ్ స్కీమ్ గురించీ అధికారులను పిఎసి ఉపకమిటీ ప్రశ్నించనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. బంగారం దిగుమతులను నియంత్రించేందుకు ప్రభు త్వం అప్పట్లో 80:20 స్కీమ్‌ను తెరపైకి తెచ్చింది. నీరవ్ మోదీ, చోక్సీ ఈ స్కీమ్‌ను ఉపయోగించుకొని భారీ ఎత్తున లాభపడినట్టుగా అనుమానిస్తున్నారు. ఈ స్కీమ్ కింద బంగారాన్ని దిగుమతి చేసుకునే సంస్థలు అందులో 20 శాతాన్ని వాల్యుయాడెడ్ ఉత్పత్తులుగా మార్చి ఎగుమతి చేయాలన్న నిబంధన విధించారు. 2014 సంవత్సరంలోనే దీనిని ఎత్తివేశారు.

ద్వారకాదాస్ డైరెక్టర్ల కోసం గాలింపు

ప్రభుత్వం రంగంలోని ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను 389 కోట్ల రూపాయల మేర ముంచిన ఢిల్లీ జువెలరీ సంస్థ ద్వారకాదాస్ సేథ్ ఇంటర్‌నేషనల్ డైరెక్టర్లు సభ్యా సేథ్, రీటా సేథ్, కృష్ణకుమార్ సింగ్, రవి సింగ్‌కు వ్యతిరేకంగా సిబిఐ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. నిందితులు తప్పించుకొని పారిపోకుండా అన్ని పోర్టులు, ఎయిర్ పోర్టుల్లోని ఇమ్మిగ్రేషన్ అధికారులను అప్రమత్తం చేసేందుకు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసుల వల్ల నిందితులు తప్పించుకొని ఇతర దేశాలకు పారిపోయిన పక్షంలో పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోనే అధికారులు నిర్బంధించి భారత ప్రభుత్వానికి తెలియజేస్తారు. 2007-2012 మధ్య పెద్ద ఎత్తున బంగారం, వజ్రాలు, ఇతర ఖరీదైన రాళ్లను దిగుమతి చేసుకున్న ద్వారకా దాస్ సేథ్ ఇంటర్‌నేషనల్ ఇందుకు సంబంధించిన చెల్లింపుల కోసం బ్యాంకు నుంచి లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌ను విచ్చలవిడిగా ఉపయోగించుకుంది. ఆ తర్వాత బోగస్ లావాదేవీలతో బంగారం, డబ్బులను విదేశాలకు తరలించారని సిబిఐ ఆరోపిస్తోంది.

సింభోలి షుగర్స్‌పై మూడేళ్ల క్రితమే కేసు

బ్యాంకు రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన కేసులో సింభోలి షుగర్స్ డైరెక్టర్లు గుర్మీత్‌సింగ్ మాన్, గుర్పాల్‌సింగ్ ఇతరులపై 2015లోనే కేసు నమోదు చేసినట్టు ఒబిసి వెల్లడించింది. గుర్పాల్‌సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్‌సింగ్ అల్లుడు కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఒబిసికి సింభోలి షుగర్స్ 99 కోట్ల రూపాయలు ఎగవేసింది.

గత నవంబరులోనే స్కెచ్‌వేశారు

దేశం నుంచి పారిపోయేందుకు నీరవ్‌మోదీ, చోక్సీ గతేడాది నవంబరులోనే ప్లాన్ వేసి ఉంటారని భావిస్తున్నారు. నవంబర్‌లో నీరవ్ మోదీ బృందం ఎల్ఒయుల జారీకి ఎప్పటిలాగానే పిఎన్‌బి బ్రాడీ హౌజ్ శాఖను సంప్రదించింది. అప్పటి వరకు ఘరానా దొంగలకు సహకరించిన పాత ఉద్యోగులు రిటైర్ అయి వారి స్థానంలో కొత్తవారు వచ్చారు. సెక్యూరిటీలేకుండా ఎల్ఒయులు జారీ చేయడానికి నిరాకరించడంతోపాటు గతంలో జారీ చేసిన ఎల్ఒయులపై ఈ కొత్త ఉద్యోగులు ఆరాతీయడంతో మోదీ, చోక్సీ ద్వయం అప్రమత్తమైంది. అప్పుడే దేశం విడిచి జారుకునే సన్నాహాలు మొదలుపెట్టి ఉంటారని భావిస్తున్నారు.

పిఎన్‌బి కేసులో

ప్రధాన నిందితులు నీరవ్ మోదీ, చోక్సీకి సంబంధించి ఆరు దేశాల్లో ఉన్న వ్యాపారాలు, ఆస్తులపై ఆరాతీసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను పిఎంఎల్ఎ స్పెషల్ కోర్టు అనుమతించింది. సమాచార సేకరణలో పరాయి దేశాల్లోని ప్రభుత్వ సంస్థల సహకారాన్ని ఇడి తీసుకునేందుకు వీలుగా లెటర్స్ రొగేటరీ జారీ చేసేందుకు స్పెషల్ కోర్టు అంగీకరించింది.

విదేశాల్లో ఆరాకు అనుమతి


హాంకాంగ్, అమెరికా, యుకె, యుఎఇ, సౌత్‌ఆఫ్రికా, సింగపూర్‌లో నీరవ్ మోదీకి వ్యాపార సంబంధాలున్నాయి. కేసు విచారణలో తమ దేశానికి చెందిన దర్యాప్తు సంస్థలకు న్యాయపరమైన సహకారాన్నిఅందించాల్సిందిగా కోరుతూ ఒక దేశంలోని న్యాయస్థానం మరో దేశంలోని న్యాయస్థానానికి పంపే లేఖను లెటర్స్ రొగేటరీగా వ్యవహరిస్తారు. ఇదిలా ఉండగా పిఎన్‌బి జారీ చేసిన ఎల్ఒయులపై రుణాలను మంజూరు చేసిన ఐదు బ్యాంకులకు కూడా సిబిఐ, ఇడి నోటీసులు ఇచ్చాయి. ఈ రుణాల మంజూరుకు సంబంధించిన సమగ్రమైన డేటాను అందజేయాలని సిబిఐ బ్యాంకులను కోరింది.

2018-19 నుంచి ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ షురూ

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన చిన్న, సూక్ష్మ స్థాయి పరిశ్రమలను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ (టిఐహెచ్‌సి) 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుంది. నాన్ ఫైనాన్స్ బ్యాంకింగ్ ఇనిస్టిట్యూషన్ (ఎన్ఎఫ్‌బిఐ)గా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) నుంచి ఈ క్లినిక్ గుర్తింపు పొందింది. 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్‌ను సమకూర్చుకుని స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసేందుకుగాను ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 10 కోట్ల రూపాయల మూలధనాన్ని సమకూర్చింది. క్లినిక్ అవసరమైన మరో 50 కోట్ల రూపాయలను కేంద్రం ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సి వచ్చింది. మిగిలిన 40 కోట్ల రూపాయలను పారిశ్రామికవేత్తలు, సంస్థలు, పెట్టుబడిదారులు, బ్యాంకర్ల నుంచి సమీకరించాల్సి ఉంది. వివిధ కారణాలతో బ్యాంకులకు సకాలంలో వాయిదాలు చెల్లించలేకపోయినా, ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల యజమానులకు అవసరమైన సాంకేతిక, మార్కెటింగ్ తదితర వ్యూహాత్మక మార్గదర్శకాలను టిఐహెచ్‌సి అందించనుంది.

అలాగే వాయిదాలు చెల్లించలేదనే కారణంతో ఆయా యూనిట్లను జప్తు చేసుకునేందుకు తుది నోటీసులు జారీ చేసిన బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపి వాటిని యథాతథంగా కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించే విధంగా టిఐహెచ్‌సిని తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసింది. సూక్ష్మ,చిన్న, మధ్య తరహా సంస్థలను సంక్షోభం నుంచి గట్టెక్కించే విధంగా టిఐహెచ్‌సి పనిచేయనుందని సలహాదారు యెర్రం రాజు తెలిపారు.

ముడిచమురు దిగుమతుల్లో భారీ పెరుగుదల



ముంబై : దేశీయంగా పెట్రో ఉత్పత్తుల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ముడిచమురు దిగుమతులు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర ఎగబాకుతున్న కారణంగా ముడిచమురు దిగుమతుల కోసం ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. గత ఏడాది జనవరిలో ముడిచమురు దిగుమతుల కోసం 817.39 కోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. మార్చిలో ఈ దిగుమతుల బిల్లు 971.4 కోట్ల డాలర్లకు పెరిగింది. తర్వాతి నెలల్లో తగ్గినప్పటికీ సెప్టెంబరు నుంచి మళ్లీ పెరగడం మొదలైంది. సెప్టెంబరులో ముడిచమురు దిగుమతుల బిల్లు 818.81 కోట్ల డాలర్లు ఉండగా.. అక్టోబరులో 928.6 కోట్ల డాలర్లకు, నవంబరులో 955.1 కోట్ల డాలర్లకు, డిసెంబరులో 1,034.5 కోట్ల డాలర్లకు, జనవరిలో 1,165.9 కోట్ల డాలర్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే దిగుమతుల బిల్లు 42.6 శాతం మేర పెరిగిపోయింది. గత జనవరి నెలలో భారత్ 49.3 కోట్ల బ్యారెళ్ల ముడిచమురును దిగుమతి చేసుకుంది. ముడిచమురు దిగుమతి చేసుకుంటున్న ప్రపంచ దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.

యుఎస్ మార్కెట్లోకి స్ట్రైడ్స్ రాంటిడైన్ ఔషధం

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : అమెరికా మార్కెట్లోకి 150 ఎంజితో కూడిన రాంటిడైన్ టాబ్లెట్లను విడుదల చేయనున్నట్లు స్ట్రైడ్స్ షాసున్ వెల్లడించింది. యుఎస్ రాంటిడైన్ మార్కెట్లో స్ట్రైడ్స్ ఇప్పటికే 32 శాతం వాటాను కలిగి ఉందని, కొత్త ఔషధం విడుదలతో ఇది మరింత పటిష్ఠం కానుందని పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన వివిమెడ్ లాబ్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ నుంచి వచ్చిన తొలి ఔషధ అనుమతి ఇదని తెలిపింది. సంయుక్త భాగస్వామ్యంలో చెన్నైలో ఏర్పాటు చేసిన ఓరల్ డోసేజ్ ప్లాంట్‌లో ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేయనున్నట్లు స్ట్రైడ్స్ వెల్లడించింది. ఈ ఔషధానికి సంబంధించి అమెరికా మార్కెట్లో ప్రత్యేకమైన మార్కెటింగ్ హక్కులు స్ట్రైడ్స్ చేతిలో ఉండనున్నాయి.

చిన్న నగరాల్లో పెరుగుతున్న ఇళ్ల ధరలు

ముంబై: పెద్ద నగరాలకు బదులు కొన్ని చిన్న నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. ఆర్థిక కార్యకలాపాలతోపాటు, మౌలిక సదుపాయాలు పెరగడం ఇందుకు దోహదం చేస్తోందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బిల్డర్లు పేద, మధ్య తరగతి వర్గాలకు సైతం అందుబాటు ధరల్లో ఉండేలా కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు. పెద్ద నగరాలతో పోలిస్తే ఈ నగరాలు, పట్టణాల్లో భూముల ధర తక్కువగా ఉండడమూ ఇందుకు కలిసివస్తోంది. దీంతో స్మార్ట్ సిటీల జాబితాలో ఉన్న చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లో ఇళ్ల ధరలు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆర్థిక కార్యకలాపాలతో పాటు మౌలిక సదుపాయాలు పెరగడంతో ఈ ప్రాంతాల నుంచి వలసలు తగ్గుముఖం పట్టడం కూడా అందుబాటు ధరల్లో ఉండే గృహ నిర్మాణ ప్రాజెక్టులకు డిమాండ్ పెంచుతోంది.

మార్చిలో బెంగళూరులో ఇండియావుడ్

హైదరాబాద్: ఆసియాలో అతిపెద్ద వుడ్ వర్కింగ్, ఫర్నీచర్ మాన్యుఫ్యాక్చరింగ్ ట్రేడ్ ఫెయిర్ ఇండివుడ్ 2018 బెంగళూరులో నిర్వహిస్తున్నారు. మార్చి 8 నుంచి 12 వ తేదీ వరకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించనున్న పదో ఎడిషన్ ఇండియావుడ్‌లో 22 రాష్ట్రాలు, 12 దేశాల పెవిలియన్లు, 40కిపైగా దేశాల నుంచి 850 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, వరంగల్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు నగరాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారస్తులు పాల్గొనున్నారు.

కలరా వ్యాక్సిన్ స్టోరేజ్ కోసం

శాంతా బయోటెక్నిక్స్‌కు డబ్ల్యుహెచ్ఒ అనుమతి

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ శాన్‌కోల్‌ను అధిక ఉష్ణోగ్రతల వద్ద స్టోర్ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) నుంచి అనుమతి లభించిందని సనోఫీ పాశ్చర్ అనుబంధ సంస్థ శాంతా బయోటెక్నిక్స్ వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతల వద్ద వ్యాక్సిన్‌ను స్టోర్ చేయటం ద్వారా లభ్యత సామర్థ్యాన్ని పెంచే అవకాశం లభిస్తుందని తెలిపింది. 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 14 రోజుల పాటు శాన్‌కోల్‌ను నిల్వ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్త ఆమోదం తెలిపిందని పేర్కొంది. డబ్ల్యుహెచ్ఒ నిర్ణయంతో భారత్ సహ ఈ వ్యాక్సిన్లను ఉపయోగించే రీజియన్లలో దీని లభ్యత పెంచేందుకు మంచి వెసులుబాటు లభించిందని శాంతా బయోటెక్నిక్స్ తెలిపింది. కలరా నిరోధం, నియంత్రణ కోసం తాము తీసుకుంటున్న చర్యలకు తోడుగా డబ్ల్యుహెచ్ఒ నుంచి లభించిన అనుమతులతో మరో మైలురాయిని చేరుకోగలిగినట్లు శాంతా బయోటెక్నిక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఒఒ మహేశ్ భాల్గట్ తెలిపారు.

భారత్ సహ ప్రపంచంలోని ఇతర దేశాల్లో సుదూర ప్రాంతాలు, చేరుకోవటం సాధ్యం కాని ప్రాంతాలకు ఈ వ్యాక్సిన్లను సరఫరా చేయటం కష్టతరంతో కూడుకున్న పని అని, డబ్ల్యుహెచ్ఒ నిర్ణయంతో కలరా వ్యాధిని నిర్మూలించటంతోపాటు మరింత నియంత్రించే అవకాశం లభించిందని వ్యాక్సిన్ అలయెన్స్ గావి డిప్యూటీ సిఇఒ అనురాధ గుప్తా తెలిపారు.

సామ్‌సంగ్ నుంచి గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్

బార్సెలోనా (స్పెయిన్): దక్షిణ కొరియాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ సరికొత్త గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. ఇక్కడ జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌కు ముందు ఈ ఫోన్లను ఆవిష్కరించడం విశేషం. డ్యూయల్ అపర్చ్యూర్, స్లో మోషన్ వీడియో వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఐఫోన్ ఎక్స్, గూగుల్ పిక్సెల్ 2 సిరీస్‌కు పోటీగా ఈ ఫీచర్లను జోడించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లలోని మరిన్ని ఆధునిక సదుపాయాలు. ఈ ఫోన్లలోని కెమెరాల ద్వారా మొబైల్ వినియోగదారులు మరింత అద్భుతమైన ఫొటోలు, వీడియోలు తీసుకునే అవకాశం ఉంటుందని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రెసిడెంట్, ఐటి, మొబైల్ కమ్యూనికేషన్స్ డివిజన్ హెడ్ డిజె కో తెలిపారు.

ఫీచర్లు..

- గెలాక్సీ ఎస్ 9లో 4జిబి రామ్, 64 జిబి, 128 జిబి, 256 జిబి ఇంటర్నల్ మెమరీ ఆప్షన్లు, 400 జిబి వరకు స్టోరేజ్‌ను పెంచుకునే సదుపాయాలు కల్పించారు.
- గెలాక్సీ ఎస్ 9 ప్లస్‌లో 6జిబి రామ్, 64జిబి, 128 జిబి, 256 జిబి మెమరీ ఆప్షన్లు, 400జిబి వరకు మెమరీ పెంచుకునే స్లాట్‌ను ఇచ్చారు.
- కెమెరా యాప్‌లో లైవ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌లేటర్ సదుపాయాన్ని ఇన్‌బిల్డ్‌గా ఆచ్చారు. ఇది 50కి పైగా భాషలను ట్రాన్స్‌లేట్ చేస్తుంది. వీటిలో తెలుగు, హిందీ, ఉర్దూ వంటి భాషలు కూడా ఉన్నాయి.
- రెండు ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 8 ఒరియో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది.
- చాటింగ్ సమయంలో తమ మొహంతో కూడిన ఇమోజీలను యూజర్లు క్రియేట్ చేసుకోవచ్చు.
- ఎస్9లో 3,000 ఎంఎహెచ్ బ్యాటరీ, 5.8 అంగుళాల స్క్రీన్ ఉంది. ఎస్9 ప్లస్‌లో 3,500 ఎంఎహెచ్ బ్యాటరీ, 6.2 అంగుళాల స్క్రీన్ ఉంది.
- రెండు ఫోన్లలోనూ 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా, 12 మెగాపిక్సెల్ వెనుక కెమెరాలున్నాయి. వైర్‌లెస్ చార్జింగ్ సదుపాయం ఉంది.
- ఈ ఫోన్ల ప్రారంభ ధరనే 50 వేల రూపాయలకు మించి ఉండవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి.



మెర్సిడెస్ బెంజ్ 'బిఎస్ 6' కారు

ఎస్ 350 డి కొత్త వెర్షన్ విడుదల.. ధర రూ.1.33 కోట్లు



న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ మరిన్ని ఫీచర్లను జోడించి సరికొత్త ఎస్ క్లాస్ ఎస్ 350 డి డీజిల్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీంతోపాటు ఎస్ 450 పెట్రోల్ కారును కూడా తెచ్చింది. ఎస్ 350 డి ధర 1.33 కోట్ల రూపాయలుండగా.. ఎస్ 450 పెట్రోల్ వెర్షన్ ధర 1.37 కోట్ల రూపాయలుందని కంపెనీ పేర్కొంది. భారత్ స్టేజ్ (బిఎస్) 6 ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌లో అందుబాటులోకి వచ్చిన తొలి కారు ఎస్ క్లాస్ 350 డి అని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్ కోసం దేశీయంగానే ఈ కారును తయారు చేసినట్టు పేర్కొంది. బిఎస్ 6 ప్రమాణాలు అమల్లోకి రావడానికి రెండేళ్లు ముందే ఈ కారును తెచ్చినట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండి, సిఇఒ రోలాండ్ ఫోల్గర్ తెలిపారు. ఈ కారుతో కార్ల తయారీదారులకు కొత్త బెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.

విమానంలోనూ

హైస్పీడ్ డేటా

▸▸ గ్లోబల్ కన్సార్షియంతో ఎయిర్‌టెల్ జట్టు

న్యూఢిల్లీ: ప్రైవేట్ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్.. అంతర్జాతీయ కన్సార్షియంతో జట్టుకట్టింది. ఈ భాగస్వామ్యం ద్వారా విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు తమ నెట్‌వర్క్ యూజర్లకు నిరంతరాయ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. శాటిలైట్ టెక్నాలజీ సహాయంతో అందించే వేగవంత డేటా సేవలను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయంలో మాత్రం ఎయిర్‌టెల్ స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం బార్సెలోనాలో జరుగుతున్న 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018'లో ప్రకటించిన ఈ గ్లోబల్ కన్సార్షియాన్ని ఎయిర్‌టెల్‌తోపాటు వన్‌వెబ్, ఎయిర్‌బస్, డెల్టా, స్ప్రింట్ ఇంకా పలు సంస్థలు కలిసి ప్రారంభించాయి.

వై-ఫై ద్వారా విమానాల్లో ఇంటర్నెట్ యాక్సెస్ చేసేందుకు ఇప్పటికే పలు దేశాలు అనుమతిస్తున్నాయి. మన దేశంలోనూ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించేందుకు అనుమతించాలని గతనెలలో టెలికాం నియంత్రణ మండలి 'ట్రాయ్' ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అంతేకాదు, విమానం 3 వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నాక ప్రయాణికులు కాల్స్ చేసుకునేందుకూ అనుమతించాలని సూచించింది.

విమానంలోనూ నిరంతరాయంగా డేటా సేవలందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటైన ఈ సృజనాత్మక వేదికలో తామూ భాగస్వామ్యులవడం సంతోషంగా ఉందని అని భారతీ ఎయిర్‌టెల్ (ఇండియా, దక్షిణాసియా) సిఇఒ గోపాల్ విఠల్ అన్నారు. ఎయిర్‌టెల్ గ్లోబల్ నెట్‌వర్క్‌లోని 37 కోట్ల మంది కస్టమర్లు విమాన ప్రయాణంలోనూ నిరంతరాయంగా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు పొందగలుగుతారని అన్నారు.

ఐప్యాడ్‌ల కోసం ఎయిర్ ఇండియా బిడ్ల ఆహ్వానం

సంస్థ విమానాల్లో పాడైన వీడియో స్క్రీన్ల స్థానంలో భర్తీ చేసేందుకు 150 ఐప్యాడ్‌ల కొనుగోలుకు ఎయిర్‌ఇండియా బిడ్లను ఆహ్వానించింది. వీటిని బ్యాకప్ ఆప్షన్‌గా ఉపయోగించుకోనున్నట్లు, ప్రీమియం క్లాస్ ప్యాసింజర్ల కోసం వీటిని కొనుగోలు చేయనున్నట్లు సంస్థ అధికారి ఒకరు తెలిపారు.

కేజీ బేసిన్‌లో

రూ.40,000 కోట్ల పెట్టుబడి

▸▸ రిలయన్స్ ప్రతిపాదనకు ప్రభుత్వ ఆమోదం

▸▸ పంతం నెగ్గించుకున్న ముకేశ్ అంబానీ సంస్థ



న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది. ప్రభుత్వం ప్రకటించిన అధిక ధరతో కేజీ బేసిన్‌లో మరో మూడు క్షేత్రాల్లో గ్యాస్ వెలికితీతకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థలు బ్రిటిష్ పెట్రోలియం (బిపి), నికో రీసోర్సెస్ సంస్థలు సమర్పించిన 400 కోట్ల డాలర్ల (సుమారు రూ.40,000 కోట్లు) అభివృద్ధి ప్రణాళికకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డిజిహెచ్) ఆమోదం తెలిపింది. డిజిహెచ్‌కు చెందిన మేనేజ్‌మెంట్ కమిటీ (ఎంసి) సోమవారం ఇందుకు ఆమోదముద్ర వేసింది. 2022నాటికి పూరయ్యే ఈ మూడు క్షేత్రాల ద్వారా కేజీ బేసిన్ నుంచి అదనంగా రోజూ మూడు నుంచి మూడున్న కోట్ల ఘనపు మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతుందని అంచనా. కేజీ బేసిన్‌లోని ప్రస్తుత క్షేత్రాల్లో గ్యాస్ ఉత్పత్తి పడిపోతున్న నేపథ్యంలో రిలయన్స్ కొత్త క్షేత్రాల అభివృద్ధికి సిద్ధమవడం విశేషం.

కావాలనే ఆలస్యం

నిజానికి ఈ క్షేత్రాల్లో భారీగా గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పుడో కనుగొంది. అయితే లోతట్టు సముద్ర జలాల్లో ప్రతికూల పరిస్థితుల్లో ఈ క్షేత్రాలు ఉన్నందున ఇక్కడ ఉత్పత్తి చేసే గ్యాస్‌కు అధిక ధర కావాలని డిమాండ్ చేసింది. ఈ బేసిన్‌లోని ప్రస్తుత క్షేత్రం నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌లానే మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంఎంబిటియు)కు 2.89 డాలర్లకు మించి చెల్లించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదని రిలయన్స్, దాని భాగస్వామ్య పక్షాలు ఇప్పటి వరకు అక్కడ గ్యాస్ ఉత్పత్తి చేపట్టకుండా కావాలని జాప్యం చేశాయి. అయితే నిపుణులు కమిటీ సిఫారసుతో ప్రభుత్వం కొత్త క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే ప్రతి ఎంఎంబిటియు గ్యాస్‌కు 6.3 డాలర్ల చొప్పున చెల్లించేందుకు అంగీకరించింది. దీంతో కేజీ బేసిన్‌లోని మూడు కొత్త క్షేత్రాలను గ్యాస్ ఉత్పత్తికి అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు గత ఏడాది జూన్‌లో రూ.40,000 కోట్లతో ప్రణాళికను డిజిహెచ్‌కు సమర్పించింది. ఈ ప్రతిపాదను డిజిహెచ్ ఆమోదం తెలపడంతో కేజీ బేసిన్ నుంచి మరింత గ్యాస్ అందుబాటులోకి రానుంది.

బులియన్

బంగారం (10 గ్రాములు)	హైదరాబాద్	విజయవాడ	విశాఖపట్నం	ప్రొద్దుటూరు	చెన్నై
24 క్యారెట్లు	31,600	31,560	---	31,500	30,740
క్రితం ముగింపు	31,510	31,450	31,590	31,450	30,670
22 క్యారెట్లు	29,260	29,300	---	29,150	29,270
క్రితం ముగింపు	29,180	29,150	29,060	29,090	29,210
వెండి (కిలో)	39,800	40,000	---	39,900	41,700
క్రితం ముగింపు	39,600	40,000	39,700	39,600	41,500

ఫామ్‌గేట్ ధర (కిలో) రూ. — వెన్‌కాబ్ బ్రాయిలర్ చికెన్

హైదరాబాద్	70.00	విజయవాడ	75.00
కరీంనగర్	71.00	గుంటూరు	74.00
వరంగల్	70.00	ఒంగోలు	77.00
మహబూబ్‌నగర్	70.00	చిత్తూరు	67.00
కర్నూలు	71.00	నెల్లూరు	68.00
విశాఖపట్నం	83.00	అనంతపురం	65.00
గోదావరి	75.00		

రిటైల్ (ఒక గుడ్డు) ధర రూ. 4.15 — నెక్ (100 గుడ్లు)

హైదరాబాద్	355.00	చిత్తూరు	388.00
వరంగల్	357.00	చెన్నై	395.00
విజయవాడ	348.00	నమక్కల్	380.00
గోదావరి	348.00	బెంగళూరు	385.00
విశాఖపట్నం	350.00	ముంబై	400.00

ఫారెక్స్ (థామస్‌కుక్ రేట్లు) (రూపాయల్లో..)

కరెన్సీ	కొనుగోలు	అమ్మకం
యుఎస్ డాలర్	58.83	68.21
పౌండ్	82.38	95.53
యూరో	72.43	84.00
ఆస్ట్రేలియా డాలర్	46.26	53.51
బహ్రెయిన్ దినార్	159.32	183.57
కువైట్ దినార్	178.44	222.12
ఒమని రియాల్	156.02	178.49
సౌదీ రియాల్	15.64	18.54
సింగపూర్ డాలర్	44.63	52.86
యుఎఇ దిరమ్	16.01	18.71

టెక్ వ్యూ

తదుపరి నిరోధం 10630

నిఫ్టీ 10500 పాయింట్ల పైన పాజిటివ్‌గా ప్రారంభమై డే గరిష్ఠ స్థాయిలో పటిష్ఠంగా క్లోజయింది. ఇది సానుకూల ట్రెండ్ సంకేతం. టెక్నికల్‌గా మార్కెట్ మైనర్ అప్‌ట్రెండ్‌లో ఉంది. ఇప్పుడు మరోసారి స్వల్పకాలిక ట్రెండ్ నిర్ణయ స్థాయిల్లో పరీక్షకు సమాయత్తం అవుతోంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్ కోసం ఇక్కడ బలం ప్రదర్శించడం తప్పనిసరి. నిఫ్టీ ఇప్పటికీ 20, 50 డిఎంఏల కన్నా దిగువనే ఉంది.

మంగళవారం స్థాయిలివే...

నిరోధం : 10630 **మద్దతు :** 10500

- తదుపరి నిరోధం 10630. మరింత అప్‌ట్రెండ్ కోసం ఈ స్థాయి కన్నా పైన బలంగా క్లోజ్ కావాలి. ప్రధాన నిరోధం 10700. ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాతే స్వల్పకాలిక అప్‌ట్రెండ్ ఏర్పడుతుంది.
- ప్రధాన మద్దతు స్థాయి 10500. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్ మరింతగా కొనసాగుతుంది.
- బ్యాంక్ నిఫ్టీ నిరోధ స్థాయి 25800 చేరువలో పటిష్ఠంగా ముగిసింది. ఇక్కడ బలంగా క్లోజ్ కావడం తప్పనిసరి.

■ వి.సుందర్ రాజా

ఆస్ట్రో వ్యూ

ద్వితీయార్ధం మెరుగు

తిథి : ఫాల్గుణ శుద్ధ ద్వాదశి **నక్షత్రం :** పుష్యమి

భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, సింహ, ధనుస్సు రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి.

నిఫ్టీ : 10582.60 (+91.55)

ట్రెండ్ మార్పు వేళలు : ఉదయం 11.27 గంటలు

ధోరణి : గ్రహగతులను బట్టి నిలకడ/నిస్తేజంగా ప్రారంభమై 11 నుంచి 1.10 గంటల వరకు నిస్తేజంగా ట్రేడవుతూ తదుపరి ముగింపు వరకు మెరుగ్గా మారే ఆస్కారం ఉంది.

ట్రేడింగ్ వ్యూహం...

నిఫ్టీ ఫ్యూచర్స్ ఉదయం 11 గంటల సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా దిగువన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లాస్‌తో షార్ట్ పొజిషన్లు తీసుకుని ఒంటి గంట సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.15 తర్వాత ఎటిపి కన్నా పైకి వస్తే లాంగ్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయానికి క్లోజ్ చేసుకోవాలి.

నిరోధం : 10625, 10660

మద్దతు స్థాయిలు : 10545, 10510


ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్ పొజిషన్లు శ్రేయస్కరం.

గమనిక : ఇది పూర్తిగా ఆస్ట్రోటెక్నికల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.

■ డా.భువనగిరి అమరనాథశాస్త్రి www.thefinancialastrologer.blogspot.in

మార్కెట్‌కు జిడిపి అంచనాల బూస్ట్

▸▸ సెన్సెక్స్ మరో 300 పాయింట్లు అప్



ముంబై : భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టవచ్చునన్న ఆశలు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు ఆసరాగా సోమవారం స్టాక్‌మార్కెట్ మరింత ముందుకు దూసుకుపోయింది. వరుసగా రెండో సెషన్‌లో కూడా మంచి లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ మూడు వారాల గరిష్ఠ స్థాయిలో 34445.75 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా నిఫ్టీ కీలక స్థాయి 10550కన్నా పైనే క్లోజయింది. ఆర్థిక వ్యవస్థలో రికవరీ వేగం అందుకుంటున్నదని, మూడో త్రైమాసికం జిడిపి 7 శాతం వరకు ఉండవచ్చునని మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన అంచనా నివేదిక ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలపడడానికి దోహదపడిందని మార్కెట్ వర్గాలన్నాయి. శుక్రవారం వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగియడంతో పాటు యూరోపియన్, ఆసియా దేశాల నుంచి బలమైన సంకేతాలు వెలువడడం కూడా సెంటిమెంట్‌కు బలం ఇచ్చిందని వారన్నారు. ఈ ఉత్సాహంలో సెన్సెక్స్ 303.60 పాయింట్లు లాభపడింది. ఈ నెల ఐదో తేదీన నమోదు చేసిన గరిష్ఠ స్థాయి 34757.16 పాయింట్ల తర్వాత సెన్సెక్స్ నమోదు చేసిన గరిష్ఠ స్థాయి ఇదే. నిఫ్టీ 91.55 పాయింట్ల వృద్ధితో 10582.60 పాయింట్ల వద్ద ముగిసింది. రియల్టీ, ఆటో, యంత్ర పరికరాలు, బ్యాంకింగ్, ఇన్‌ఫ్రా, మెటల్స్, పవర్, ఆయిల్-గ్యాస్, పిఎస్‌యు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ విభాగాలు లాభపడి మార్కెట్‌కు మద్దతునిచ్చాయి. మార్కెట్లు గత కొద్ది రోజులుగా ఏర్పడిన నష్టాల నుంచి క్రమక్రమంగా కోలుకుంటున్నట్టు కనిపిస్తున్నదని, ఇన్వెస్టర్లు క్యు3 జిడిపి, ఐఐపి గణాంకాల కోసం వేచి చూస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.

- మారుతి సుజుకీ 3.41 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలువగా టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టి, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా, అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, పవర్‌గ్రిడ్, హీరోమోటో కార్ప్, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, ఆర్ఐఎల్ షేర్లు లాభాలతో ముగిసిన వాటిలో ఉన్నాయి.
- సన్ ఫార్మా, టిసిఎస్, ఇన్ఫోసిస్, ఐటిసి, భారతి ఎయిర్‌టెల్, విప్రో, ఎస్‌బిఐ షేర్లు నష్టపోయాయి.
- కుంభకోణం ఊబిలో చిక్కుకుపోయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేరు 1.32 శాతం నష్టపోగా గీతాంజలి జెమ్స్ 4.84 శాతం నష్టపోయింది.
- సిబిఐ రుణాల ఎగవేత కేసు నమోదు కావడంతో సింభోలి షుగర్స్ షేరు 15.73 శాతం నష్టపోయింది. ఆ కంపెనీకి రుణం ఇచ్చిన ఒబిసి షేరు కూడా 10.02శాతం నష్టపోయింది.
- ఎక్స్ఛేంజిల వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం శుక్రవారంనాడు దేశీయ సంస్థలు 1514 కోట్ల రూపాయల విలువ గల షేర్లు కొనుగోలు చేయగా ఎఫ్‌పిఐలు 486.32 కోట్ల రూపాయల విలువ గల అమ్మకాలు సాగించాయి.

నిరాశపరిచిన ఆస్టర్ హెల్త్‌కేర్

ఇష్యూ ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయినప్పటికీ ఆస్టర్ హెల్త్‌కేర్ షేరు లిస్టింగ్‌లో మాత్రం నిరాశపరిచింది. ఇష్యూ ధరపై 4.15 శాతం నష్టంతో ఈ షేరు బిఎస్ఇలో 182.10 రూపాయల వద్ద లిస్టింగ్ అయి ఇంట్రాడేలో 7.13 శాతం వరకు కూడా దిగజారి 176.45 రూపాయలను తాకింది. చివరికి 5.34 శాతం నష్టంతో 179.85 రూపాయల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఇలో ఈ షేరు 4.44 శాతం నష్టంల 181.55 రూపాయల వద్ద క్లోజయింది. కంపెనీ మార్కెట్ విలువ 9086.51 కోట్లుగా నమోదయింది. ఈ నెల 12 నుంచి 15 తేదీల మధ్య మార్కెట్‌లో ఉన్న ఈ ఐపిఓ 1.33 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది.

భారీగా తగ్గిన పి-నోట్ పెట్టుబడులు

జనవరిలో పి-నోట్ల రూపంలో పెట్టుబడులు గణనీయంగా క్షీణించి 1.19 లక్షల కోట్లకు పడిపోయాయి. ఇది ఎనిమిదిన్నర సంవత్సరాల కనిష్ఠ స్థాయి. డిసెంబరులో పి-నోట్ పెట్టుబడులు 1,24,810 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

పిఎఫ్‌సి రెండో మధ్యంతర డివిడెండ్ రూ.1.8

ప్రభుత్వ రంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పిఎఫ్‌సి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండో మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.1.80 డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని బిఎస్ఇ ఫైలింగ్‌లో పిఎఫ్‌సి పేర్కొంది. వచ్చేనెల 27లోగా అర్హులైన షేర్‌హోల్డర్లకు డివిడెండ్ చెల్లింపులు జరపనున్నట్లు సంస్థ తెలిపింది. గత ఏడాది నవంబర్‌లోనూ పిఎఫ్‌సి ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.6 మధ్యంతర డివిడెండ్ చెల్లించింది. బిఎస్ఇలో ట్రేడింగ్ ముగిసేసరికి సంస్థ షేరు ధర 2.65 శాతం బలపడి రూ.110.55 వద్ద స్థిరపడింది.

క్యు3 వృద్ధి 7 శాతం

▸▸ మోర్గాన్‌స్టాన్లీ అంచనా



న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థలో రికవరీ వేగం అందుకుంటున్నదని, మూడో త్రైమాసికం జిడిపి ఏడు శాతానికి చేరే ఆస్కారం ఉన్నదని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. జిడిపి వృద్ధి రేటు క్యు1లో 5.7 శాతం, క్యు2లో 6.3 శాతానికే పరిమితం అయింది. వ్యవసాయ రంగంలో వృద్ధి క్షీణించినప్పటికీ పరిశ్రమలు, సేవల రంగాల్లో మాత్రం జోరు పెరిగినట్టు ఆ నివేదిక తెలిపింది. స్థూల విలువ జోడింపు కోణంలో నుంచి చూసినా వృద్ధి రేటు 6.7 శాతానికి చేరిందని పేర్కొంది. పారిశ్రామిక రంగంలో జివిఎ వృద్ధికి గీటురాయిగా భావించే కార్పొరేట్ ఆదాయాల ధోరణి డిసెంబరు త్రైమాసికంలో గణనీయంగా మెరుగుపడినట్టు తెలిపింది. డిసెంబరు త్రైమాసికంలో ఆటో, టూవీలర్ అమ్మకాల్లో కూడా మంచి వృద్ధి నమోదైందని, ఎగుమతుల్లో వృద్ధి కూడా రెండంకెల స్థాయికి చేరిందని పేర్కొంది.

టిడిఎస్ చెల్లించని సంస్థలు 962

▸▸ కేసులు పెట్టనున్న ఐటి కమిషనరేట్

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదాయ పన్ను చెల్లించని కేసులు పెరిగిపోతున్నాయని, సంబంధిత సంస్థలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలుగు రాష్ట్రాల ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనరేట్ కార్యాలయం హెచ్చరించింది. చాలా సంస్థలు టిడిఎస్‌ను నిర్దేశిత సమయంలోగా ఆదాయ పన్ను శాఖ ఖాతాలో జమ చేయడం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఇలా టిడిఎస్‌ను ఎగ్గొట్టిన సంస్థలపై ఇప్పటికే ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 278బి కింద ఆర్థిక నేరాల కోర్టులో కేసులు పెట్టామని వివరించింది. ఈ కేసుల్లో మూడు నెలల కంటే ఎక్కువగానే జైలు శిక్ష పడుతుందని, దీనిని ఏడేళ్లకు పెంచే అవకాశం ఉందని తెలిపింది. జైలు శిక్షతో పాటు అపరాధ రుసుమును విధించడం జరుగుతుందని పేర్కొన్నది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టిడిఎస్‌ను ఎగ్గొట్టిన 962 సంస్థలను గుర్తించామని వివరించింది. వీటిపై కోర్టులో కేసులు వేయనున్నామని తెలిపింది. ఈ దృష్ట్యా టిడిఎస్‌ను వెంటనే ఐటి శాఖ ఖాతాలో జమచేయాలని, ఎగ్గొట్టే ప్రయత్నాలను మానుకోవాలని హెచ్చరించింది.

బిఎస్ఇలో తెలుగు రాష్ట్రాల కంపెనీల షేర్లు

ACI INFOCOM 4.84(4.84)25
ADITYA SPIN. 7.9(8.2)700
AGRO TECH FO 631.85(630.3)766
ALPHAGEO (I) 805.4(814.05)2040
ALU FLUORIDE 114.2(110.6)5780
AMAR RAJA BA 818.15(814.45)26604
ANDHRA BANK 45.85(45.95)148670
ANDHRA CEMEN 11.23(11)18786
ANDHRA PETRO 57.8(58.4)100500
ANJANI PORTL 192.85(191.5)1933
ASTRA MICRO 94.95(93.95)118735
AUROB.PHARMA 615.15(601.85)166192
AVANTEL LTD 538.5(521.85)14264
AVANTI FEEDS 2456.05(2413.45)10167
B.N.RATHI SE 41.75(41.55)2614
BALAJI AMINE 668(666.7)10158
BAMBINO AGRO 243(238.05)471
BARTRONICSIN 13.61(13.57)22291
BHAGIRA.CHEM 300(297)657
BHAGYA INL 42.1(41.6)21529
BHARATFIN 1031.7(998.15)35936
BNR UDYOG 32.5(30.7)97
CAMBRIDGE 73.8(72.4)1754
CCHHL 13.9(13.8)10228
CCL PRODUCTS 294(287.7)7043
CELESTIAL 17.65(17.4)7169
CIL SECURITS 30.4(29.8)2040
COROM INTER 542.65(552.3)50717
CUBEX TUBING 25.4(25.7)4366
CYBERMATE 3.32(3.16)56929
CYIENT 636.3(622.3)13712
DANLAW TECH. 72(69.65)2285
DECAN CEMENT 576.8(585.5)30
DECCAN POLYP 3.01(3)3
DHAN ROTO SP 55.85(55.9)6140
DIAMONPOWER 13.65(13.75)46065
DIVI'S LAB. 1036.15(1049.55)147387
DQ ENT 14.65(14.7)1724949
DR.REDDY'S 2194.15(2169.25)91280
EMPEE SUGARS 4.03(4.08)1980
EVEREST ORG. 139.95(139.75)251
FACOR ALLOYS 3.12(3.24)263138
FIRSTOBJ 14.85(14.15)1760
GATI LTD. 114.2(113.3)74720
GAYATRI BIO 9.65(9.5)72
GAYATRI PROJ 212(212.45)9114
GENNEX LAB 4.43(4.58)220441
GMR INFRASTR 19.05(18.75)2742948
GODAVARI DRU 35.65(34)1200
GOLDST INFRA 214.7(195.85)184885
GOLDSTONE EN 14.05(13.4)5936
GRANULES (I) 119.4(117.45)96567
GVK POWERINF 17.15(17.5)1081786
HBL P SYS 57.25(57.55)56389
HERITGFOOD 678.4(677.2)822
HIND.FLUROCA 13.3(14)1501
I.C.S.A. IND 3.3(3.22)11339
IKF TECHNO .65(.68)204734
INCAP LTD. 93(89.25)3
IPAPPM 316.35(319)2400
IVRCL LTD 4.46(4.55)61442
KAKATIYA CEM 297.05(292.95)3315
KALLAM SPG. 31.2(30.75)93658
KAVERI SEED 502.9(494.2)60376
KCP LTD 131.9(130.9)8019
KERNEX MICRO 45.5(44.45)4563
KNR CONST 303.25(294.9)11803
KREBS BIOCHM 161.5(159.85)998
LANCO INFRA 1.38(1.32)544389
LOKESH MACH 67.8(67.55)4997
LOTUS CHOC 50(49.05)1496
MADHUCON PRJ 27.6(27.4)11468
MOLD-TEK TEC 61.05(60)402203
MOSCHIP SEMI 32.1(33.1)39681
MSR INDIA 49.7(51.45)17602
NC L IND. 228.85(230.7)6854
NACLIND 44.2(43.4)20235
NATCO PHARM 775.05(778.4)42475
NCC 126.05(125.3)281013
NEHA INTER. 7.06(7.57)10351
NETTLINX LTD 78.05(79.75)9156
NEULAND LAB. 705.5(706.7)1911
NILE LTD. 814.1(808.9)3753
NTL 3.88(3.95)5831
OIL COUNTRY 43.15(43.3)4603
PADMALAYA TE 4.74(4.79)7294
PALRED 92.2(94.5)5989
PANYAM CEMEN 47.7(48.55)16156
PENNAR STEEL 61.55(59.4)78406
PFL INFOTECH 8.41(8.79)3374
PHYTOCHEM I. 62.65(62.45)4441
PITTI LAMIN. 90.75(92.6)12012
POKARNA LTD 212.65(206.85)2321
PRAJAY ENGS. 13(13.25)25597
PREMIER EXPL 392.95(391.35)736
PRISM CEMENT 127.35(126.1)74668
RAIN 395.15(382.9)453345
RAJ PACKAGIN 38.95(39.25)1793
RAJVIR IND 43.75(48.5)579
REG.CERAMIC 5.66(5.73)1405
RESTILE CER. 7.25(7)8281
SAGAR CEM. 972.9(967.7)151
SAMKRG PIST. 304(302.25)12598
SAMPRE NUTRI 53.1(53.45)2722
SANGHI IND. 120.9(115.2)43355
SATVAH.ISPAT 22.35(21.7)7083
SAVEN TECHNO 24(20)42454
SIBAR AUTO 22.75(22.35)8798
SMPL 1.42(1.42)9950
SMS PHARMACE 89.4(88.85)6500
SREE RAYALA 170.45(168.35)2023
STEEL EXCH 31(29.55)39402
SUJANA INDUS .9(.94)29075
SURANATP 5.26(5.21)6433
SURYACHAKRA 1.04(1.09)88626
SURYAMBA SP 72.8(72.5)96
SURYAVA SPIN 6.1(6.31)203
SURYLAK.COTT 78.8(80.5)47910
SUVEN LIFE S 191.85(189.7)25689
TAJ GVK HOTL 168.05(167.85)2776
TANLA 32.35(31.45)38392
TCI INDUS. 940(935.55)150
TRANSCORP IN 34.4(34)1603
TRANSGENE BI 2.39(2.39)50
TRANSPORT CO 279.4(282.5)2446
USHER AGRO 6.51(6.35)5074
VICEROY HOTE 15.8(15.8)39480
VIJAY TEXTIL 56.5(56.55)770
VIMTA LABS 205(209.95)2796
VIRAT CRANE 51(51.8)1289
VIRINCHI 120.55(118)62531
VISAKA IND. 690.55(680)4327
VISTA PHARMA 44.8(42.55)48760
VIVIMED LABS 78.15(76.75)216036
VST INDUS. 3208.55(3251)136
WATERBASE 311.35(317.15)157575
XLENERGY 2.83(2.97)6421
YBRANTDIGI 5.27(5.37)147432
ZEN TECH 118.5(117.85)29464
ZENOTECH 43.9(43.75)62778


కాశీలో నిర్వహిస్తున్న లక్ష గాయత్రి జపం(ఫైల్)

రైతుల కోసం అమ్మ జ్యోతిర్మయి లక్ష గాయత్రి జపం

హైదరాబాద్, ఫిబ్రవరి 26: రైతుల సంక్షేమం కోసం అమ్మ కొండవీటి జ్యోతిర్మయి కాశీలో లక్ష గాయత్రి జపం నిర్వహించారు. గంగానది ఒడ్డున, కాశీ విశ్వేశ్వరుడి ఆలయం, అన్నపూర్ణ ఆలయం వద్ద ఈ నెల 15 నుంచి 25 వరకు రోజూ 18 గంటల చొప్పున నిష్ఠగా జపం చేశారని అమ్మ కొండవీటి జ్యోతిర్మయి సెంట్రల్ ట్రస్టు, శ్రీవారి సేన చైర్మన్ కేవీవీ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల రైతులు పాల్గొన్నారని తెలిపారు.

కిషన్‌రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్

హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. పాకిస్థానీయులు లేదా దేశ వ్యతిరేక శక్తులు ఈ పని చేసి ఉండొచ్చని కిషన్‌రెడ్డి తెలిపారు. వెబ్‌సైట్ హ్యాకింగ్‌పై డీజీపీ, ఐజీ ఇంటెలిజెన్స్, సైబర్ క్రైం డీసీపీకి సోమవారం ఆయన ఫిర్యాదు చేశారు. 12 ఏళ్లుగా కిషన్‌రెడ్డి.కామ్(కిషన్‌రెడ్డి.ఓఆర్‌జీ) పేరుతో తాను వెబ్‌సైట్ నిర్వహిస్తున్నానన్నారు. పాక్ మోన్‌స్టర్స్ అనే పేరుతో సైట్‌లో వివరాలు ఉన్నాయని కిషన్ తెలిపారు.

సర్పంచ్‌ల ప్రాంతీయ సమ్మేళనాలు రద్దు?

హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సర్పంచ్‌లతో నిర్వహించాలనుకున్న ప్రాంతీయ సమ్మేళనాలు రద్దు కానున్నాయి. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను వివరించి, మెరుగైన ఫలితాలు సాధించేలా ఈ సమ్మేళనాల ద్వారా సర్పంచ్‌లకు అవగాహన పెంచాలని ప్రభుత్వం భావించింది. మంగళవారం(27న) వరంగల్‌లో నిర్వహించాలనుకున్న సమ్మేళనాన్ని రద్దు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ సోమవారం సాయంత్రం ప్రకటించింది. మిగతా రెండు చోట్ల కూడా రద్దయ్యే అవకాశమున్నట్లు సమాచారం.

ఎస్టీయూ అధ్యక్షునిగా భుజంగరావు ఏకగ్రీవం

హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం(ఎస్‌టీయూటీఎస్) రాష్ట్ర అధ్యక్షునిగా భుజంగరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన సంఘం ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు భుజంగరావునే మళ్లీ ఎన్నుకున్నారు. ప్రధానకార్యదర్శిగా సదానందంగౌడ్ ఎన్నికయ్యారు. 62 మందితో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.

విధులు బహిష్కరించిన కాంట్రాక్టు లెక్చరర్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): పెంచిన వేతనాలు ఇవ్వకపోవడానికి నిరసనగా యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు లెక్చరర్లు సోమవారం విధులను బహిష్కరించారు. పెంచిన వేతనాలు నవంబర్ 1 నుంచే అమల్లోకి వస్తాయన్న ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదని కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు రామేశ్వర్‌రావు విమర్శించారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలని, లేదంటే మరోసారి ఆందోళన తప్పదన్నారు.

పోలిగ్ ఏజెంట్లుగా ప్రజాప్రతినిధులకు నో చాన్స్

హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల ఏజెంట్/పోలింగ్ ఏజెంట్/కౌంటింగ్ ఏజెంట్లుగా ప్రజాప్రతినిధులను, వారి అంగరక్షకులను నియమించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మేయర్లు, మునిసిపాలిటీ/నగర పంచాయతీ చైర్‌పర్సన్లు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లల, మండల పరిషత్ అధ్యక్షులు, గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, మండల పరిషత్, జిల్లా పరిషత్ సభ్యులు, సహకార సమాఖ్యలు, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నికైన చైర్‌పర్సన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్‌పర్సన్లు, ప్రభుత్వ ప్లీడర్లు, అదనపు ప్లీడర్లు, ప్రభుత్వంలో పనిచేసే వారిని నియమించొద్దని తెలిపింది.

ఆర్టీసీలో యూనిఫాం పోస్టులకు దివ్యాంగులు నో

హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): టీఎస్ఆర్టీసీలోని యూనిఫాం పోస్టుల(డ్రైవర్, కండక్టర్, మెకానిక్)కు ప్రభుత్వం దివ్యాంగులను అనర్హులుగా ప్రకటించనుంది. కాగా, ఆర్టీసీలో దివ్యాంగులకు 1% రిజర్వేషన్‌ను ఇతర పోస్టుల్లో అమలు చేయనున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ పంపిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

ప్రతి రేషన్ బియ్యపు గింజ కదలికపై నిఘా

హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి రేషన్ బియ్యపు గింజ కదలికపై నేరుగా పర్యవేక్షించే సాంకేతికతదిశగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అడుగులేస్తోంది. హైదరాబాద్ పౌరసరఫరాల భవన్‌లోని కమాండ్‌కంట్రోల్ సెంటర్ సక్సెస్‌తో అన్ని జిల్లాల్లోనూ ఇలాంటిని ఏర్పాటుచేసి నిఘాను పటిష్ఠం చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ పేర్కొంది. ఈ నెల 28న సిద్దిపేటలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారని శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

మార్చి 11న మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ

హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను మార్చి 11న నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తెలిపారు. పోలీసుల నిర్బంధాన్ని లెక్కచేయకుండా మార్చ్‌లో పాల్గొని గాయపడిన ఉద్యమకారులకు ఆత్మీయసన్మానం చేస్తామన్నారు.

టీఆర్ఎస్ కమీషన్ల దందా: ఎల్.రమణ

హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టుల పునరాకృతి పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల దందా సాగిస్తోందని టీడీపీ-టీఎస్ అధ్యక్షుడు ఎల్.రమణ ధ్వజమెత్తారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరిట కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆరో బ్యాచ్ శిక్షణ తరగతులను సోమవారం రమణ ప్రారంభించారు. సినీనటి శ్రీదేవి మృతి పట్ల టీడీపీ-టీఎస్ సంతాపం వ్యక్తం చేసింది.

కేంద్రంపై సీఎం అనుచిత వ్యాఖ్య: ఇంద్రసేన

హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైతులకు రూ.2వేల మద్దతు ధర ఇచ్చే దమ్ములేదని, బుద్ధి లేదని కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అసందర్భం, అనుచితమని బీజేపీ జాతీయ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. ఖమ్మంలో మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేసిన దమ్ము ప్రధానికి లేదని ఎద్దేవా చేశారు. రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందంటున్న కేసీఆర్.. నాలుగేళ్ల అధికారంలో ఉండి ఏం చేశారని నిలదీశారు. రైతులకు కేంద్రం ఏమిచ్చిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సాంస్కృతిక చైతన్యానికి తిరుగులేని నిదర్శనం హర్షవర్ధన్: ఓపీడీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): సామాజిక ఉద్యమకారుడు, మేధావి వెల్దుర్తి హర్షవర్ధన్(67) మృతిపట్ల ప్రజాతంత్ర హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపీడీఆర్) సంతాపం ప్రకటించింది. ఓపీడీఆర్ పునర్వ్యవస్థీకరణ, ఆ తర్వాత కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని, సూచనలిచ్చిన హర్షవర్ధన్ మరణానికి చింతిస్తున్నట్లు సోమవారం సంతాప తీర్మానం విడుదల చేసింది. కామ్రేడ్ హర్షవర్ధన్ ఆచరించిన ప్రజాతంత్ర, రాజకీయ భావాలను తాను కూడా విశ్వసించి.. చేదోడువాదోడుగా నిలిచిన ఆయన భార్య అన్నపూర్ణ, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. భారత విప్లవ పంథాను పరిపూర్ణంగా విశ్వసించిన హర్షవర్ధన్.. స్పష్టమైన తార్కిక అవగాహనతో మితవాద, అతివాద పోకడలను నిరసించారని కొనియాడింది. బతికున్నప్పుడు ప్రజల కోసం పోరాడి, మరణించాక తన భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం దానం చేయడం ఆయనలోని సాంస్కృతిక చైతన్యానికి తిరుగులేని నిదర్శనమని ఓపీడీఆర్ ఉపాధ్యక్షుడు జతిన్ కుమార్, ప్రధాన కార్యదర్శి విజయేందర్ రావు పేర్కొన్నారు.

అవినీతికి కాంగ్రెస్ మారు పేరు

పాలమూరును వలస జిల్లాగా మార్చింది వాళ్లే: లక్ష్మారెడ్డి

- ఏం సాధించారని యాత్రలు: మహేందర్‌రెడ్డి

హైదరాబాద్/పరిగి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): అవినీతికి కాంగ్రెస్ పార్టీ మారుపేరు అని, పాలమూరును వలస జిల్లాగా మార్చిన ఘనత కూడా ఆ పార్టీ నేతలదే అని మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాలు ఆంధ్రాకు తరలిపోవడానికి సహకరించింది కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పుడు కోర్టు కేసులతో పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకుంటోందన్నారు. కాంగ్రెస్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఆ పార్టీకి తగిన సమయంలో బుద్ధి చెబుతారని సోమవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అవినీతికి కేరాఫ్‌గా మారిన కాంగ్రెస్‌ను ప్రజలు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారానికి దూరం చేసినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారని, మంత్రి హరీశ్‌రావు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై అవగాహన ఉన్న ఉద్యమ నేతగా సీఎం కేసీఆర్ అద్భుత పథకాలకు రూపకల్పన చేస్తుంటే కాంగ్రెస్ నేతలు అబద్ధ ప్రేలాపనలతో ప్రజలను అయోమయానికి గురి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల వద్ద నిద్రలు చేస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. కరువు, వలస జిల్లాగా పేరుగాంచిన పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ త్రికరణ శుద్ధితో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పాలమూరు, నెట్టెంపాడు, భీమా, ఆర్డీఎస్, కోయిలసాగర్, కేఎల్ఐ ప్రాజెక్టుల ద్వారా నిర్ణీత సమయంలో నీటిని అందిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో మొబిలైజేషన్ పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టి, 50% కూడా పనులు చేయలేదని ఆరోపించారు. మట్టి పనులను తూతూ మంత్రంగా పూర్తి చేసిన మూర్ఖపు పాలన కాంగ్రెస్‌ది అని మండిపడ్డారు. పాలమూరు



సస్యశ్యామలం అయ్యే విధంగా డిజైన్లను మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. “కాంగ్రెస్ నేతలు ఏం సాధించారని బస్సు యాత్రలు చేస్తున్నారు, ఎన్ని యాత్రలు చేపట్టినా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరు” అని రవాణా శాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి వికారాబాద్ జిల్లా పరిగిలో విమర్శించారు. కాంగ్రెస్‌కు మరోసారి బుద్ధి చేప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. కాంగ్రెస్ సీఎంలు, మంత్రులే కేసీఆర్ పథకాలను పొగుడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్టదా? అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు అడగడం లేదన్నారు.

పోలీసు శాఖలో ఆర్డర్ టు సర్వ్

- సిబ్బంది బదిలీలు
- మార్గదర్శకాలతో జీవో జారీ
- డీజీపీ ఉత్తర్వుల తర్వాత బదిలీలు

హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): పోలీస్ శాఖలోని ఆర్డర్ టు సర్వ్ సిబ్బందికి శుభవార్త! త్వరలోనే వారి బదిలీలకు సంబంధించి ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలతో కూడిన జీవోను విడుదల చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్ర పోలీసు సిబ్బంది అంతా ఆర్డర్ టు సర్వ్ కిందనే పని చేస్తున్నారు. మిగతా ప్రభుత్వ విభాగాల్లోనూ అదే పరిస్థితి. కానీ, పోలీసు ఉద్యోగులు సమయంతో సంబంధం లేకుండా, రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందనే ఉద్దేశంతో డీజీపీ మహేందర్ రెడ్డి.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి పోలీసుల బదిలీలకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 24వ జీవో విడుదలయింది. దాని ప్రకారం బదిలీలు ఎలా చేయాలి అనే దానిపై మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. ఆ తర్వాత డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు ఆధారంగా పోలీస్ శాఖలో బదిలీలు జరుగుతాయి. ఈ జీవో జారీ అయితే వారి సొంత జిల్లాల్లోనే సిబ్బంది విధులు నిర్వహిస్తారు.

తెలంగాణకు ఇంకా ద్రోహమేనా?

- మీ ఆరాటం ఏపీ అభివృద్ధి కోసమేనా?
- జైరాం వ్యాఖ్యలకు జవాబు చెప్పి యాత్ర చేపట్టండి
- టీకాంగ్రెస్ నేతలపై హరీశ్‌రావు ఫైర్



సిద్దిపేట, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ద్రోహం చేసే పార్టీగా కాంగ్రెస్‌కు ముద్రపడిందని, ఆ పార్టీ ఇప్పటికీ ఆ పంథాను మార్చుకోవడం లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దిపేటలో సోమవారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఫైల్‌పై తొలి సంతకం చేస్తామని ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అనడం దారుణమన్నారు. నాటి విభజన చట్టంలోనూ ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి ప్రస్తావించి తెలంగాణలోని ప్రాణహిత ప్రాజెక్టును వంరచిపోయారన్నారు. జైరాం వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సమాధానమిచ్చిన తర్వాతే బస్సు యాత్ర చేపట్టాలని డిమాండ్ చేశారు. చేవెళ్లను సెంటిమెంట్‌గా భావిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఆ ప్రాంతానికి ఏమి చేశారని మంత్రి ప్రశ్నించారు.

మోదీ తెలంగాణ అవమానించారు..

పార్లమెంటు తలుపులు మూసి.. తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు ఈ ప్రాంత ప్రజలను అవమానించడమేనని మంత్రి హరీశ్ విమర్శించారు. తెలంగాణపై ప్రేమ ఉంటే కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలన్నారు. తెలంగాణకు ద్రోహం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ పోటీపడుతున్నాయని ఆరోపించారు.

2019 అసెంబ్లీలో రెండు పార్టీలే

- కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా గెలవరు
- కోదండరాం పార్టీ కాగితపు పడవ
- అది కాంగ్రెస్ అంతిమ యాత్ర: జగదీశ్‌రెడ్డి



హైదరాబాద్, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఒక్కరు కూడా గెలవరని, 2019లో అసెంబ్లీలో అడుగు పెట్టేది టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలేనని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రే ఆ పార్టీకి అంతిమయాత్ర అని ఎద్దేవా చేశారు. యాత్ర ద్వారా ప్రజలకు ఏం చెప్పాలని కాంగ్రెస్ భావిస్తోందని ప్రశ్నించారు. ప్రజలు నిలదీస్తారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర కాకుండా బస్సుయాత్ర చేస్తోందన్నారు. వాళ్లకు ఎజెండాను కూడా టీఆర్ఎస్ పార్టీనే రూపొందించి ఇవ్వాల్సి వస్తుందేమోనని సీఎం కేసీఆర్ అప్పుడప్పుడూ తమతో అంటుంటారని తెలిపారు. “టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పినట్టు మా ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. అవును ఈ టర్మ్‌లో పెట్టే చివరి బడ్జెట్ ఇదే కదా? మరోసారి గెలిచి.. వచ్చే టర్మ్‌లో మొదటి బడ్జెట్‌ను ప్రవేశ పెడ్తాం” అని వివరణ ఇచ్చారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఏర్పాటు చేసే పార్టీ కాగితపు పడవ లాంటిదన్నారు. వందేళ్లు, ముప్పై ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలే దిక్కులేకుండా పోతున్నాయని, కోదండరాం పార్టీ పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటున్న బీజేపీ.. ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కనీసం రూ.50 వేల రుణమాఫీ చేయాలన్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ఇంకా ఎన్నో ఇస్తామని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అంటున్నారని తెలిపారు. ఏపీకి ఇస్తే తామకెలాంటి బాధలేదని, అయితే తెలంగాణ అనే రాష్ట్రం ఒకటి ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఎన్నడూ గుర్తించలేదన్నారు.

5 లక్షల బీమా

రైతన్న కోసం కేసీఆర్ కొత్త పథకం


ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతు వేదికల కోసం భూమి పత్రాలను అందజేస్తున్న సమన్వయ సమితి సభ్యుడు

కరీంనగర్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): “తెలంగాణ తెస్తానని ప్రకటించిన కరీంనగర్ గడ్డపై నుంచే రైతులకు సరికొత్త బీమా పథకాన్ని ప్రకటిస్తున్నాను. అన్నదాతలకు ఈ పథకం కింద రూ.5 లక్షల బీమా వర్తిస్తుంది. అనారోగ్యంతో మృతి చెందిన, అకాల మరణానికి గురైన రైతులకు వర్తిస్తుంది. ఇందుకు ప్రీమియంను ప్రభుత్వమే కడుతుంది. రాష్ట్రంలోని 72 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ బీమా పథకాన్ని అమలు చేస్తాం” అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని రైతులందరికీ వెంటనే బీమా చేయించాలని మంత్రి ఈటల రాజేందర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రైతు సమన్వయ సమితి రెండో ప్రాంతీయ సదస్సు సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగింది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఏడాదిలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే, తాను బతికుండగానే కరీంనగర్ జిల్లా రైతులు వాన కోసం మొగులు వైపు చూడాల్సిన అవసరం ఉండదని అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణలోని 75 వేల చెరువులను ధ్వంసం చేశారని, ప్రాజెక్టు నిర్మాణాలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. “సమైక్య పాలనలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీ, టీడీపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉండి ఎండిన కంకులను తెచ్చి అసెంబ్లీలో నిరసన తెలిపారు. కరెంటు లేదని విమర్శించారు. కానీ, రైతులకు కరెంటు ఇవ్వలేదు. కరెంటు ఇచ్చింది ఒక్క గులాబీ జెండావాళ్లే! గిరిజన తండాల్లో ఇప్పుడు ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతున్నాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత. 100 రోజుల్లో భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేశాం. రిజిస్ట్రేషన్ శాఖలో భారీ మార్పులు చేశాం. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ వైద్యశాలల్లో రోగుల సంఖ్య 2 లక్షల నుంచి 6 లక్షలకు పెరిగింది. అయినా, డాక్టర్లు ఒత్తిడిగా భావించకుండా వైద్యసేవలందిస్తున్నారు. కాళేశ్వరం, దేవాదుల, సీతారాం తదితర ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇంజనీర్లు అహోరాత్రులు పని చేస్తున్నారు. ఇవి పూర్తయితే, 460 టీఎంసీలను వినియోగంలోకి తెస్తాం. వీటితో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలు నీటితో కళకళలాడతాయి. ఎస్సారెస్పీ, వరద కాల్వల్లో 365 రోజులూ నీళ్లు నిల్వ ఉంటాయి. త్వరలోనే గొలుసుకట్టు చెరువులన్నీ నింపుతాం” అని ప్రకటించారు.

పాడి.. పంట.. బంగారు తెలంగాణకు తొలిమెట్టు

“పాడి, పంట సమృద్ధి చెంది కూడు, గూడు, గుడ్డకు గాబరా పడకుండా జీవించడమే బంగారు తెలంగాణకు తొలి మెట్టు. జీడీపీ, ఐటీ ఆ తర్వాతే” అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఏప్రిల్, మేల్లో పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.4 వేల చెక్కులను ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందిస్తామని, నవంబరు 18 నుంచి ప్రీపెయిడ్ కార్డుల ద్వారా ఇస్తామని చెప్పారు. ఈ యాసంగి నుంచే రైతుకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. రైతు సమితుల్లో వంద శాతం టీఆర్ఎస్ నాయకులే ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి నాయకత్వంలో మరింత బాధ్యతాయుతంగా పని చేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు.ఏజెన్సీ ప్రాంతంలో 1/70 యాక్టు కింద సాగు చేసే గిరిజనేతరులకు కూడా పెట్టుబడి సాయం అందించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించామని చెప్పారు. పండ్ల తోటలు, మల్బరీ తోటలకు కూడా పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. రైతు వేదికలకు భూములను సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. స్థలం ఇచ్చేందుకు ముందుకు రావాలని రైతులకు సూచించారు. రైతు సమితులు ఆరు నెలల్లో పూర్తిస్థాయిలో పనిచేసి ఫలితాలను చూపిస్తాయన్నారు. భోజన విరామం తర్వాత రైతుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు, ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు పోచారం, హరీశ్‌రావు, ఈటల సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా, రైతు వేదికలకు భూములను విరాళంగా ఇస్తామని పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు ప్రకటించారు. పెట్టుబడి సాయం వద్దని స్వచ్ఛందంగా వెల్లడించారు. వారిని ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుపేరునా అభినందించారు.

ఆదిలాబాద్‌కు తొలిసారి కేసీఆర్

నేడు కోర్టా - చనకా బ్యారేజీ పరిశీలన

ఆదిలాబాద్/జైనథ్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారంతొలిసారిగా అధికారికంగా పర్యటించనున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి కోర్టా - చనకా బ్యారేజీకి చేరుకుంటారు. అక్కడ పనులు పరిశీలించి అనంతరం ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్‌లో మంచిర్యాల జిల్లాకు వెళ్లనున్నారు. కాగా.. బ్యారేజీ వద్ద జరుగుతున్న ఏర్పాట్లతో పాటు జిల్లా కేంద్రంలోని ఎరోడ్రమ్, డైట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణాన్ని సోమవారం మంత్రి జోగు రామన్న పరిశీలించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీలు, ఎస్సీ వర్గీకరణపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు సీఎం పర్యటనను అడ్డుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

హెలిప్యాడ్ వద్ద జిలెటిన్ స్టిక్స్ వైర్లు?

కోర్ట - చనాక బ్యారేజీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ సమీపంలో చేపట్టిన తనిఖీల్లో డాగ్‌స్క్వాడ్ బృందం జిలెటిన్ స్టిక్స్ వైర్లను గుర్తించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు హెలిప్యాడ్ చుట్టూ ప్రొక్లైనర్‌తో తవ్వి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ వైర్లు బ్యారేజీ నిర్మాణ పునాదుల తవ్వకాల్లో వాడిన జిలెటిన్ స్టిక్స్ వైర్లుగా సీఎం భద్రతా సిబ్బంది గుర్తించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా భద్రతా చర్యల్లో భాగంగా సమీపంలో మరో హెలీప్యాడ్‌ను అధికారులు సిద్ధం చేశారు.

దేశంలో అసహనం

రైతాంగ విప్లవం వచ్చే అవకాశం

“కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు కథలు చెప్పడం తప్ప రైతుల పరిస్థితుల గురించి గానీ, దేశ ప్రజల స్థితిగతుల గురించి గానీ ఆలోచించడం లేదు. అందుకే దేశంలో అసహనం పెరుగుతోంది. దేశంలో రైతాంగ విప్లవం వస్తుంది. రైతుల ఆందోళనలకు అవసరమైతే, తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహిస్తాయి” అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతు సదస్సులో కాంగ్రెస్, బీజేపీలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ దేశంలో రైతులకు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన ఖర్మ ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. దేశంలోని రైతు సమస్యలన్నిటికీ 70 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యమే కారణమని విమర్శించారు. “కర్ణాటకలో ఎన్నికలు వస్తున్నందున గోదావరి, కావేరీ నదుల అనుసంధానమంటూ కేంద్రం డ్రామా మొదలుపెట్టింది. కేంద్ర బడ్జెట్‌లో లక్ష కోట్లో.. రెండు లక్షల కోట్లో రైతుల కోసం కేటాయించే ధైర్యం మోదీ ప్రభుత్వానికి ఎందుకు లేదు!? రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చే ధైర్యం ప్రధాని మోదీకి లేదు” అని విమర్శించారు. రైతులంటే నిర్లక్ష్యం ఉండడంతోనే ఇలా జరుగుతోందని, కేంద్రాన్ని గడగడలాడిస్తేనే న్యాయం జరుగుతుందని, దానికి తెలంగాణ నుంచే శ్రీకారం చుడుతున్నామని కేసీఆర్ ప్రకటించారు. దమ్ముంటే ఆ రెండు పార్టీలు తన ప్రశ్నలకు సమాధానమివ్వాలని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. 70 వేల టీఎంసీల నీటి లభ్యత ఉన్న మన దేశంలో 40 శాతం నీటిని కూడా వినియోగించుకోకపోవడానికి కారణం వారి వైఫల్యం కాదా అంటూ నిప్పులు చెరిగారు. “చైనా కంటే భారత దేశంలోనే వ్యవసాయానికి అనుకూలమైన భూములు ఎక్కువగా ఉన్నాయి. కానీ, యూరప్ దేశాలకు ఆహార పదార్థాలను ఎగుమతి చేస్తూ చైనా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఎవరేమనుకున్నా నేను బాధపడను. ఉన్నదున్నట్టు మాట్లాడతాను. 70 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల అసమర్థ, తెలివిహీన, ప్రజా, రైతు వ్యతిరేక పాలన కారణంగానే ఈ పరిస్థితి దాపురించింది” అని విరుచుకుపడ్డారు. రైతులకు నీరు కూడా ఇవ్వకపోతే ఎలా బాగుపడతారని ప్రశ్నించారు. జాతీయ ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని కరీంనగర్ వేదికగా తీర్మానం చేస్తున్నామని, మార్చి 5 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పిడికిలి బిగించి పోరాడాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని జాతీయ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని ప్రధానమంత్రి మోదీకి ఇప్పటికే 20 సార్లు చెప్పానని, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లానని, అయినా పట్టించుకోకుండా పెద్ద పెద్ద మాటలు, ఏవో కథలు చెబుతున్నారని మండిపడ్డారు.


నాకు శక్తి తగ్గింది.. పెట్రోల్ పోయాలి

కరీంనగర్ టౌన్, ఫిబ్రవరి 26:

- దాదాపు గంటసేపు ముఖాముఖిలో సీఎం కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడుతూ.. “తిన్నరా.. చప్పుడు చేయడం లేదం’టూ ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు.
- బీమా చెల్లించకపోతే రాజేందర్ సంగతి మీరు, నేను కలిసి చూసుకుందామా అంటూ సీఎం చలోక్తి విసరగా.. బీమా చేస్తామని మంత్రి ప్రకటించారు.
- కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే 365 రోజులూ గోదావరిలో, ఎస్సారెస్పీలో నీరు ఉంటుంది. చెరువులు ఎండనివ్వం. ఊళ్లలో ఎర్ర రొయ్యలు మళ్లీ దొరుకుతాయి. చింతచిగురు వేసుకొని వండుకు తినాలి. డిసెంబరులో హెలీకాప్టర్‌పై వచ్చి తిరుగుతా.. అందరం కలిసి వన భోజనాలకు పోదాం.
- రైతులు, సమన్వయ సమితి ప్రతినిధులు చప్పట్లు కొడుతుంటే.. ‘మీరు రైతులు కాదా.. చప్పట్లు కొట్టండి’ అంటూ వేదికపై ఉన్నవారితో పలు మార్లు చప్పట్లు కొట్టించారు.
- ఉద్యోగులకు ఏటా జీతాలు, ఇతర అలవెన్సులు పెంచుతారు.. ధరలను పెంచుతారు.. మరి పంటలకు కనీస మద్దతు ధర ఎందుకు పెంచరు... ఇతర ఎంపీలతో టీఆర్ఎస్ ఎంపీలు కలిసి లడాయి చేయండి.
- నాకు శక్తి తగ్గింది. పెట్రోల్ పోయాలి. మీకు ఆకలి అవుతోంది. భోజనం చేయండి.. అంటూ సీఎం భోజన విరామాన్ని ప్రకటించారు.
- నిన్న జరిగిన సదస్సులో మాకు పెట్టుబడి సాయం వద్దని కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.. నేను కూడా 40.. 50 ఎకరాల్లో సాగు చేస్తున్నాను.. నాకు సాయం అక్కర్లేదు.. అని సీఎం ప్రకటించగా, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు పోచారం, ఈటల, హరీశ్, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కవిత, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌రావు, పల్లె రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రాంలింగారెడ్డి, కోవా లక్ష్మి, రేణుక, జీవన్‌రెడ్డి, గోవర్ధన్, ప్రశాంత్, ధర్మారెడ్డి, సతీష్‌కుమార్‌తో పాటు మరికొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డితోపాటు పలువురు సమన్వయ సమితి ప్రతినిధులు పోటీపడి తమకు సాయం వద్దంటూ ప్రకటించారు.
- రైతు వేదికలకు భూదానం చేసిన పలువురు దాతలను సీఎం కేసీఆర్ కౌగించుకొని అభినందించారు.

పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకోవాలంటే వేల రూపాయలు ధారపోయాల్సిన పరిస్థితి.. అదీగాక ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ కావాలంటే మనకు కావాల్సిన సమయంలో, ఇంటికి దగ్గరలో కోచింగ్ సెంటర్లు ఉండవు. స్మార్ట్ ఫోన్‌లు, యాప్‌లు ప్రవేశించడంతో ఈ సమస్యలు తొలగిపోయాయి. మీ చేతిలోని స్మార్ట్ ఫోన్‌నే కోచింగ్ సెంటర్‌గా ఉపయోగించుకోవచ్చు. అన్ని రకాల పోటీ పరీక్షలకు మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ కంపెనీల డేటా ఆఫర్లతో ఫోన్ ద్వారా ఇంటర్నెట్ ఉపయోగించుకోవడానికి పెద్దగా ఖర్చు కూడా కాదు.

పోటీ పరీక్షలకు సంబంధించిన సమస్త సమాచారం ఒకే ఒక్క క్లిక్ ద్వారా మొబైల్‌లో ప్రత్యక్షమవుతుంది. కోచింగ్‌కు వెళ్లకుండా ఇంటర్నెట్ సహాయంతో ఇంట్లో నుంచే ఆయా పరీక్షలకు సన్నద్ధం కావచ్చు. పోటీ పరీక్షార్థులకు అందుబాటులో ఉన్న కొన్ని మొబైల్ యాప్స్ గురించి తెలుసుకుందాం...



డిజిటల్ లెర్నింగ్

పోటీ పరీక్షలకు.. పనికొచ్చే యాప్స్

మ్యాథ్స్ ట్రిక్స్

ప్రస్తుతం అన్ని రకాల పోటీ పరీక్షల్లో మ్యాథమెటిక్స్ సంబంధిత విభాగాలు తప్పనిసరిగా ఉంటున్నాయి. కాలేజీ విద్యలో విద్యార్థులు తమ ఆసక్తి మేరకు సబ్జెక్ట్‌లను ఎంచుకుంటారు. ఫలితంగా చాలామంది మ్యాథమెటిక్స్ చదవరు. అయితే చదువు పూర్తయిన తరవాత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో మ్యాథ్స్‌ను చదవాల్సి వస్తుంది. ఈ సమయంలో కొంత ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా సమస్యలను వేగంగా, కచ్చితత్వంతో సాధించడంలో ఇబ్బంది పడుతుంటారు. దీన్ని అధిగమించడానికి, మ్యాథమెటిక్ నైపుణ్యాలను పెంచుకోవడానికి, లెక్కలను వేగంగా చేయడానికి మ్యాథ్స్ ట్రిక్ అనే యాప్ ఉపయోగపడుతుంది. ఇందులో సింగిల్ గేమ్, మల్టిప్లయర్, జాయింట్ గేమ్, ట్రైనింగ్ మోడ్, బై హార్ట్ అనే విభాగాలు ఉన్నాయి. సింగిల్ గేమ్ విభాగంలో బిటర్ ఎండ్, మినిట్ ఛాలెంజ్, స్పీడ్ ఛాలెంజ్, నో టైమ్ ఛాలెంజ్ వంటి భాగాలు కనిపిస్తాయి. మల్టిప్లయర్‌లో వివిధ క్లిష్టత స్థాయిలతో కూడిన సమస్యలు ఉంటాయి. వీటిని సాధించడంతోపాటు ఆన్‌లైన్ మిత్రులను కూడా ఛాలెంజ్ చేయవచ్చు. జాయింట్ గేమ్‌లో స్ప్లిట్ స్క్రీన్ సౌకర్యం ఉంటుంది. తద్వారా ఒకే సమయంలో ఒకే సమస్యను ఇద్దరు ఏకకాలంలో పరిష్కరించే అవకాశం కలుగుతుంది. ట్రైనింగ్ మోడ్‌లో కూడికలు, గుణకారాలు, తీసివేతలు వంటి ప్రక్రియలతో కూడిన సమస్యలు వస్తాయి. ఇందులో మనకు ఆసక్తి ఉన్న సమస్యను ఎంపిక చేసుకోవచ్చు. బైహార్ట్ టేబుల్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.

లింక్: https://play.google.com/store/apps/details? id=example.matharithmetics&hl=en

బ్యాంకర్స్ అడ్డా

ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో చేపడుతున్న నియామకాలు మరే రంగంలోనూ జరగడం లేదని కచ్చితంగా చెప్పొచ్చు. క్లరికల్, ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ), స్పెషలిస్ట్ ఆఫీసర్.. ఇలా వివిధ కేటగిరీల్లో వేలాది పోస్టుల భర్తీ కోసం తరచుగా నోటిఫికేషన్లు వెలువడుతూనే ఉంటాయి. ఐబీపీఎస్ వచ్చిన తరవాత బ్యాంక్ ఉద్యోగాల కోసం పోటీ పడే వారి సంఖ్య లక్షలకు చేరుకుంది. బ్యాంకింగ్ రంగ ఔత్సాహికుల్లో బ్యాంకర్స్ అడ్డా వెబ్‌సైట్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్‌లో జాబ్స్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆశావాహులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో బ్యాంకర్స్ అడ్డా మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఐబీపీఎస్ / ఎస్‌బీఐ క్లరికల్, పీఓ, స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలుగా కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్, వీడియో లెక్చర్స్, మ్యాగజీన్స్, క్విజెస్ వంటి అంశాలు ఉంటాయి. రోజువారీగా కరెంట్ అఫైర్స్‌ను అప్‌లోడ్ చేస్తారు. బ్యాంకింగ్ పరీక్షల్లో అడిగే అన్ని విభాగాల ప్రిపరేషన్‌కు సరిపోయే మెటీరియల్‌ను ఈ యాప్‌లో పొందుపరిచారు. ప్రతి ప్రశ్నకు వివరణతో కూడిన సమాధానం ఉంటుంది. తద్వారా సబ్జెక్ట్ పరిజ్ఞానాన్ని బాగా పెంచుకోవచ్చు. మోడల్ ప్రశ్నపత్రాలు కూడా ఉంటాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల ప్రిపరేషన్‌కు కూడా ఉపయోగపడేలా ఈ యాప్‌ను రూపొందించడం విశేషం. తద్వారా ఏకకాలంలోనే పలు రకాల పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అవకాశం లభిస్తుంది. ఈ యాప్‌ను సులభంగా ఉపయోగించవచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా పని చేస్తుంది.

లింక్: https://play.google.com/store/apps/dev?id=7296703954356624571&hl=en

కరెంట్ అఫైర్స్ అండ్ జీకే

ప్రస్తుతం పోటీ పరీక్షల్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కుల సాధనకు కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అంశాలు ఉపయోగపడతాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను, జనరల్ నాలెడ్జ్ విషయాలను అన్నిటిని ఒకేచోట చేర్చి జాగరణ్ జోష్.. డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే బై జాగరణ్ జోష్ అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అంశాలను ఇంగ్లీష్, హిందీ భాషల్లో రోజూ అందిస్తారు. పరీక్షల వారీగా కూడా కరెంట్ అఫైర్స్‌ను పొందుపరచడం ఈ యాప్ ప్రత్యేకత. అంతేకాకుండా ఆయా అంశాల్లో అవగాహనను పరీక్షించే విధంగా క్విజ్‌లను యాప్ ద్వారా నిర్వహిస్తారు. వారం వారం కరెంట్ అఫైర్స్‌ను వీడియోల రూపంలో సైతం అప్‌లోడ్ చేస్తారు. ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా ఈ యాప్ పని చేస్తుంది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వివిధ అంశాలపై చోటుచేసుకున్న పరిణామాలను అలర్ట్స్ రూపంలో ఎస్ఎంఎస్ ద్వారా రోజూ పంపిస్తారు. వివిధ అంశాలపై చర్చించడానికి, విశ్లేషించడానికి కూడా ఈ యాప్‌లో అవకాశం ఉండటం విశేషం.

లింక్: https://play.google.com/store/apps/details?id=com.josh.jagran.android.activity&hl=en

డైలీ కరెంట్ అఫైర్స్ - టెస్ట్ బుక్

కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అంశాల ప్రిపరేషన్‌కు ఉపయోగపడే యాప్‌లలో అత్యంత ఆదరణ కలిగింది టెస్ట్‌బుక్ సంస్థ రూపొందించిన డైలీ కరెంట్ అఫైర్స్, జీకే క్విజ్. ఐబీపీఎస్, ఎస్‌బీఐ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, సివిల్ సర్వీసెస్, ఎంబీఏ ప్రవేశ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని కరెంట్ అఫైర్స్, జీకే అంశాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. ఆయా పరీక్షల క్లిష్టత మేరకు అడిగే ప్రశ్నల స్థాయిని పరిగణనలోకి తీసుకుంటూ కంటెంట్‌ను రూపొందించడం విశేషం. ఈ యాప్ ప్రత్యేకతలు.. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. రోజూ వార్తలను సంక్షిప్తంగా 100 పదాల్లో పొందుపరుస్తారు. ఆయా అంశాలపై అవగాహనను పరీక్షించేందుకు రోజూ క్విజ్‌లు ఉంటాయి. ముఖ్యమైన ఆర్టికల్స్ బుక్‌మార్క్ చేసుకోవడం లేదా తరవాత చదవడం కోసం సేవ్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. కంటెంట్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా చదవొచ్చు.

లింక్: https://play.google.com/store/apps/details?id=com.testbook.caapp&hl=en

గ్రేడ్ అప్

ఐబీపీఎస్ పీఓ, ఎస్‌బీఐ క్లర్క్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, గేట్, జేఈఈ మెయిన్, నీట్, సివిల్ సర్వీసెస్, ఆర్‌బీఐ వంటి పరీక్షలకు ప్రిపేరయ్యే వారికి గ్రేడ్ అప్ ఎగ్జామ్ ప్రిపరేషన్ యాప్ చాలా ఉపయోకరంగా ఉంటుంది. ఆయా పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్, డైలీ టెస్ట్‌లు వంటి అంశాలను పొందుపరిచారు. ఏదైనా పరీక్ష / సబ్జెక్ట్ విషయంలో తలెత్తిన సందేహాలను తీర్చడానికి కూడా నిపుణుల సేవలు అందుబాటులో ఉంటాయి. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్షల్లో కీలకంగా ఉండే.. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటేటివ్ ఆప్టిట్యూడ్ వంటి అంశాల సమగ్ర మెటీరియల్, గత ప్రశ్నపత్రాలను పొందుపరిచారు. అంతేకాకుండా డైలీ కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే, వొక్యాబులరీ విభాగాలు కూడా ఉంటాయి. గేట్‌లో ఎంఈ, సీఈ, ఈఈ, ఈసీఈ, సీఎస్ బ్రాంచ్‌లు, బార్క్, యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ వంటి పరీక్షల ప్రిపరేషన్‌కు ఉపయోగపడే మెటీరియల్‌ను కూడా ఇందులో పొందుపరిచారు. 10+2 విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్ పరీక్షలకు సంబంధించి డైలీ క్విజ్‌లు, మాక్ టెస్ట్, వివరణలతో కూడిన ప్రశ్నలు, గత ప్రశ్నపత్రాలను అప్‌లోడ్ చేశారు. ఎంబీఏ ప్రవేశ పరీక్షలు, ఇన్సూరెన్స్, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) సివిల్ సర్వీసెస్.. ఇలా అన్ని రకాల పోటీల పరీక్షల సన్నదత కోసం దోహదపడే కంటెంట్‌ను పొందుపరచడం ఈ యాప్ ప్రత్యేకత. ఉద్యోగాల భర్తీకి కోసం ఉద్దేశించిన నోటిఫికేషన్స్‌ను అలర్ట్స్ రూపంలో అందిస్తారు.

లింక్: https://play.google.com/store/apps/details?id=co.gradeup.android&hl=en

ఆప్టిట్యూడ్ మాస్టర్ ఎగ్జామ్

క్యాట్, మ్యాట్, జీఆర్ఈ, జీమ్యాట్, శాట్ వంటి పరీక్షల్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం ఉంటోంది. ఈ విభాగంలో మార్కులే విజేతలను నిర్ణయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్టిట్యూడ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడం కీలకం. ఇందుకు ఆప్టిట్యూడ్ మాస్టర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అండ్ ప్రాక్టీస్ అనే యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో వర్డ్ ప్రాబ్లమ్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు వేల సంఖ్యలో (వివరణతో కూడిన సమాధానాలతో సహా) ఉంటాయి. ఈ ప్రశ్నలను నిపుణులతో రూపొందించారు. టైమ్-స్పీడ్, ప్రాఫిట్-లాస్, పర్సంటేజ్, టైమ్-వర్క్, నెంబర్ సిస్టమ్, పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్, ట్రైన్స్, తదితర అంశాల స్టడీ మెటీరియల్‌ను పొందుపరిచారు. సులువైన చిట్కాలు, ఉదాహరణలతో వివరించడం ఈ యాప్ ప్రత్యేకత. రోజువారీగా ప్రాక్టీస్ ప్రశ్నలను పొందుపరుస్తారు. వివిధ పరీక్షల గత ప్రశ్నపత్రాలను కూడా అప్‌లోడ్ చేశారు. ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా పని చేస్తుంది.

లింక్: https://play.google.com/store/apps/details?id=app.aptitude.quiz.craftystudio.aptitude-quiz&hl=en

గమనించాల్సినవి..

- ★ ఏదైనా విభాగానికి సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా.. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి కీ వర్డ్‌ను ఎంటర్ చేయాలి (ఉదాహరణకు కరెంట్ అఫైర్స్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్).
- ★ ఎంటర్ చేయగానే పదుల సంఖ్యలో యాప్స్ కనిపిస్తాయి. వీటిల్లో పాఠకుల రేటింగ్, సమీక్షల ఆధారంగా యాప్స్‌ను ఎంచుకోవాలి. ఎక్కువ రేటింగ్ ఉన్న యాప్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
- ★ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు దానికి సంబంధించిన సమాచారాన్ని క్షుణ్నంగా చదవాలి.
- ★ యాప్ ఎలాంటి డివైజెస్‌ను సపోర్ట్ చేస్తుందనే విషయాన్ని పరిశీలించాలి.
- ★ ఆఫ్‌లైన్‌లో మోడ్‌లో కూడా పని చేసే యాప్స్‌ను ఎంచుకోవడం ప్రయోజనకరం. తద్వారా ఇంటర్నెట్ అందుబాటులో లేకున్నా వీక్షించే అవకాశం ఉంటుంది.
- ★ గూగుల్ ప్లే స్టోర్, సంబంధిత వెబ్‌సైట్ల నుంచి మాత్రమే యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- ★ యాప్‌ను డౌన్‌లోడ్ చేసేటప్పుడు వ్యక్తిగత వివరాలు, డబ్బు చెల్లించమనడం వంటి నిబంధనలు కనిపిస్తే జాగ్రత్తగా వ్యవహరించాలి.

ప్రయోజనాలు ఇవీ..

- ★ పోటీ పరీక్షలకు సంబంధించిన సమస్త సమాచారం ఒకే చోట లభిస్తుంది. ఎలాంటి పరిమితులు లేకుండా, ఏ సమయంలోనైనా ప్రిపరేషన్ సాగించవచ్చు.
- ★ యాక్సెస్ చేసుకోవడం సులభం. డిస్కషన్ బోర్డ్స్ ద్వారా అవగాహన స్థాయిని పెంచుకోవచ్చు.
- ★ ఏవైనా సందేహాలు ఉంటే తీర్చడానికి నిపుణులు అందుబాటులో ఉంటారు.
- ★ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తాజా సమాచారం లభిస్తుంది.
- ★ బ్యాంక్స్, ఇన్సూరెన్స్, సివిల్స్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ తదితర ఉద్యోగాలకు సరిపోయే విధంగా కంటెంట్‌ను రూపొందిస్తారు. కాబట్టి ఏకకాలంలో అన్ని రకాల పరీక్షలకు సిద్ధం కావచ్చు.
- ★ డైలీ టెస్ట్‌లు, క్విజ్‌ల ద్వారా అవగాహన స్థాయిని తెలుసుకోవచ్చు.

జాబ్ కార్నర్

కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్

ముంబైలోని ఎస్‌విసి కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ - క్లరికల్ గ్రేడ్ కింద కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- ✦ అర్హత: కనీసం 45 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- ✦ వయసు: మార్చి 31 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
- ✦ వేతనం: నెలకు రూ.14,400
- ✦ ఎంపిక: అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. బ్యాంక్ నిర్ణయం ప్రకారం ఇందులో అర్హత పొందినవారికి ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
- ✦ రాత పరీక్ష వివరాలు: జనరల్ / ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంది.
- ✦ పరీక్ష కేంద్రాలు: ముంబై, పుణె, బెంగళూరు
- ✦ దరఖాస్తు ఫీజు: రూ.600
- ✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 28
- ✦ కాల్ లెటర్ డౌన్‌లోడింగ్: మార్చి 29 నుంచి
- ✦ రాత పరీక్ష: ఏప్రిల్ 8న
- ✦ వెబ్‌సైట్: www.svcbank.com

డైరెక్టర్లు

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసిఎస్ఎస్ఆర్)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- ✦ మొత్తం ఖాళీలు: **16**
- ✦ పోస్టులు: డైరెక్టర్ (రీసెర్చ్ 3, ప్లానింగ్ & అడ్మి నిస్ట్రేషన్ 1, డాక్యుమెంటేషన్ 1), డిప్యూటీ డైరెక్టర్ (రీసెర్చ్ 8, డాక్యుమెంటేషన్ 2, పబ్లికేషన్ 1)
- ✦ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 20
- ✦ వెబ్‌సైట్: www.icssr.org

రీసెర్చ్ అసోసియేట్

చిత్తూరు జిల్లా గాదంకిలోని నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (ఎన్ఏఆర్ఎల్)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- ✦ మొత్తం ఖాళీలు: **18**
- ✦ పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్ / పోస్ట్ డాక్టోరల్ ఫెలో 2, జూనియర్ రీసెర్చ్ ఫెలో 15, రీసెర్చ్ అసోసియేట్ 1
- ✦ అర్హత: సంబంధిత విభాగంలో (పిహెచ్‌డి / ఎంఇ / ఎంటెక్ / ఎమ్మెస్సీ) (అట్మాస్ఫియరిక్ సైన్స్ / మెటరాలజీ / స్పేస్ సైన్స్ / ఫిజిక్స్ / మేథమెటిక్స్) పూర్తిచేసి ఉండాలి. నిర్దేశించిన మేర రీసెర్చ్ అనుభవం ఉండాలి. నెట్ / గేట్ / జామ్ / జెస్ట్ అర్హత పొంది ఉండాలి.
- ✦ వయసు: దరఖాస్తు నాటికి జెఆర్ఎఫ్‌లకు 30 ఏళ్లలోపు ఉండాలి. మిగిలిన పోస్టులకు 35 ఏళ్లలోపు ఉండాలి.
- ✦ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 24 నుంచి
- ✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 25
- ✦ హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: మార్చి 30
- ✦ చిరునామా: The Administrative Officer, National Atmospheric Research Laboratory, P.B.No.123, S.V.University Campus, Tirupati - 517502
- ✦ వెబ్‌సైట్: www.narl.gov.in


యూపీఎస్సీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) - కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

- ✦ మొత్తం ఖాళీలు: **6**
- ✦ పోస్టులు: ట్రాన్స్‌లేటర్ (టిబెటన్), అసిస్టెంట్ డైరెక్టర్ - సేఫ్టీ
- ✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 15
- ✦ వెబ్‌సైట్: www.upsconline.nic.in

భారతదేశంలో వివిధ రకాల అసమానతలు ఉన్నాయి. వాటి వర్గీకరణ గురించి తెలుసుకుందాం...

అసమానతలు.. అనేక రకాలు



పోటీ పరీక్షల ప్రత్యేకం
ఎకానమీ

›› కుల అసమానతలు - రకాలు

ఆర్థిక అసమానతలు...

- **ఎన్ఎస్ఎస్ఓ సర్వే:** మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం దేశంలో ఓబీసీ జనాభా 52 శాతం ఉంది. అయితే 2007లో దేశవ్యాప్తంగా ఓబీసీ జనాభా 41 శాతం మాత్రమే ఉంది.
- **నెలవారీ ఖర్చు:** ఎన్ఎస్ఎస్ఓ అంచనా ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత తక్కువ నెలవారీ ఖర్చు చేసేది ఎస్టీలే. గ్రామాల్లో ఇతరుల ఖర్చే అధికంగా ఉంటుంది. గ్రామాల్లో నెలకు ఎస్టీలు రూ.426, ఎస్సీలు రూ.474, ఓబీసీలు రూ.556, ఇతరులు రూ.685 ఖర్చు చేస్తున్నారు. పట్టణాల్లో ఎస్టీలు రూ.857, ఎస్సీలు రూ.758, ఓబీసీలు రూ.870, ఇతరులు రూ.1306 ఖర్చు పెడుతున్నారు.
- **ఆరోగ్యపరమైన అసమానతలు:** మహంది & రామ్ నివేదిక ప్రకారం జీవితకాలంపై పేదరికమే ఎక్కువ ప్రభావం చూపుతుంది.

కుల సమూహం	జీవిత కాలం (సం.లలో) 1998 - 99	2005 - 06
నిమ్న కులాలు	61.5	64.6
ఓబీసీ	63.5	65.7
ఉన్నత కులాలు	61.9	62.7
జాతీయ సగటు	63.8	65.5

- **లింగ అసమానతలు:** లింగ పరంగా వనరులను అసమానంగా కేటాయించడం.
- **కుల అసమానతలు:** అనాదిగా కొన్ని కులాలవారు సామాజికంగా ఊరి బయట నివశిస్తున్నారు. దీన్నే సామాజిక మినహాయింపు లేదా వెలి అంటారు. 'సామాజిక మినహాయింపు' అనే పదాన్ని ఉపయోగించిన మొదటి వ్యక్తి రీన్ లెనోయిర్.
- **మతపరమైన అసమానతలు:** వివిధ మతాలకు చెందిన సంస్కృతి, సంప్రదాయాలు వేరుగా ఉండడం వల్ల ఇలాంటి అసమానతలు తలెత్తాయి.
- **జాతిత్వ అసమానతలు:** భిన్నమైన ప్రదేశాల్లో నివసించే పలు జాతులు తమ గుర్తింపు కోసం చేసే ప్రయత్నంలో ఈ అసమానతలు ఏర్పడ్డాయి.
- **ప్రాంతీయ అసమానతలు:** దేశమంతటా ఏకరీతిగా వనరులు విస్తరించలేదు. వనరుల సౌలభ్యం ఎక్కువగా ఉన్న చోట అభివృద్ధి కనిపిస్తుంది. ఇవి లేని ప్రదేశాల్లో అభివృద్ధి కుంటుపడడాన్ని చూడవచ్చు.
- **పేదరిక అసమానతలు:** దేశవ్యాప్తంగా పట్టణాలకు, గ్రామాలకు పేదరికంలో అసమానతలు ఉన్నాయి.
- **మానవాభివృద్ధి అసమానతలు:** విద్య, ఆరోగ్యం అందుబాటులో ఉన్న చోట మానవ వనరులు అభివృద్ధి చెందితే, అవి లేని చోట వెనకబాటుతనం కనిపిస్తుంది.

›› కుల అసమానతలు

'కాస్ట' అనే స్పానిష్ / పోర్చుగీసు పదం నుంచి Caste అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. ఈ పదాన్ని మొదటగా 1563లో గార్సియాడీ డర్టా ఉపయోగించాడు. 'కాస్ట' అంటే తెగ లేదా సంతతి అని అర్థం. దీనికి మూలం వర్ణ వ్యవస్థ అని చెప్పవచ్చు. పరిమిత కుల వ్యవస్థ హిందూ సమాజ ప్రత్యేక లక్షణం. 'పరిమిత సమూహాలు, సన్నిహిత సంబంధాలు గల ప్రజల సమూహాలే కులం' అని ఎం.ఎన్. శ్రీనివాస్ పేర్కొన్నారు.

నిర్వచనాలు: డి.ఎన్ మజుందార్, టి.ఎన్.మదన్‌ల అభిప్రాయంలో కులమనేది ఒక 'బంధిత సమూహం'.

- రిస్లే నిర్వచనం ప్రకారం 'కొన్ని సమూహాలు లేదా కుటుంబాలు కలిపి ఒకే పేరుతో, ఒకే విధమైన వంశానుక్రమంతో వంశపారంపర్యంగా ఒకే పేరుతో వ్యవహారంలో ఉంటాయి. వీరందరూ సాధర్మంతో ఉన్నట్లయితే దాన్నే కులం అంటారు'.
- 'కులం ఒక బంధిత సామాజిక వర్గం. దీనిలో సభ్యత్వం జన్మ ద్వారా లభిస్తుంది. గతి శీలత, అంతస్తు విభేదాల పరంగా చాలా బంధితంగా ఉండే వ్యవస్థే కులం' అని లాండ్‌బర్గ్ నిర్వచించారు.

›› **తిరోగామి వివక్షత:** ఒక ప్రాంతంలో అత్యధిక / ఆధిక్య / ప్రబల సమూహానికి వ్యతిరేకంగా నిమ్న / వెనకబడిన సమూహాలకు బాసటగా ఉండే వివక్షతనే తిరోగామి / వ్యతిరేక వివక్షత అంటారు.

›› అసమానతలకు కారణాలు

కుల అసమానతలకు మూల కారణం వర్ణ వ్యవస్థ అని చెప్పవచ్చు. మనుస్మృతి వర్ణ వ్యవస్థను సమర్థించడంతో ఏర్పడిన కుల వ్యవస్థ బలపడి కొన్ని వర్గాల సామాజిక వెలివేతకు దోహదం చేసింది. వీటితోపాటు కింది కారణాలతో కూడా అసమానతలు పెరుగుతూ వచ్చాయి.

- 1932 ఆగస్టు 16న కమ్యూనల్ అవార్డ్ రూపంలో దళిత రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు ఏర్పడడం.
- పౌర హక్కుల రక్షణ చట్టం (1976), ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టం (1989) రెండూ సక్రమంగా అమలు కాకపోవడం.
- ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమల్లో లోపాలు.

›› **సామాజిక జాతి విచక్షణ (Social aparthied)**
నిమ్న తరగతులను లేదా వర్గాలను ఆర్థిక స్థితిని అనుసరించి బలమైన సమాజం నుంచి వేరు చేసే లక్షణాన్ని జాతి విచక్షణ అంటారు. ఇది 1948లో మొదటగా దక్షిణాఫ్రికాలో కనిపించింది.

›› లక్షణాలు, పాత్ర

ఎ.ఎల్ క్రోబర్ అనే నిపుణుడు కుల వ్యవస్థ లక్షణాలను కింది విధంగా వివరించారు.

- **వారసత్వం:** పుట్టుకను, వారసత్వాన్ని బట్టి కులాన్ని నిర్ణయిస్తారు.
- **క్రమశ్రేణి:** వర్ణ వ్యవస్థ అనేది వ్యవస్థీకృతమైంది. కాని కుల వ్యవస్థ కచ్చితంగా, స్పష్టంగా ఉండదు. ప్రతి కులం తన ఆధిక్యాన్ని, ఔన్నత్యాన్ని ప్రకటించడానికే ప్రయత్నిస్తుంది. దీన్నే సాంస్కృతీకరణం అంటారు.
- **అంతర్వివాహాలు - అనులోమ వివాహాలు:** అంతర్వివాహమనేది కుల వ్యవస్థ ముఖ్య లక్షణమని వెస్టర్‌మార్క్ అన్నారు. ఒక కులానికి చెందిన పురుషుడు అదే కులానికి లేదా ఉప కులానికి చెందిన మహిళను పెళ్లాడితే దాన్నే అంతర్వివాహం అంటారు. ఉన్నత వర్ణానికి చెందిన పురుషుడు తమ కంటే తక్కువ వర్ణానికి చెందిన మహిళను వివాహం చేసుకుంటే దాన్నే అనులోమ వివాహం అంటారు. సంప్రదాయ హిందూ సమాజం అనులోమ వివాహాలను అంగీకరించింది.
- **వృత్తిపరమైన సమూహాలు:** ఒక కులానికి చెందిన వ్యక్తులు ఒకే వృత్తిని చేపడతారు. కులానికి ఇచ్చిన స్థానం, వారు చేపట్టే వృత్తిని బట్టి ఉన్నత, నిమ్న తరగతులుగా వర్గీకరించారు.
- **ఆహార పానీయాల నియమావళి:** సాంప్రదాయకంగా మాంసాహారం కంటే శాకాహారం మంచిదని భావించారు. వండిన ఆహారాన్ని తీసుకోవడంలో కొన్ని నియమాలు, నిషేధాలు వాడుకలో ఉన్నాయి. శూద్రుల్లో కొందరు ఉన్నత కులానికి చెందిన వారమని భావించి మిగిలిన శూద్ర కులాలవారు వండిన ఆహారాన్ని తీసుకోరు. ఉత్తర భారతంలో 'హుక్కా'ను తక్కువ కులాలవారికి ఇవ్వరు.
- **దుస్తులు ధరించడం, మాట్లాడే తీరులో కట్టుబాట్లు:** ప్రతి కులానికి ఈ అంశంలో ప్రత్యేకత ఉంటుందని శ్రీనివాస్ తెలిపారు.
- **పవిత్రం - అపవిత్రం - శుచి, అశుచి:** ఆచార వ్యవహారాలకు సంబంధించి దక్షిణ భారతంలో దృఢమైన భావాలున్నాయి. అందుకే సహపంక్తి భోజనాలను నిషేధించారు.


\- లక్ష్మీజ్యోతి ఆర్. అల్లె

మురికి నీటితో బ్యాటరీ తయారీ!

విజయవాడ యువతి ఘనత




కోల్‌కతా, ఫిబ్రవరి 26: అనారోగ్యానికి కారణమంటూ మురికి నీళ్లను పారబోస్తాం.. కానీ, ఆ మురికి నీటితోనే బ్యాటరీ తయారుచేసి వాటినీ ఉపయోగించుకోవచ్చని నిరూపించిందో యువతి. ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని బయో టెక్నాలజీ విభాగంలో రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్న విజయవాడకు చెందిన రమ్య వీరుభొట్ల.. మురికి నీటిలోని బ్యాక్టీరియాతో పర్యావరణ హిత, వంగేగుణం కలిగిన బ్యాటరీకి ప్రాణం పోశారు. సాధారణంగా విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి సూక్ష్మజీవుల ఇంధన కణాలు(ఎమ్ఎఫ్‌సీ) చాలా సమయం తీసుకుంటాయి. కానీ, ఈ బ్యాటరీ 10 సెకన్లలోనే విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందట. కాగితం అంత మందం ఉన్న ఈ బ్యాటరీ నుంచి ప్రస్తుతం కొన్ని మైక్రోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోందని, దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని ఆమె తెలిపారు. నేషనల్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ నిర్వహించిన పోటీలో 'కేపీఐటీ స్పార్కిల్ 2018' కార్యక్రమంలో దీన్ని ప్రదర్శించారు. రమ్య చేసిన పరిశోధనకు గానూ ప్రథమ బహుమతితో పాటు రూ.10లక్షల నగదును అందుకున్నారు. ఈ బ్యాటరీ గృహోపకరణాల్లో పనికిరాదని, అయితే, బయో ఎలక్ట్రిక్ టాయిలెట్లకు ఉపయోగకరంగా ఉంటుందని రమ్య పీహెచ్‌డీ సూపర్‌వైజర్ దెబబ్రతా దాస్ తెలిపారు. రసాయనాల్లేని ఈ బ్యాటరీ పర్యావరణహితమని వెల్లడించారు.



ఇగ్లూను పోలిన 'చంద్రనివాసం'

చంద్రుడిపై మట్టితోనే నిర్మాణం: ఇస్రో

బెంగళూరు, ఫిబ్రవరి 26: ఎప్పుడెప్పుడు చంద్రుడిపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుందామా? అని శాస్త్రవేత్తలు ఆరాటపడుతున్నారు. నాసా సహా అగ్ర దేశాలన్నీ ఆ దిశగా పరిశోధనలు ముమ్మరం చేశాయి. ప్రపంచ దేశాలతో పోటీ పడి అంతరిక్ష పరిశోధనల్లో తనదైన ముద్ర వేస్తున్న ఇస్రో కూడా జాబిల్లిపై నివాసం ఏర్పాటు చేసుకొనేందుకు ఉవ్విళ్లూరుతోంది. దానికి తగ్గట్లు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. ఇగ్లూను పోలిన నివాసాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దానికి 'చంద్రనివాసం' అని పేరు కూడా పెట్టింది. ఇప్పటికే ఐదు రకాల డిజైన్లను ఈ ప్రాజెక్టు కోసం శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. చంద్రుడిపై ఉన్న మట్టి, ఇతర పదార్థాలతో ఇళ్లను కట్టడానికి త్వరలోనే రోబోలను, 3డీ ప్రింటర్లను చంద్రుడిపైకి పంపేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఇస్రోకు చెందిన సాటిలైట్ సెంటర్ డైరెక్టర్ ఎమ్ అన్నాదురై చెప్పారు. కాగా, చంద్రుడిపై కట్టడం కట్టాలంటే అక్కడి మట్టి స్థితి ఏంటో తెలుసుకోవాలి. అందుకు గతంలో నాసా అపోలో మిషన్ ద్వారా మట్టిని సేకరించింది. అయితే, ఆ మట్టి ఇస్రోకు లభించదు. కానీ, దాని స్థితిగతులు తెలుసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు కర్ణాటకలోని ఓ ప్రాంతంలో అచ్చం చంద్రుడిని పోలిన మట్టిని గుర్తించగలిగారు. ఆ మట్టిని సేకరించిన శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో ఇగ్లూ కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.



కేబినెట్ మాజీ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమణియన్ కన్నుమూత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: కేబినెట్ మాజీ కార్యదర్శి టీఎస్ఆర్ సుబ్రమణియన్ సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని ఐఏఎస్ అధికారుల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. 1961 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. 1996-98 మధ్య కాలంలో అప్పటి ప్రధానులు వాజపేయి, ఐకే గుజ్రాల్, దేవెగౌడల వద్ద కేబినెట్ సెక్రటరీగా సేవలందించారు. 1998లో పదవీ విరమణ పొందిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని పోస్టల్ టాస్క్‌ఫోర్స్‌కు చీఫ్‌గా పనిచేశారు. బ్యూరోక్రాట్ల బదిలీలకు ప్రత్యేక బోర్డు అవసరమంటూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన మాజీ ఐఏఎస్‌లలో ఆయన ఒకరు. ఈ పిల్‌ను విచారించిన కోర్టు.. సివిల్ సర్వీసెస్ బోర్డును ఏర్పాటు చేయాలని 2013లో కేంద్రాన్ని ఆదేశించింది. సుబ్రమణియన్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జితేంద్ర సింగ్ తదితరులు ట్విటర్ ద్వారా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

అమెరికాలో చనిపోతే..

స్వదేశంలో ఎవరైనా చనిపోతే దహన సంస్కారాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. కానీ విదేశాల్లో చనిపోయిన భారతీయులకు అక్కడే దహన సంస్కారాలు చేయాలంటే ఎన్నో నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అదే పార్థివ దేహాన్ని స్వదేశానికి తరలించాలంటే అనేక శవ పరీక్షలు.. మరెన్నో ప్రభుత్వ అనుమతులు అవసరమవుతాయి. చనిపోయినవారు సామాన్యులా? ప్రముఖులా? అనే విషయాన్ని పక్కన పెట్టి, విదేశాల్లోని ప్రభుత్వ అధికారులు అన్ని నియమ నిబంధనలను తప్పకుండా పాటిస్తారు. ముఖ్యంగా విదేశాల్లో అకస్మాత్తుగా ఎవరైనా చనిపోయినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక వారి కుటుంబసభ్యులు అయోమయానికి గురవడం సహజం. ఈ విషాద పరిస్థితుల నుంచి తేరుకొని చనిపోయిన వ్యక్తి అంతిమ సంస్కారాలు అక్కడే జరిపించాలంటే ఈ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది.

ఒక వ్యక్తి అనారోగ్య కారణంగా ఇంటి వద్ద చనిపోయినా.. ఏదైనా ప్రమాదంలో మరణించినా.. హత్య జరిగినా.. ఆత్మహత్య చేసుకున్నా వెంటనే పోలీసు శాఖకు తెలియజేయడం తప్పనిసరి. ఆ తర్వాత పోలీసుల అనుమతితో ఆ పార్థివ దేహాన్ని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది. అవసరమైతే వైద్యులు శవ పంచనామా చేసి మరణానికి గల కారణాలను ధ్రువీకరిస్తూ ఒక శవ పంచనామ నివేదిక (అటాప్సి రిపోర్ట్) రూపొందిస్తారు. ఇందులో ఏ రోజు? ఏ సమయానికి? చనిపోయారన్న విషయాలను నిర్ధారిస్తూ మరణ ధ్రువీకరణ పత్రాన్ని (డెత్ సర్టిఫికేట్) జారీ చేస్తారు. ఒకవేళ చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే చనిపోతే.. ఏ కారణాలతో చనిపోయారో వివరిస్తూ సంబంధిత వైద్య అధికారులు మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. తర్వాత ఆ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు సూచించిన విధంగా స్థానికంగా ఉన్న ఒక 'ఫ్యునరల్ హోం' (అంతిమ సంస్కారాలు జరిపే ప్రదేశం)కు తరలిస్తారు. అంతిమ సంస్కారాలు అక్కడే జరపాలా? పార్థివ దేహాన్ని విదేశాలకు పంపాలా? అనే విషయాన్ని కుటుంబసభ్యుల నుంచి రాత పూర్వకంగా తీసుకొని అక్కడున్న అధికారులు తదుప రి చర్యలు చేపడతారు. అయితే ఈ సమయంలో ఫ్యునరల్ హోం అధికారులకు కుటుంబ సభ్యులు ఈ వివరాలు అందజేయాల్సి ఉంటుంది.



ఇవ్వాల్సిన వివరాలు

1. చనిపోయిన వ్యక్తి పేరు; 2. స్త్రీ లేదా పురుషుడు; 3. పుట్టిన తేది; 4. వయస్సు 5. జన్మస్థలం; 6. సోషల్ సెక్యూరిటీ నంబర్ (ఒకవేళ ఉంటే); 7. జాతి; 8. వివాహితులా? లేదా?; 9. భర్త లేదా భార్య వివరాలు; 10. విద్యార్హతలు; 11. వృత్తి 12. పనిచేస్తున్న రంగం; 13. చిరునామ; 14. తండ్రి పేరు; 15. తల్లి ఇంటి పేరు (పెళ్లికాకముందు); 16. చనిపోయిన స్థలం, ప్రాంతం 17. ఆస్పత్రి పేరు; 18. చనిపోయినట్లుగా తెలిపిన వ్యక్తి పేరు, వివరాలు 19. అంతిమ సంస్కారాల ప్రాధాన్యత? (దహన సంస్కారమా/ఖననమా/ ఏదైనా ఆస్పత్రికి విరాళమా?)

ఈ వివరాలను సేకరించిన తర్వాత ఆస్పత్రి నుంచి శవ పంచనామా నివేదిక (ఉంటే), మరణ ధ్రువీకరణ పత్రం(డెత్ సర్టిఫికేట్), చనిపోయిన వ్యక్తి ప్రాంతపు జనన, మరణ నమోదు కార్యాలయం అధికారుల నుంచి చనిపోయినట్లుగా నమోదు చేసిన (కౌంటీ డెత్ సర్టిఫికేట్) పత్రాలను ఫ్యునరల్ హోం అధికారులు సేకరిస్తారు.

పార్థివ దేహం చెడిపోకుండా భద్రపరిచిన (ఎంబామింగ్') తర్వాత కుటుంబసభ్యుల కోరిక మేరకు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తారు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆ పార్థివ దేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించేందుకు వీలుగా తగు ఏర్పాట్లను ఆ ఫ్యునరల్ హోం అధికారులే చేస్తారు.

సాధారణంగా ప్రతి ఫ్యునరల్ హోం ఆవరణలోనూ పార్థివ దేహాన్ని ఖననం చేసే ఏర్పాటు ఉంటుంది. ఒక వేళ అక్కడ దహన సంస్కారాలు జరిపే వీలులేకుంటే, దగ్గర్లో ఉన్న ఫ్యునరల్ హోంలో అధికారులు తగు ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం సుమారు 3 నుంచి 4 వేల డాలర్లు ఖర్చవుతుంది.

సేకరించాల్సిన పత్రాలు



- చనిపోయిన వ్యక్తి పాస్ పోర్టు
- పార్థివ దేహం నుంచి ఎటువంటి అంటు వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు ధ్రువీకరిస్తూ స్థానిక ఆరోగ్య అధికారుల నుంచి అనుమతి పత్రం.
- పార్థివ దేహాన్ని సీల్డ్ కంటైనర్‌లో భద్రపరచినట్లు ధ్రువీకరించే పత్రం.
- కొన్ని సందర్భాల్లో అవసరమైతే పోలీసు అధికారుల నుంచి కావాల్సిన అనుమతి పత్రాలు.
- కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారుల నుంచి పార్థివ దేహాన్ని భారత్‌కు పంపడానికి అనుమతి పత్రం.
- పార్థివ దేహాన్ని ఎవరైతే భారత్‌లో స్వీకరిస్తున్నారో వారి వివరాలు.
- పార్థివ దేహాన్ని భారత్‌లో ఏ శ్మశాన వాటికలో దహనం లేదా ఖననం చేస్తున్నారో దాని చిరునామా వంటి వివరాలను సేకరించి విమానయాన అధికారులతో ఫ్యునరల్ హోం అధికారులు సంప్రదింపులు జరిపి పార్థివ దేహాన్ని భారత్‌కు తరలిస్తారు.
- సాధారణ పరిస్థితుల్లో ఈ ఏర్పాట్లన్నీ పూర్తై.. పార్థివ దేహం భారత్‌కు చేరడానికి సుమారు 3 నుంచి 5 రోజులు పడుతుంది. దాదాపు 5-8 వేల డాలర్ల ఖర్చవుతుంది.
- పూర్తి వివరాలకు www.prasadthotakura. com వెబ్ సైట్ ను చూడవచ్చు.

(డాక్టర్. ప్రసాద్ తోటకూర, ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు.)

● ఐదేళ్లలోపు చిన్నారులకు నీలి రంగు ఆధార్

బయోమెట్రిక్ అవసరం లేదు.. నమోదు పూర్తిగా ఉచితం



న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: అప్పుడే పుట్టిన చిన్నారులు మొదలు ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ జారీని సులభతరం చేస్తూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) నిర్ణయం తీసుకుంది. వీరికి 'బాల్ ఆధార్' పేరుతో నీలి రంగు కార్డును జారీ చేయనుంది. ఆధార్ జారీ చేసే సమయంలో వీరి నుంచి వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలేవీ తీసుకోబోమని పేర్కొంది. తల్లిదండ్రుల ఆధార్ వివరాలను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుందని తెలిపింది. నీలి రంగు కార్డులో ఆధార్ సంఖ్య, చిన్నారుల ఫొటో, వారి చిరునామా ఉంటాయని వివరించింది. అయిదేళ్ల వయసు దాటాక.. బయోమెట్రిక్ వివరాలు అందించి, మరో ఆధార్ తీసుకోవాల్సి ఉంటుందని.. 15 ఏళ్లు దాటాక మరోసారి ఆధార్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచించింది. చిన్నారుల ఆధార్ నమోదుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

● 8న న్యూట్రిషన్ మిషన్‌కు శ్రీకారం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 8న ప్రధాని నరేంద్రమోదీ నేషనల్ న్యూట్రీషన్ మిషన్ (ఎన్ఎన్ఎం)ను ప్రారంభించనున్నారు. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును వేదికగా దీనికి శ్రీకారం చుట్టనున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పథకానికి గత ఏడాది డిసెంబర్‌లో కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో 10కోట్ల మందికి పోషకాహారం అందించడమే ఎన్ఎన్ఎం లక్ష్యం. పోషకాహార లోపం, రక్తహీనతతో ఎందరో చిన్నారులు, మహిళలు బాధపడుతున్నారని, వారికి సమగ్ర ఆహారాన్ని అందించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

● విద్యార్థుల హాల్‌టికెట్లు ఆపొద్దు: సీబీఎస్ఈ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఫీజులు కట్టలేదని.. సరిగ్గా చదవడం లేదని.. క్రమశిక్షణ లేదని కొన్ని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుంటాయి. అలా హాల్‌టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీబీఎస్ఈ హెచ్చరించింది. హాల్‌టికెట్లు ఇచ్చేందుకు కొన్ని పాఠశాలలు రుసుము వసూలు చేస్తున్నాయని, పాఠశాలలు నిర్వహించే పరీక్షల్లో మార్కులు రాలేదని పది, 12వ తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని ఇటీవల అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నిర్ణయం తీసుకున్నట్లు సీబీఎస్ఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కేకే చౌదరి వెల్లడించారు.

● రైళ్లలో మిగులు సీట్లు మహిళలకే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: రైళ్లలో రిజర్వేషన్ చార్ట్ రూపొందించాక మిగిలిపోయే సీట్లను మహిళలకే కేటాయించాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం నిరూపయోగంగా ఉండే ఆ సీట్లను ఏ రిజర్వేషన్ లేకుండా వెయిటింగ్ జాబితాలో ఉన్న వారికి కేటాయించేవారు. అయితే ఇప్పుడు వాటిని ముందుగా మహిళలకు, అనంతరం వృద్ధులకు కేటాయించాలని ఫిబ్రవరి 15న రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ వెయిటింగ్ లిస్టులో మహిళలు ఎవరూ లేకపోతే ఆ సీట్లను వేరే మహిళలు, వృద్ధులకు కేటాయించే అధికారాన్ని టీటీలకు కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

● జార్ఖండ్ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్ మృతి

రాంచీ, ఫిబ్రవరి 26: జార్ఖండ్‌లోని పలాము జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలని పోలీసులు తెలిపారు. సీఆర్‌పీఎఫ్ 134వ బెటాలియన్, రాష్ట్ర పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టగా.. సోమవారం ఉదయం లాలా ఘాటీ-నౌదిహా ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి. మృతి చెందిన నలుగురు నక్సల్స్‌పైనా రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు తెలిపారు.

మేఘాలయ, నాగాలాండ్‌లో నేడు ఎన్నికలు



షిల్లాంగ్‌లో ఈవీఎంలను పరీక్షిస్తున్న సిబ్బంది

షిల్లాంగ్/కోహిమా/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లో మంగళవారం జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4వరకు పోలింగ్ జరగనుంది. రెండు రాష్ట్రాల్లోనూ చెరో 60 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. కాగా 2 రాష్ట్రాల్లోనూ 59 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మేఘాలయాలో ఈనెల 18న ఎన్‌సీపీ అభ్యర్థి జొనాథన్ ఎన్ సంగ్మా హత్యకు గురైన నేపథ్యంలో విలియమ్‌నగర్‌లో పోలింగ్‌ను రద్దు చేశారు. నాగాలాండ్‌లో ఉత్తర అంగామి-2 నియోజకవర్గం నుంచి ఎన్‌డీపీపీ చీఫ్ నీఫి రియో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ రెండు రాష్ట్రాలతోపాటు త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మార్చి 3న ప్రకటిస్తారు. మేఘాలయాలోని తూర్పు ఖాసిహిల్స్ జిల్లాలో సోమవారం 38 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఏప్రిల్ రెండో వారంలో కర్ణాటకలో..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. మొత్తం 224 స్థానాలున్న ప్రస్తుత విధానసభ పదవీకాలం మే 28తో ముగియనుంది. ఏప్రిల్ మొదటి వారానికి కేంద్రీయ విద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల పరీక్షలు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలుండవని ఈసీ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

'మహదాయి'పై రాహుల్ నిలదీత

బెంగళూరు, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీకి 'మహదాయి' బాధితుల నుంచి షాక్ తగిలింది. ఉత్తర కర్ణాటకలో రెండో విడత జనాశీర్వాద యాత్ర సాగిస్తున్నా... ప్రసంగంలో కనీసం మహదాయి గురించి ప్రస్తావించకపోవడంపై బాధిత రైతులు మండిపడ్డారు. మహదాయి నీటి సమస్య దశాబ్దాలకాలంగా సాగుతోంది. ఇటీవల రెండు నెలలనుంచి పోరాటం కూడా తీవ్రమైంది. మహదాయి నీటి పోరాటం పేరిటనే ప్రత్యేక రాజకీయ పార్టీ కూడా ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో సోమవారం బెళగావి జిల్లా సవదత్తిలో రాహుల్‌ను ఈ విషయమై రైతులు నిలదీశారు. హుబ్బళ్లిలోనూ రైతులు ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో, రైతు సంఘాల నేతలను రాహుల్ చర్చలకు ఆహ్వానించారు.

మేం వస్తే మహదాయికి విముక్తి: అమిత్‌షా

బెంగళూరు, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో బీజేపీని గెలిపిస్తే మహదాయి నీటి సమస్యకు విముక్తి కల్పిస్తామని, రైతుల పంటరుణాలను మాఫీ చేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చెప్పారు. కలబురగిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలన పూర్తిగా అవినీతిమయమైందంటూ సీఎం సిద్దరామయ్యపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమిత్‌షా మీడియా సమావేశానికి ఒక వ్యక్తి తుపాకీతో రావడంతో ఆందోళన రేకెత్తింది. పోలీసుల విచారణలో అతడికి గన్ లైసెన్స్ ఉన్నట్టు తేలింది.

పాక్‌కు స్వదేశంలోనే ఎదురుదెబ్బ

ఉగ్రవాదంపై ప్రభుత్వ వైఖరి మారాలి

లేదంటే ఒంటరి అవుతాం: ఆ దేశ మీడియా

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 26: ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని, ఆర్థిక సాయం అందకుండా చేయాలని ఎంత మొత్తుకున్నా పెడచెవిన పెడుతున్న పాకిస్థాన్‌పై ఆ దేశ మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే అంతర్జాతీయంగా పాక్ ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తోందని పలు పత్రికలు పేర్కొన్నాయి. పారిస్‌లో జరిగిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఏ) సమావేశంలో గ్రే లిస్ట్‌లో చేర్చే తీర్మానం విషయంలో మిత్రదేశాలైన సౌదీ అరేబియా, చైనాలు చివరి నిమిషంలో పాక్‌కు దూరం జరగడమే అందుకు నిదర్శనమని హెచ్చరించాయి. ఇప్పటికైనా విదేశాంగ విధానంలో మార్పులు చేయాలని, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాయి. ప్రభుత్వ విధానాలతో పాటు, పాక్ సైన్యం తీరుపై డాన్ పత్రిక విమర్శలు గుప్పించింది. ఉగ్రవాదులకు నిధులు అందకుండా చూడడం, మనీ లాండరింగ్‌ను కట్టడి చేయడంలో విఫలమైన దేశాలను గ్రే లిస్ట్‌లో చేర్చుతారు. అయితే ఈ జాబితాలో చేర్చే విషయంలో పాక్‌కు ఏఫ్ఏటీఎఫ్ మూడు నెలల సమయమిచ్చింది. కాబట్టి ఈలోగా ఉగ్రవాదం విషయంలో దేశ వైఖరిలో మార్పులు రావాలని సూచించింది.



పబ్లిక్ డొమైన్‌లో అధికారిక భేటీల లైవ్

ఢిల్లీ సీఎస్‌పై దాడి నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షూ ప్రకాశ్‌పై దాడి నేపథ్యంలో.. ఇకపై అధికారిక సమావేశాలను లైవ్‌స్ట్రీమ్ ద్వారా పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని సర్కారు నిర్ణయించింది. ఇంటర్నెట్ ద్వారా ప్రజలు ఆయా సమావేశాలను లైవ్‌లో వీక్షించవచ్చని పేర్కొంది. ప్రత్యక్ష ప్రసారాలతోపాటు.. ఆయా సమావేశాల వివరాలను ఫైళ్ల రూపంలో నెట్‌లో అప్‌లోడ్ చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. సీఎస్‌పై దాడి నేపథ్యంలో.. ఢిల్లీ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులు సహాయ నిరాకరణ ప్రారంభించారు. సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని సీఎస్ అన్షూ ప్రకాశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పూసగుచ్చినట్లు వివరించారు. పబ్లిసిటీ పిచ్చే ఆప్ ఎమ్మెల్యేలు తనపై దాడి చేసేందుకు కారణమైందని తెలిపారు. 'ఆ రోజు రాత్రి సీఎం పిలుపుతో హడావుడిగా నేను అక్కడికు వెళ్లాను. నేను లోనికి వెళ్లగానే ఎమ్మెల్యేలు ఆ గది తలుపులకు గడియ పెట్టారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి టీవీ పబ్లిసిటీ ఫైల్ గురించి ప్రశ్నించారు. కేజ్రీవాల్ కూడా.. వారి ప్రశ్నకు బదులివ్వాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. పబ్లిసిటీకి సంబంధించిన ఫైల్‌ను క్లియర్ చేయడం కుదరదని చెప్పాను. అంతే.. ఎమ్మెల్యేలిద్దరూ నాపై దాడి చేశారు' అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

జైళ్ల పరిస్థితులపై వివరాలు కోరిన సుప్రీం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26 : దేశవ్యాప్తంగా ఉన్న జైళ్ల పరిస్థితులపై వివరాలు సమర్పించాలని జాతీయ న్యాయసేవల సంఘానికి (ఎన్ఏఎల్ఎస్ఏ, నల్సా) సుప్రీం కోర్టు ఆదేశించింది. గత ఏడాది డిసెంబరు నాటికి జైళ్లలో ఖైదీల ఆక్యుపెన్సీ శాతం 150పైగా ఉన్న కరాగారాల వివరాలు అందజేయాలని, అలాగే కిక్కిరిసిన జైళ్ల సమస్యలను కూడా పరిశీలించాలని సూచించింది. మహిళా ఖైదీల పునరావాసం, వారి పిల్లల సంక్షేమాన్ని కూడా పరిశీలించాలని ఈ విషయంలో అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న న్యాయవాదిని జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. జైళ్లు, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీల (యుటీఆర్‌సీ)కు నిర్దేశించిన ప్రామాణిక నిర్వహణ ప్రక్రియపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్పించిన వివరాలపై మార్చి 27న విచారణ జరుపుతామని తెలిపింది.

కులదూషణ కేసులో సల్మాన్ విచారణపై స్టే

జోధ్‌పూర్, ఫిబ్రవరి 26 : సల్మాన్‌ఖాన్‌కు పెద్ద ఊరట లభించింది. తన సినిమా 'టైగర్ జిందా హై' ప్రచారంలో భాగంగా నిరుడు డిసెంబర్ 22న ఒక టీవీషోలో ఒక కులాన్ని దూషించారని ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసు విచారణపై రాజస్థాన్ హైకోర్టు సోమవారం స్టే విధించింది. ఈ కేసులో 4 వారాల్లోగా సమాధానం చెప్పాలని ప్రతివాదికి నోటీసు జారీ చేసింది.

విమానంలో పవర్ బ్యాంక్‌కు మంటలు

షాంఘై, ఫిబ్రవరి 26: సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం ఉపయోగించే పవర్ బ్యాంక్‌కు ఓ విమానంలో మంటలు అంటుకున్నాయి. చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణికులు కూర్చునే సీట్లపైన గల లగేజీ స్థలంలో ఓ ప్రయాణికుడు బ్యాగు పెట్టాడు. విమానం షాంఘైకి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఆ ప్రయాణికుడి బ్యాగులో నుంచి పొగ వచ్చింది. విమాన సిబ్బంది అప్రమత్తమయ్యేలోపు బ్యాగులో మంటలు అంటుకున్నాయి. దీంతో సిబ్బంది వెంటనే ఆ బ్యాగుపై నీళ్లు చల్లి మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఈ ఘటనతో విమానం మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరింది.

బోల్ట్.. ఇక ఫుట్‌బాలర్

జమైకా: పరుగుకు గుడ్‌బై చెప్పిన స్ప్రింట్ దిగ్గజం ఉస్సేన్ బోల్ట్.. సాకర్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ జమైకా చిరుత తాజాగా ఓ ఫుట్‌బాల్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని బోల్ట్ స్వయంగా ప్రకటించాడు. అయితే, తాను ఆడుతున్న జట్టు ఏమిటన్నదో మీరే తెలుసుకోండంటూ సస్పెన్స్‌లో పెట్టాడు. 'ఫుట్‌బాల్ జట్టుతో ఇప్పుడే ఒప్పందం చేసుకున్నాను. ఆ జట్టు పేరేంటో మంగళవారం (ఫిబ్రవరి 27)లోపు కనుక్కోండి' అని బోల్ట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.



మెగా ఈవెంట్‌కు దీప దూరం

భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ మోకాలి గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్‌కు దూరం కానుంది. గతేడాది ఏప్రిల్‌లో దీప మోకాలికి శస్త్రచికిత్స జరిగింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున ఈ మెగా ఈవెంట్‌కు దూరమవక తప్పడం లేదంది. 'కామన్వెల్త్‌కు దూరమవడం బాధగా ఉంది. గత క్రీడల్లో కాంస్యం నెగ్గాను. నేను లేకున్నా భారత జిమ్నాస్టిక్స్ జట్టు మెరుగ్గా రాణిస్తుందని ఆశిస్తున్నా. ఇక జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌లో అరుణా రెడ్డి కాంస్య పతకం నెగ్గడం సంతోషంగా ఉంది. కామన్వెల్త్ ఈవెంట్‌లో ఆమె కచ్చితంగా స్వర్ణం గెలుస్తుంద'ని దీప తెలిపింది.


కామన్వెల్త్ క్రీడల జెర్సీలతో భారత అథ్లెట్లు

కామన్వెల్త్ అథ్లెట్లకు 50 లక్షల బీమా

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారులు ఒక్కొక్కరికి రూ.50 లక్షల మేరకు బీమా వర్తించనుంది. ఈ మేరకు ఎడల్‌వీస్ టోక్యో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) తెలిపింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు 227మంది అథ్లెట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈఏడాది జరిగే ఆసియా క్రీడలు, 2020 టోక్యో ఒలింపిక్స్‌కు కూడా ఎడల్‌వీస్ భారత క్రీడా బృందానికి స్పాన్సర్‌గా వ్యవహరించనున్నది. 2018, 2019 జాతీయ క్రీడలనుకూడా ఆ సంస్థే స్పాన్సర్ చేస్తోంది. కాగా రేమండ్స్ సంస్థ స్టైలింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తుందని, క్రీడాకారులకు అవసరమయ్యే క్రీడా దుస్తులను అందజేస్తుందని ఐవోఏ వెల్లడించింది.

భారత్‌ను క్రీడాపరికరాల తయారీ హబ్‌గా చేస్తాం: రాథోడ్

భారత్‌ను క్రీడా పరికరాల తయారీ హబ్‌గా చేయడం తన ప్రాథమిక లక్ష్యాలలో ఒకటని కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తెలిపారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెట్ల జెర్సీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాథోడ్ మాట్లాడుతూ.. 'భారత్‌లో అత్యుత్తమ క్రీడాపరికరాలను తయారు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ రంగంలో ప్రయివేట్ సంస్థలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక టార్గెట్ ఒలింపిక్స్ పోడియం, ఖేలో ఇండియా పథకాలపైనే మేము ఎక్కువ దృష్టి కేంద్రీకరించామ'ని ఆయన తెలిపారు.

స్పష్టత వచ్చినట్టే!



• సఫారీ సిరీస్ సూపర్ హిట్ • వరల్డ్‌కప్ జట్టుపై అంచనా

న్యూఢిల్లీ: విదేశీ టూర్ అంటే.. భారత అభిమానికి తెలిసిందే ఒక్కటే..! చిత్తుగా ఓడి.. చెత్త రికార్డులు మూటగట్టుకోవడం. కానీ కోహ్లీ సేన చరిత్రను తిరగరాసింది. ముందెన్నడూ లేని విధంగా కఠినమైన దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించింది. ఈ టూర్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను వర్ణించడానికి కామెంటేటర్లు కొత్త పదాలను వెతుక్కోవాల్సి వచ్చింది. అన్ని విధాలుగా సత్తా చాటిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తాను ఎక్కడైనా ఒదిగిపోగలననే భరోసా దక్కించుకున్నాడు. మొత్తం మీద సఫారీ పర్యటన.. వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్ కప్ కోర్ టీమ్‌పై చాలా వరకు స్పష్టత నిచ్చింది. ఇక మిగిలింది మెగా ఈవెంట్ కోసం టీమిండియా ప్లాన్-ఎను రెడీ చేసుకోవడమే..!


ఆకట్టుకున్న బుమ్రా..: విదేశీగడ్డపై టీమిండియా ఈవిధమైన అద్భుత ప్రదర్శన కనబరచి ఏళ్లు గడిచింది. అంచనాలకు మించి రాణించిన భారత్.. మూడింట రెండు సిరీస్‌లు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ప్రత్యర్థులు పుంజుకునేందుకు కోహ్లీ ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడం నిజంగా ప్రశంసనీయం. టెస్టు సిరీస్ ఓడినా.. 5-1తో వన్డే, 2-1తో టీ20 సిరీస్‌లు టీమిండియా కైవసం చేసుకుంది. అయితే టెస్టుల్లో భారత జట్టు గట్టిపోటీ ఇవ్వలేదని ఏమాత్రం అనలేం. మహమ్మద్ షమి (3 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు), బుమ్రా (3 మ్యాచ్‌ల్లో 14), భువనేశ్వర్ కుమార్ (2 మ్యాచ్‌ల్లో 10), ఇషాంత్ శర్మ (2 మ్యాచ్‌ల్లో 8) కలసి 60 వికెట్లలో 47 పేసర్లే దక్కించుకోవడం మన వనరుల సమర్థతకు నిదర్శనం. సెంచూరియన్‌లో గెలవాల్సిన టెస్టును చేజార్చుకోవడం కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిని కలచి వేసి ఉండొచ్చు..! కాగా, ఇప్పటి వరకు వైట్‌బాల్ క్రికెట్‌కే పరిమితమైన బుమ్రా.. టెస్టు బౌలర్‌గా తనను తాను నిరూపించుకోవడం గొప్ప విషయం. 'తుది జట్టులో బుమ్రా ఎంతో చక్కగా ఇమిడిపోయాడు. అవసరమైన ప్రతీసారి బ్రేక్ ఇచ్చాడు. తన సర్వశక్తులూ ఒడ్డాడ'ని టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత బుమ్రాను ఉద్దేశించి కోహ్లీ వ్యాఖ్యానించడం చూస్తుంటే యువ పేసర్ ప్రదర్శనకు కెప్టెన్ ఎంతగా ఫిదా అయ్యాడో అర్థమవుతుంది. టెస్టు క్రికెట్ ఆడాలనే కోరిక బుమ్రాలో బలంగా ఉందని విరాట్ చెప్పాడు. దీంతో టెస్టుల్లో జస్ప్రీత్ తనస్థానాన్ని పదిలం చేసుకున్నట్టే..!


బుమ్రా

కోహ్లీపై విమర్శలు..: బ్యాటింగ్‌లో కోహ్లీని మినహాయిస్తే మిగతా వారు స్థాయికి తగ్గ ప్రదర్శనైతే చేయలేదు. టెస్టుల్లో విరాట్ ఒక్కడే 286 పరుగులు సాధించాడు. అయితే టెస్టుల్లో తుదిజట్టు కూర్పు విషయంలో మాత్రం కోహ్లీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటి రెండు టెస్టులకు అజింక్యా రహానెను కాదని రోహిత్ శర్మకు చాన్సిచ్చాడు. రోహిత్ ఫ్లాప్ కావడంతో విరాట్‌పైనే అందరూ వేలెత్తారు. కానీ, వన్డేల్లో మాత్రం కోహ్లీ కమాల్‌కు అందరూ ముగ్ధులయ్యారు. ఆరు మ్యాచ్‌ల్లో మూడు శతకాలతో కెప్టెన్ దుమ్మురేపాడు. అతడిని పొగడడానికి కొత్త పదాలు కావాలని రవిశాస్త్రి లాంటి వ్యక్తి కామెంట్ చేయడం గొప్ప విషయం. కోహ్లీ తన అద్భుత ప్రదర్శనతో టెస్టు సిరీస్ ఓటమిని అభిమానులు మరచిపోయేలా చేశాడు.

4, 5 స్థానాలపైనే..: ఎటువంటి పరిస్థితుల్లోనైనా తాము సత్తాచాటగలమని మణికట్టు స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ భరోసా ఇచ్చారు. వీరిద్దరూ కలసి మొత్తం 33 వికెట్లు నేలకూల్చి.. పిచ్ ఎలాంటిదైనా తాము మ్యాచ్ విన్నర్లమని నిరూపించారు. భువీ, బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలతో ఐదుగురు బౌలర్ల ఫార్మాట్ కుదురుకున్నట్టే కనిపిస్తోంది. శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, కోహ్లీ.. టాప్ 1, 2, 3 స్థానాల్లో సెటిలైపోయినట్టే..! అయితే నెం: 4, 5 స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ రెండు స్లాట్ల కోసం.. రహానె, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దేశవాళీలో అదరగొడుతున్న శ్రేయాస్ అయ్యర్, వెటరన్ సురేష్ రైనా పోటీలో ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత జట్టులోకి వచ్చిన రైనా.. కసితో కనిపించాడు. వన్డేల్లో చోటుదక్కించుకోగలనే ఆశాభావంతో కూడా ఉన్నాడు. రవిశాస్త్రి కూడా జట్టు ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నాడు. 'వరల్డ్‌కప్ సన్నద్ధత బాగుంది. ఈ టూర్‌లో మేము కొన్ని మంచి అలవాట్లను నేర్చుకున్నాం. యువ భారత్ ఎంతో పరిణతి ప్రదర్శించింద'ని చెప్పాడు.

ధవన్‌కు కోహ్లీ మసాజ్



కేప్‌టౌన్: ఆటపట్ల కోహ్లీ మక్కువ ఎలాంటిదో దక్షిణాఫ్రికాతో మూడో టీ20 సందర్భంగా జరిగిన ఒక సంఘటన రుజువు చేస్తోంది. వెన్నునొప్పి కారణంగా మూడో టీ20లో కోహ్లీ ఆడని విషయం తెలిసిందే. అయితే జట్టు అవసరాలకు తన చేతనైన సాయం చేస్తాడని కోహ్లీ మరోసారి రుజువు చేశాడు. మ్యాచ్‌లో పాల్గొనకపోయినా ఓపెనర్ శిఖర్ ధవన్ తలకు మసాజ్ చేసి అతడిని మ్యాచ్‌కు సిద్ధం చేస్తున్న వీడియో ఇపుడు వైరల్ అయింది. క్రికెట్ ఫీల్డ్‌లో, బయట కోహ్లీ-ధవన్‌ల అనుబంధం ప్రత్యేకమైనది. వారి కుటుంబాలు తరచూ పార్టీల్లో పాల్గొనడం, సెల్ఫీలు తీసుకోవడం సాధారణమే.



సచిన్‌తో ప్రియా వారియర్ సందడి

కొచ్చి: కనుసైగలతో సంచలనం రేపిన మలయాళ భామ ప్రియా వారియర్ తన అభిమాన ఆటగాడు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కలుసుకుంది. ఇండియన్ సూపర్ లీగ్ సందర్భంగా కొచ్చిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సచిన్ టెండూల్కర్, అభిషేక్ బచ్చన్‌లను ప్రియా వారియర్ తన సహనటుడు రోషన్ రవూఫ్‌తోపాటు కలుసుకున్నది. తన జీవితంలో ఇది మరపురాని సంఘటనగా నిలిచిపోతుందని తెలిపింది. సచిన్‌తో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా కేరళ బ్లాస్టర్స్ సహయజమాని అయిన సచిన్.. జట్టు టీషర్ట్‌ను ఆమెకు బహూకరించాడు.

కర్ణాటక x సౌరాష్ట్ర

విజయ్ హజారే ఫైనల్ నేడు
ఉదయం 9.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ -1లో

న్యూఢిల్లీ: దేశవాళీ మెగా వన్డే లీగ్ విజయ్ హజారే ట్రోఫీని నెగ్గి దశాబ్దకాల నిరీక్షణకు తెరదించాలని సౌరాష్ట్ర.. ఐదేళ్లలో మూడో ట్రోఫీని దక్కించుకోవాలని కర్ణాటక పట్టుదలతో ఉన్నాయి. మంగళవారం జరిగే ఫైనల్లో పటిష్ట కర్ణాటకతో సౌరాష్ట్ర తలపడనుంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కర్ణాటక.. టోర్నీలో ఒక్క మ్యాచ్ మాత్రమే చేజార్చుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు సౌరాష్ట్ర కిందామీద పడుతూ టైటిల్ పోరుకు చేరుకుంది. రెండు జట్లనూ పోల్చితే కర్ణాటక బలంగా కనిపిస్తున్నా.. కీలక సమయాల్లో పుంజుకుని ఫైనల్ చేరిన సౌరాష్ట్రను ఏమాత్రం తక్కువగా అంచనా వేయలేం. సెమీస్‌లో మహారాష్ట్రను కర్ణాటక చిత్తు చేస్తే.. టోర్నీలో అజేయంగా సెమీస్ చేరిన ఆంధ్రకు సౌరాష్ట్ర చెక్ చెప్పింది. కాగా, సౌరాష్ట్ర సారథి చటేశ్వర్ పుజారా ఆశించిన మేరకు స్కోరును పరుగులు పెట్టించడంలో విఫలమవుతున్నాడు. జడేజా పొదుపుగా బౌలింగ్ చేయడం సౌరాష్ట్రకు సానుకూలం కానుంది.

ఇక మహిళల ఐపీఎల్!


రాయ్

న్యూఢిల్లీ: ఐపీఎల్ ఎంతగా హిట్టయిందో అందరికీ తెలిసిందే. దీని స్ఫూర్తితో మహిళలకూ ఒక లీగ్‌ను నిర్వహించాలని బీసీసీఐ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా నాకౌట్ దశలో కొన్ని మహిళల టీ20 మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. పాలనా వ్యవహారాల కమిటీ(సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ ఈ విషయాన్ని వివరిస్తూ ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా ప్రయోగాత్మకంగా కొన్ని మహిళల టీ20 మ్యాచ్‌లను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. మహిళా క్రికెట్ ఉన్నతికి ఒక లీగ్ ఎంతో అవసరమని రాయ్ అన్నారు. గత అక్టోబర్‌లో జరిగిన సమావేశంలో ఈ విషయమై చర్చించామని, అందుకు అవసరమైన నియమ నిబంధనలు రూపొందించేందుకు నిర్ణయించామన్నారు. మహిళల లీగ్‌తోపాటు జూనియర్ క్రికెటర్లకుకూడా ఒక లీగ్ నిర్వహించే ఆలోచన ఉందన్నారు. సీఓఏ మహిళా సభ్యురాలైన డయానా ఎడుల్జీకూడా దీనిని సమర్థిస్తూ ఇందుకు ఎంతో గ్రౌండ్‌వర్క్ చేయాల్సి ఉందన్నారు.

గ్రెగ్‌కు సోదరుడే వ్యతిరేకి



కోల్‌కతా: గతంలో భారత క్రికెట్ జట్టుకు గ్రెగ్ చాపెల్‌ను కోచ్‌గా ఎంపిక చేయడంపై అతని సొంత సోదరుడు ఇయాన్ చాపెలే వ్యతిరేకంగా మాట్లాడాడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన జీవిత చరిత్ర 'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్'లో రాసుకున్నాడు. గ్రెగ్ చాపెల్‌ను భారత కోచ్‌గా తాను సమర్థించినపుడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌తో పాటు, ఇయాన్ చాపెల్‌కూడా ప్రతికూల సూచనలు చేశారన్నాడు. అయినా తాను వాటిని లెక్కచేయక గ్రెగ్‌ను సమర్థించానని, అదే తన జీవితంలో పెను మార్పులు తెస్తుందని ఏమాత్రం ఊహించలేదన్నాడు.

విజేందర్ తర్వాతి బౌట్ ఏప్రిల్‌లో!

ముంబై: ప్రో బాక్సింగ్‌లో ఓటమన్నదే లేకుండా అజేయంగా దూసుకెళ్తున్న భారత స్టార్ విజేందర్ సింగ్ తన తర్వాతి బౌట్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆడనున్నాడు. ఇప్పటికే డబ్ల్యూబీవో, ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్ టైటిళ్లను నెగ్గిన విజేందర్.. ఏప్రిల్ బౌట్ తర్వాత వరల్డ్ టైటిల్‌పై గురిపెట్టనున్నాడు. ఈ వరల్డ్ బౌట్ ఈ ఏడాది చివర్లో జరిగే అవకాశముందని విజేందర్ సోమవారం తెలిపాడు.

పంజాబ్ కెప్టెన్‌గా అశ్విన్



న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టుకు ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వం వహించనున్నాడు. తొలి ఎనిమిదేళ్లు చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్ గత ఏడాది పుణె సూపర్ జెయింట్స్‌కు ఆడాడు. ఈసారి పంజాబ్ జట్టు అశ్విన్‌ను కొనుగోలు చేసి నాయకత్వం కట్టబెట్టింది. యువరాజ్ సింగ్, క్రిస్ గేల్‌వంటి హేమాహేమీలున్న పంజాబ్ జట్టును నడిపించడం కత్తిమీద సామేనని, అయినా కెప్టెన్సీ భారం తన ప్రతిభకు ఆటంకం కాబోదని అశ్విన్ అన్నాడు. జాతీయ జట్టులో స్థానంకోసం అశ్విన్ యువ ఆటగాళ్లతో పోటీపడుతున్నాడు. అశ్విన్ చివరిసారిగా వన్డేను గతేడాది జూన్‌లో, టీ20ని జులైలో వెస్టిండీస్‌పై ఆడాడు.

క్రికెట్‌కు మోర్నీ గుడ్‌బై



• ఆసీస్‌తో సిరీస్ చివరిదని ప్రకటన


డర్బన్: సౌతాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో సిరీస్‌తో కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు ప్రకటించాడు. 33 ఏళ్ల మోర్కెల్ కెరీర్‌లో 83 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20లు ఆడాడు. 2006లో భారత్‌తో జరిగిన బాక్సింగ్ డే టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలన్న ఉద్దేశంతోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్టు మోర్కెల్ చెప్పాడు. వచ్చే నెల 1 నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ మొదలు కానుంది.

తృణమూల్‌తో భూటియా కటీఫ్



కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తో తెగదెంపులు చేసుకున్నాడు. ఇకపై తనకు టీఎంసీతో ఎలాంటి సంబంధాలు ఉండబోవని, భవిష్యత్తులో ఏ పార్టీలోనూ చేరదల్చుకోలేదని తెలిపాడు. 2011లో ఫుట్‌బాల్‌నుంచి తప్పుకొన్న భూటియా 2013లో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీలో చేరాడు. సిక్కిం రాష్ట్రానికి చెందినవాడైనప్పటికీ పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీచేశాడు. కానీ బీజేపీ అభ్యర్థి ఎస్.ఎస్.అహ్లూవాలియా చేతిలో 1,96,795 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అనంతరం 2016లో అసెంబ్లీ ఎన్నికలలో సిలిగురి స్థానానికి పోటీచేసి ఓడిపోయాడు. గూర్ఖాలాండ్ ఏర్పాటుపై పార్టీతో విభేదించి ఉద్యమంలో పాల్గొనడంతో టీఎంసీతో సంబంధాలు దెబ్బతిన్నాయి. నెల క్రితమే తన రాజీనామా విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి తెలియజేశాడు. కాగా భూటియా రాజీనామా విషయమై స్పందించడానికి టీఎంసీ నిరాకరించింది.

రింగ్‌లో నెగ్గి.. జీవితంలో ఓడి!


స్కాట్

లండన్: బ్రిటీష్ బాక్సర్ స్కాట్ వెస్ట్‌గార్త్ హెవీ వెయిట్ బాక్సింగ్ పోటీలో నెగ్గినా.. జీవితంలో మాత్రం ఓడిపోయాడు. శనివారం జరిగిన ఇంగ్లిష్ టైటిల్ ఫైట్‌లో వెస్ట్‌గార్త్ పాయింట్ తేడాతో ప్రత్యర్థి డెక్ స్పెల్‌మన్‌పై విజయం సాధించాడు. అయితే బౌట్ ముగిసిన తర్వాత ఇంటర్వ్యూ ఇస్తూ స్కాట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతణ్ణి హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు మాత్రం దక్కలేదు.

Printed and Published by **Koganti Venkata Seshagiri Rao**, on behalf of Aamoda Publications Pvt. Ltd., at the Aamoda press at Gollapalli road.,Dharmaram(B)Village,Dichpally Mandal, Nizamabad- 503230. Editor: **K. Srinivas**, Ph. Nos. 08461-245301, 245306. Fax 245307, RNI NO: AP TEL /2004/12975 .**Managing Director : Vemuri Radha Krishna**, Founder: K.L.N.Prasad.

navya@andhrajyothy.com
1
ఆంధ్రజ్యోతి
నవ్య
కుటుంబ కదంబం
మంగళవారం • 27 ఫిబ్రవరి 2018

సమ్మర్ జ్యూస్



వాటర్ మెలన్ స్లష్

కేవలం మూడంటే మూడు పదార్థాలతో ఐదు నిమిషాల్లో రుచికరమైన చల్లటి సమ్మర్ జ్యూస్ రెడీ చేసుకోవచ్చు.

కావలసినవి:

పుచ్చకాయ ముక్కలు (గింజలు తీసేసి)- ఐదు కప్పులు, పంచదార - రెండు టేబుల్ స్పూన్‌లు, నిమ్మకాయ - ఒకటి (రసం). నిమ్మరసం ఇష్టం లేకపోతే వాడకపోయినా పర్వాలేదు.

తయారీ:

- పుచ్చకాయ ముక్కలు, పంచదార, నిమ్మరసాలను బ్లెండర్‌లో వేయాలి. వీటితో పాటు ఒక కప్పు ఐస్ ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇది నలుగురికి సరిపోతుంది.
- వెంటనే తాగితే చల్లగా, హాయిగా ఉంటుంది.

ప్ర త్యే కం



నేను పలానా మతంలో పుట్టాను, నాది పలానా కులం అని తమ అస్థిత్వాన్ని గొప్పగా చెప్పుకుంటారు ఎవరైనా. తమ పేర్ల వెనుక వాటిని తగిలించుకుంటారు కూడా. కొన్ని ప్రయోజనాల కోసం తాను పలానా అని కొందరు అబద్ధం కూడా చెప్పుకోవచ్చు. కానీ, 1500 రూపాయల పింఛను కోసం వీళ్ళలో ఎవరైనా నేను హిజ్రాని అని చెప్పుకుంటారా? నిరంతరం వెంటాడే వివక్ష, వేధింపులు, హేళన.. వీటిని భరిస్తారా? ఒక హిజ్రా మాత్రమే తాను హిజ్రా అని చెప్పుకోగలరు. స్వయం ప్రకటననే హిజ్రా గుర్తింపు ధృవీకరణగా నిర్ణయించాలి. 'హిజ్రా అనేది శరీరానికే పరిమితమైన అంశం కాదు, అది ఒక మానసిక స్థితి' అంటున్నారు హిజ్రా సమీర. రేషన్ కార్డుల కోసమో, ఇతర సంక్షేమ ప్రయోజనాల కోసమో తాను హిజ్రా అని ఎవరూ ఎందుకు చెప్పుకోరో దృష్టాంతంగా తన కథ చెబుతున్నారు సమీర. ఇది ఒక హిజ్రా ఆత్మకథ...

నా పేరు సమీర
నేను హిజ్రాని

మాది కడపజిల్లా జమ్మలమడుగు. పేద ముస్లిం కుటుంబం. మా అమ్మానాన్నలకు ముగ్గురు మగ పిల్లలు, ఇద్దరు ఆడబిడ్డలు. ముగ్గురు మగపిల్లల్లో నేనూ ఒకడిని. నాకు సమీర్ అని పేరు పెట్టారు. మొదట్లో ఆడపిల్లలు పుట్టక ముందు మా అమ్మ నన్ను అమ్మాయిలా అలంకరించి ఆనందపడేది. నాకు కూడా చిన్నప్పటి నుంచీ అమ్మాయిలా ఉండడమే ఇష్టంగా ఉండేది. ఆడపిల్లలు ఆడుకునే ఆటలే ఆడేవాడిని. అమ్మాయిల బట్టలే వేసుకోవాలనిపించేది. అబ్బాయిలతో పెద్దగా కలిసేవాడిని కాదు. నా నడక, మాట తీరు కూడా అమ్మాయిలా ఉండేవి. ఎందుకో నాకూ తెలీదు కానీ నేను అమ్మాయినే అనిపించేది. మా నాన్నకి ఇది నచ్చేది కాదు. ఎందుకు సమీర్ ఆడపిల్లలా ప్రవర్తిస్తున్నాడు? అని అమ్మతో కోపంగా అనేవాడు. చుట్టు పక్కల వాళ్లు కూడా నన్ను గేలి చేస్తూ మాట్లాడేవారు. మా పెద్దన్నకి ఇదంతా అవమానంగా ఉండేది. తన స్నేహితుల ముందు తలెత్తుకు తిరగలేకపోతున్నానని అనేవాడు. అన్నని చూస్తే భయంగా ఉండేది. అన్న ఇంట్లో అడుగుపెట్టగానే నేను బయటకు వచ్చేసేవాడిని. అమ్మ ఒక్కతే నన్ను అర్థం చేసుకునేది. నన్ను ఎగతాళి చేసేవాళ్ళందరినీ తప్పుపట్టేది. ఎవరిని చూసినా నాకు భయంగా ఉండేది. అమ్మని చూస్తే మాత్రం ధైర్యంగా ఉండేది.

ఇటువంటి సంఘర్షణలోనే నా చదువంతా సాగింది. పదో తరగతికి వచ్చేప్పటికి నేను మగపిల్లాడిని కాదు, ఆడపిల్లనే అనిపించేది. ఆడపిల్లలాగే నా ఆలోచనలు కూడా ఉండేవి. నా పేరు సమీర్ కాదు సమీర అని చెప్పుకునేవాడిని. క్లాసులో ఆడపిల్లల మధ్యలో కూర్చోవడమే బావుండేది. టెన్త్ ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను. మా ఇళ్ళలో టెన్త్ మొదటిసారి పాసైనవారే లేరు. బాగా చదువుకుని డాక్టర్ కావాలని నా కోరిక. రైల్వేకోడూరు ప్రభుత్వ కాలేజీలో ఇంటర్ బైపీసీ చేరాను. మగ పిల్లల్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉండేది. మాటలూ చేతలూ నన్ను హింసించేవి. క్లాసులో అడుగు పెట్టగానే పెళ్లున నవ్వులు. నేను ఎక్కడ కనిపించినా చప్పట్లు చరిచేవాళ్లు. పాఠాల మీద మనసు పెట్టే వాతావరణమే ఉండేది కాదు. దు:ఖం పొంగుకొచ్చేది. క్లాసులో డౌట్స్ అడిగితే టీచర్లు కూడా చెప్పేవాళ్లు కాదు. అమ్మాయిలు అడిగినా చెబుతారు, అబ్బాయిలు అడిగినా చెబుతారు. నేను అడిగితే మాత్రం విననట్టే ఉండేవాళ్ళు. అర్థం అవుతోందా లేదా అని పాఠం మధ్యలో నా చుట్టూ ఉన్నవాళ్ళని ప్రశ్నలు అడిగే సార్‌లు నావైపు చూసేవాళ్ళు కూడా కాదు. ఇంటర్‌లో సెకండ్ క్లాసు మార్కులకే పరిమితం కావాల్సి వచ్చింది. కడపలో బీఎస్సీ చేరాను. అక్కడా అనుక్షణం అవమానాలే. నా పక్కన ఎవరూ కూర్చునేవాళ్లు కాదు. నాతో ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు. ఎవరైనా పలకరిస్తే వాళ్లూ నాలాగే అయిపోతారని భయపెట్టేవాళ్లు. దాన్ని బాధ అని కూడా చెప్పలేను. అంతకన్నా పెద్ద మాట ఏదైనా ఉంటే బావుండును. కాలేజీలో మేడమ్స్, అమ్మాయిలు కాస్త దయగా ఉండేవాళ్లు. అమ్మాయిలు తమ బెంచీల్లో కూర్చోనిచ్చేవాళ్ళు. బాగా చదువుకోవాలనే ఉన్నా, నా మానాన నన్ను చదువుకోనిచ్చేవారు కాదు. ఇది నా ప్రపంచం కాదు అనిపించేది. పారిపోవాలనిపించేది. బీఎస్సీ సెకండ్ ఇయర్‌తో చదువు ఆగిపోయింది. నాలాగా ఉండే వాళ్ళని వెతుక్కుంటూ ఇల్లు వదిలి వచ్చేశాను.

ముంబయి ప్రయాణం

నాలాంటి కొందరు పరిచయం అయ్యారు. సమీరగా నన్ను గుర్తించేవాళ్లు. తిరుపతిలో చాలా మంది కలుసుకునేవాళ్ళం. మనలాంటి వాళ్లకి ఈ భూప్రపంచంలో ఒక స్వర్గం ఉంది అని చెప్పారు. వెతుక్కుంటూ ముంబయికి చేరుకున్నాను. అప్పుడు నాకు పదిహేడేళ్లు. అది స్వర్గం కాదు అని త్వరగానే అర్థమైపోయింది. తెల్లవారుజామున మూడున్నరకే లేవాలి. రైలెక్కి ఒక్కొక్కరూ ఒక్కో ప్రాంతానికి భిక్షాటనకు వెళ్ళాలి. అదంతా నాకు నచ్చలేదు. మా గురువు అర్థం చేసుకున్నారు. 'సమీర ..నువ్వు ఇక్కడ ఉండలేవు. తిరిగి ఇంటికి వెళ్లిపో' అని చెప్పారు. అయినా నేను వెనక్కి బయలుదేరలేదు. వాళ్ళ ఆచారాలూ పద్ధతులూ నాకు నచ్చకపోయినా ఎందుకో అక్కడ బావున్నట్టే అనిపించేది. నావాళ్ల మధ్య ఉన్నానని అనిపించేది. సూటిపోటి మాటలూ, ఎగతాళి ఉండవు. హిజ్రాలకు ఆపరేషన్‌లు చేస్తారని తెలిసి నేను కూడా ఆపరేషన్ చేయించుకోవాలను కున్నాను. ఆపరేషన్ ఖర్చుతో కూడుకున్నది. సిలికాన్ తొడుగులు, హార్మోన్ల ద్వారా హిజ్రాలు అందంగా తయారవుతారు. ఆరునెలలు అక్కడ ఉన్నాను. రంజాన్ పండగకి ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి బయటకు వచ్చేశాను. నన్ను రైలు ఎక్కించేందుకు ఒకరు నాతో పాటూ రైల్వేస్టేషన్‌కి వచ్చారు. ముంబయి రైల్వే స్టేషన్‌లో హిజ్రాలు కనిపిస్తే పోలీసులు పట్టుకునేవాళ్లు. మమ్మల్నీ పట్టుకున్నారు. నాతో పాటూ ఉన్న హిజ్రా, పోలీసుల కాళ్ళావేళ్ళా పడి విడిపించింది. తిరిగి మా ఊరికి చేరుకున్నాను.



ఉత్తరాది వ్యాపారులు మా ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తుంటారు. అదొక నమ్మకం. అక్కడ అంతగా ఆదరిస్తున్నారు కాబట్టే ఎక్కువ మంది మావాళ్లు ముంబయి, ఢిల్లీల్లో ఉంటున్నారు. మేం అర్థనారీశ్వరులతో సమానం కాబట్టి మమ్మల్ని గౌరవిస్తుంటారు.

ఇల్లు చేరినా... ఎందుకో ఆ ఇల్లు నన్ను, నన్నుగా స్వీకరించడంలేదు అనిపించేది. నాన్న కరెంటు ఆఫీసులో లైన్‌మాన్‌గా పనిచేసేవాడు. కేన్సర్‌తో ఆయన చనిపోయాడు. ఐటీఐ చదువుకుంటే నాన్న ఉద్యోగం నాకు వస్తుందని చెప్పారు. ఐటీఐలో చేరాను. నా రూపమే నాకు శాపం. నా వల్ల మా కుటుంబం అంతా వేదనకు గురయ్యేది. అన్నలు, పెళ్ళి కాని చెల్లెళ్లు. నా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు. నా బతుకు నేను బతుకుదామని మరోసారి ఇల్లు వదిలి వచ్చేశా.

'విన్స్'తో ముందడుగు

తిరుపతిలో ఉన్న 'విన్స్' సంస్థ గురించి తెలిసింది. దాని నిర్వాహకురాలు మీరా మేడంని కలిశాను. హెచ్‌ఐవీ బాధితుల కోసం వాళ్లు పనిచేస్తున్నారు. నన్ను కూడా ఆ పనిలో చేరమన్నారు. 2002లో విన్స్‌లో చేరాను. హెచ్‌ఐవీకి ఎక్కువగా గురయ్యేది సెక్స్ వర్కర్లు, ఈ వృత్తిలో ఉండే హిజ్రాలు. వీరు నిరంతరం హింసకు గురయ్యేవారు. హెచ్‌ఐవీ గురించి వీళ్ళకి అవగాహన కలిగించే పనిలో భాగం అయ్యాను. 2005లో హెచ్‌ఐవీ పాజిటివ్స్ మీద ప్రత్యేకంగా పనిచేశా. హెచ్‌ఐవీ సోకినవారిని గుర్తించి వారికి అవగాహన కల్పించడం. వారి జీవన ప్రమాణాలు పెంచడం, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోమని చెప్పడం, ఏఆర్టీ మందులు క్రమం తప్పకుండా వినియోగించేలా చూడడం... ఇదీ మా పని. ఇండియన్ నేషనల్ నెట్‌వర్క్ ద్వారా యాక్ట్ ప్రాజెక్ట్‌తో చేసేదానిని. ఏపీ సాక్స్ నన్ను గుర్తించి నాకు కొన్ని ప్రాజెక్టులు ఇచ్చింది. తల్లినుంచి బిడ్డకు హెచ్‌ఐవీ రాకుండా ఉండే మందుల గురించి కడప జిల్లాలో హెచ్‌ఐవీ పాజిటివ్స్‌కు విస్తృతంగా అవగాహన తీసుకొచ్చాం. 'సేవ్' అనే సంస్థను స్థాపించి ఇప్పుడు పని చేస్తున్నాను. హిజ్రాల కోసమే కాదు, అపసవ్యంగా ఉన్న ఈ సమాజంలో చాలా రంగాల్లోనే పని చేయాలని అర్థమైంది. ఈ పనే నాకు ఆత్మవిశ్వాసం ఇస్తోంది. కుంగిపోకుండా నిలబెడుతోంది. నడిపిస్తోంది. ఇప్పుడు మా కుటుంబం కూడా నన్ను అర్థం చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న అమ్మని నేనే చూసుకుంటున్నాను. అన్నలూ, చెల్లెళ్లూ, వాళ్ల పిల్లలూ కూడా నా పట్ల అభిమానంగా ఉంటారు. ఇదంతా నేను చేస్తున్న పని వల్ల లభించిన గౌరవం అనుకుంటున్నాను.

ఇదీ మా బతుకు

సమాజం వెంటబడుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లోనే హిజ్రాలు ఇంటి నుంచి పారిపోతారు. ఒక్కసారి గడప దాటిన తర్వాత తిరిగి ఇల్లు చేరరు. హిజ్రాలు గురువులను నమ్ముతారు. వారు ఏం చెబితే అదేచేస్తారు. గురుశీల పరంపర మాకు ఎంతో పవిత్రమైంది. ఎందుకంటే మాకు వాళ్లే మార్గదర్శకులు. ఆపరేషన్ చేసుకుంటేనే హిజ్రాగా ఉంటావని నన్నెవరూ బలవంతం చేయలేదు. హిజ్రా బాధ సాటి హిజ్రాకే తెలుస్తుంది. జూన్, జూలైలో ముంబై, ఢిల్లీల్లో హిజ్రాల జాతర జరుగుతుంది. అప్పుడు అందరూ అక్కడ కలుసుకుంటారు. తమ సంతోషాలనీ, బాధలనీ కలబోసుకుంటారు. కొందరు హిజ్రాలు ఆరోగ్యం క్షీణించి సొంత ఊళ్ళకు చేరుకుంటారు. ఇల్లు వాళ్ళని అక్కున చేర్చుకోదు. ఊరు ఎగతాళి చేస్తుంది. మరీ హెచ్‌ఐవీ సోకిన హిజ్రాల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఊరిలోకి రానివ్వరు. దూరంగా తరిమేసేవారు. చచ్చిపోతే చాపలో చుట్టేసి కాల్చేసేవారు. ఇదంతా నేను చూసాను. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కాస్త మార్పు వచ్చింది.

హిజ్రాలు జులుం చేస్తారా?

హిజ్రాలను ఎవరూ ఏ పనిలోనూ చేర్చుకోరు. ఎలా బతకాలి. అందుకే ఎక్కువ మంది అడుక్కుంటారు. కొంత మంది హిజ్రాలు జులుం చేసిన సంఘటనలూ ఉంటాయి. హిజ్రాలే కాదు సాధారణ వ్యక్తులు కూడా జులుం చేస్తుంటారు. ఆ పని హిజ్రాలు చేస్తే మాత్రం పెద్ద ప్రచారం అయిపోతుంది. మా గురువులు ఎవ్వరూ దాడులు చేయమని ఎన్నడూ చెప్పరు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టమని చెప్పరు. అలా చేయడం తప్పనే చెబుతుంటారు. కొద్ది మంది వ్యసనాలకు బానిసై అలా చేస్తుంటారు. మా సమావేశాల్లో ఇలా చేయవద్దని ఎవరినీ వేధించవద్దని హెచ్చరిస్తూ ఉంటాం.

మరణం తర్వాత...

నేను జెండర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోలేదు. నేను మానసికంగా హిజ్రాను. ముస్లిం కుటుంబంలో పుట్టాను. జెండర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్‌ను మా మతం అంగీకరించదు. కాదని చేసుకుంటే నా మరణం తర్వాత ముస్లిం సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయరు. అందుకనే నేను ఆపరేషన్ చేసుకోలేదు.

ఆపరేషన్ చేసుకుంటేనే హిజ్రాలు కారు

సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలతో హిజ్రాలకు విడి అస్థిత్వం లభించింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతిగా వారిని గుర్తించాలనీ, చదువుల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల హిజ్రాలకు రేషన్ కార్డులు జారీ చేసింది. నెలకి 1500 రూపాయల ఫించను ప్రకటించింది. ఈ ప్రకటన మా హిజ్రాల్లో సంతోషం నింపింది. అయితే ఈ సంక్షేమ ఫలాలు అందుకునేందుకు అర్హులైన హిజ్రాలను ఎంపిక చేసే ప్రక్రియ మాత్రం సరిగా లేదు. నేను హిజ్రా అని చెప్పుకోవడానికి మించిన ధృవీకరణ ఎందుకు? వైద్య పరీక్ష పేరుతో మమ్మల్ని బట్టలు విప్పమంటారా. ఇది మళ్ళీ మమ్మల్ని అవమానించడమే. ఆపరేషన్ చేసుకున్నవాళ్ళు మాత్రమే హిజ్రాలు కారు. హిజ్రాల్లో 16 రకాల వాళ్ళున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వీళ్ళందరినీ గుర్తించింది. ఫించను కోరుకునే హిజ్రాలు అడుక్కోకూడదు, సెక్స్‌వర్కర్లుగా ఉండకూడదు అంటున్నారు. నెలకి 1500 రూపాయలతో ఎవరినైనా బతికి చూపించమనండి. మేము ఏమి కోరుకుంటున్నామంటే మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. చదువుకోనివ్వండి. చెయ్యడానికి పనులివ్వండి. మా బతుకు మేం బతుకుతాం. మా ఉనికిని భరించేలా సమాజంలో మార్పు తీసుకురండి చాలు. ఇంతకాలానికి మమ్మల్ని గుర్తించారు. అయితే మార్గదర్శకాల పేరుతో మాత్రం మళ్లీ అవమానించకండి. స్క్రీనింగ్ కమిటీల్లో హిజ్రాలను చేర్చండి. ఒక హిజ్రా బాధ మరొక హిజ్రాకి మాత్రమే తెలుస్తుంది.

- ఆర్ఎం ఉమామహేశ్వరరావు
- పి. నరేంద్ర

ఫోటోలు: షేక్ మౌలానా, కడప

మరో కోణం



శ్రీ రంగులకల!


అతిలోకసుందరి శ్రీదేవి గొప్ప నటిగానే చాలామందికి తెలుసుగానీ ఆమె పెయింటింగ్స్ కూడా వేస్తుందనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. పెళ్లయిన తర్వాత నటనకు దూరమై, తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూ బిజీగా మారిన శ్రీదేవికి పెయింటింగ్ కాలక్షేపంగా మారింది. ప్రతిరోజూ కొంత సమయాన్ని కాన్వాసు ముందు గడిపేది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమె వేసిన పెయింటింగ్స్‌తో భారీ ఎత్తున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసేందుకు కూడా సన్నాహాలు ప్రారంభించారు. ఆమె ఇప్పటిదాకా వేసిన చిత్రాలను తొలిసారిగా ప్రదర్శనకు పెట్టాలనుకున్నారు.


చాలాకాలం క్రితమే శ్రీదేవి పెయింటింగ్ వైపు దృష్టి సారించి కాన్వాసుపై బొమ్మలు వేయడం ప్రారంభించింది. అయితే ఈ విషయం ఇంట్లోవారికి తప్ప బయటి ప్రపంచానికి తెలియదు. శ్రీదేవి ఇంట్లో గోడలకు ఆమె వేసిన పెయింటింగ్స్ వేలాడుతూ కనిపిస్తాయి. అంతేకాదు కుటుంబసభ్యుల (వాటిలో కూతుళ్లు జాహ్నవి, ఖుషీ పెయింటింగ్స్ ఉన్నాయి) పోర్ట్రెయిట్స్ కూడా వేసినప్పటికీ వాటిని ఇప్పటిదాకా ఎవరికీ ప్రజెంట్ చేయలేదు. కానీ అనిల్‌కపూర్ కూతురు సోనమ్‌కపూర్ పెయింటింగ్‌ను మాత్రం ఆమె పుట్టినరోజు సందర్భంగా బహుమతిగా అందచేసింది. మరో సందర్భంలో కండలవీరుడు సల్మాన్‌ఖాన్ జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఒక పెయింటింగ్ బహుమతిగా అందించింది. ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా దగ్గర కూడా శ్రీదేవి స్వయంగా ప్రజెంట్ చేసిన ఓ పెయింటింగ్ ఉంది.






శ్రీదేవి ఇప్పటిదాకా చాలా పెయింటింగ్స్ వేసినప్పటికీ వాటిలో సోనమ్‌కపూర్, మైఖేల్‌జాక్సన్ పెయింటింగ్స్ మాత్రం ప్రచారంలోకి వచ్చాయి. ఒక ఛారిటీ షో కోసం వీటిని త్వరలో దుబాయిలో వేలం వేయాలనుకున్నారు. ఆమె పెయింటింగ్స్‌తో ఒక పెద్ద షో ఏర్పాటుచేయాలని అంతర్జాతీయ సంస్థ ఒకటి 2010లోనే శ్రీదేవిని సంప్రదించింది. కానీ శ్రీదేవి అప్పట్లో అంగీకరించలేదు. అయితే ఇటీవలే ఆ డీల్ కూడా పూర్తయిందనే వార్తలు వచ్చాయి. ఈ వార్త నిజమేనని ఆమె భర్త బోనీకపూర్ కూడా ఇటీవల ధ్రువీకరించారు. "శ్రీ పెయింటింగ్స్‌ను 'థాట్స్' పేరిట ఆక్షన్‌లో పెట్టి, వచ్చిన మొత్తాన్ని ఛారిటీకి ఇచ్చేందుకు ఒక ఇంటర్నేషనల్ ఆర్ట్ హౌస్‌తో ఒప్పందం కుదిరిన మాట వాస్తవమే. షో ఏప్రిల్‌లో జరుగుతుంది. తొలిసారిగా ఆమె వేసిన పెయింటింగ్స్‌ను అంతా చూడబోతున్నారు. ఆమె ఈ మధ్య ఆధ్యాత్మిక చిత్రాలు గీస్తున్నారు" అన్నారాయన. ఇంటిపనులన్నీ ముగిసిన తర్వాత సాయంత్రం శ్రీదేవి తనదైన ప్రపంచంలోకి వెళ్తుంది. ప్రతిరోజూ తప్పకుండా నాలుగైదు గంటలపాటు సీరియస్‌గా పెయింటింగ్స్ వేస్తుంది. "పిల్లలు, నా తర్వాత శ్రీదేవికి అత్యంత ఇష్టమైన పనంటే పెయింటింగే. తొలుత బొమ్మలు కొంత అమెచ్యూర్‌గా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆమె ప్రొఫెషనల్ పెయింటర్ మాదిరిగా వేస్తోంది. మార్కెట్లో వాటికి మంచి 'విలువ' ఉంటుందనే నమ్మకం కలిగింది" అని బోనీ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఇప్పుడు శ్రీదేవి భౌతికంగా మనమధ్య లేకపోయినా... ఇన్నేళ్లుగా కాన్వాసుపై ఆమె వేసిన అనేక పెయింటింగ్స్ గదిలో భద్రంగా ఉన్నాయి. ఇప్పటిదాకా వెండితెరపై శ్రీదేవి హావభావాలను మాత్రమే చూసి 'ఫిదా' అయిన అభిమానులు త్వరలో ఆమె 'రంగుల కల'ను చూసే అవకాశం లేకపోలేదు.





వి'చిత్రం'

35 ఏళ్ల తర్వాత... బాలీవుడ్‌లో 'ఫేట్' మార్చిన సినిమా విడుదల రోజే శ్రీదేవి కన్నుమూయడం వి'చిత్రం'. దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న శ్రీదేవి 1978లో 'సోల్వా సావన్'తో బాలీవుడ్‌లోకి ప్రవేశించినప్పటికీ ఐదేళ్ల తర్వాత 'హిమ్మత్‌వాలా'తో తొలిహిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. జితేంద్ర హీరోగా దర్శకుడు కె.రాఘవేంద్రరావు తీసిన ఈ సినిమా 1983 ఫిబ్రవరి 25న విడుదలైంది. తొలుత ఈ సినిమాలో హీరోయిన్‌గా రేఖను అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో శ్రీదేవి ఎంటరైంది. ఆ సినిమా సూపర్‌హిట్ కావడంతో జితేంద్ర, శ్రీదేవిలు వెనక్కి తిరిగిచూసుకోలేదు. యష్‌చోప్రా తీసిన 'చాందిని'లో కూడా తొలుత రేఖనే అనుకున్నప్పటికీ ఆ పాత్ర చివరికి శ్రీదేవికి దక్కడం విశేషం. 'ఆఖ్రీ రాస్తా'లో శ్రీదేవికి డబ్బింగ్ చెప్పింది రేఖనే కావడం మరో వి'చిత్రం'.



గుడ్ ఫుడ్




మొలకలు చేసే మేలెంతో...

మొలకలు తింటే ఒంటికి మంచిది అనగానే 'అబ్బా...' అని ముఖం వేలాడేసేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ ఇది నిజం. వీటిని తినడం వల్ల శరీరానికి బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. తరచూ మొలకలు తినడం ఆరోగ్యానికే కాదు అందానికి, శిరోజాల సంరక్షణకు కూడా ఎంతో మంచిది. డైట్‌లో పచ్చిమొలకలను తింటేనే మంచిది. ఎందుకంటే మొలకలను వేడి చేస్తే వాటిలోని పోషకాలు పోతాయి. ఇంతకూ వీటి ప్రయోజనాలు ఏమిటంటే...

- జీర్ణశక్తికి మొలకలు చాలా మంచివి.
- ఇవి జీవక్రియను పెంచుతాయి.
- వీటి వల్ల ఎంజైముల పనితీరు బాగుంటుంది.
- రక్తహీనత తగ్గుతుంది.
- బరువు తగ్గుతారు. వెయిట్ మేనేజ్‌మెంట్ సులభం.
- కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును తగ్గిస్తాయి.
- పిల్లల్లో న్యూరల్ ట్యూబ్స్ సమస్యలుంటే నివారిస్తాయి.
- కాన్సర్ రాకుండా నిరోధిస్తాయి.
- స్పష్టమైన కంటిచూపుకు కూడా మొలకలు తినడం ఎంతో మంచిది.
- రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
- మొలకల్లోని విటమిన్లు, ఖనిజాలు, ఆర్గానిక్ కాంపౌండ్లలో పోషకవిలువలతో పాటు వైద్యానికి ఉపయోగపడే లాభాలు కూడా ఎన్నో దాగున్నాయి.
- మొలకల్లో డైటరీ ఫైబర్, విటమిన్-కె, ఫొలేట్, విటమిన్-సి, ఎ, రిబొఫ్లేవిన్ వంటివెన్నో ఉన్నాయి. మినరల్స్ పరంగా మాంగనీసు, జింక్, కాపర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి వి వీటిల్లో చాలా ఉన్నాయి.
- మొలకలు తింటే శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
- గుండెజబ్బుల నివారణకు కూడా ఉపయోగపడతాయి.
- ఎలర్జిక్ రియాక్షన్లపై బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా బ్రొకోలీ మొలకలులాంటివి ఆస్తమా లాంటి ఎలర్జిక్ రియాక్షన్స్‌ను తగ్గిస్తాయి. మొలకల విషయంలో శుభ్రతను మాత్రం తప్పనిసరిగా పాటించాలి.

నవ్య డాక్టర్
మంగళవారం 27 ఫిబ్రవరి 2018
2 3

గుండె పదిలం



అందం కోసం.. ఆగనివ్వద్దు!

థైరాయిడ్‌తో గుండెకు నష్టం లేదు!

థైరాయిడిజమ్ సమస్యలు ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరికి సహజం. థైరాయిడ్ హార్మోన్ తగుపాళ్లలో తయారుకాని 'హైపో థైరాయిడిజమ్', అవసరానికి మించి హార్మోన్ ఉత్పత్తయ్యే 'హైపర్ థైరాయిడిజమ్'...ఈ రెండు సమస్యలనూ నోటి మాత్రలతోనే అదుపు చేయొచ్చు. ఈ సమస్యలున్నంత మాత్రాన వీటి ప్రభావం గుండె మీద ఉండదు.

ముందస్తు అప్రమత్తత తప్పనిసరి

కార్డియాక్ అరెస్టుకు గురవకుండా ఉండాలంటే...35 ఏళ్లు దాటిన ప్రతి మహిళా తన గుండె ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే, ముందస్తు గుండె సంబంధ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి.

- 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఏడాదికోసారి గుండె పరీక్షలు చేయించుకోవాలి. గుండె రక్తనాళాల్లో ఒకవేళ సూక్ష్మ అడ్డంకులు ఉంటే ఈ పరీక్షల్లో బయల్పడతాయి కాబట్టి వాటిని మందులతోనే తొలగించుకునే వీలుంటుంది.
- పూర్తి హెల్త్ చెకప్ చేయించుకుని శరీరంలోని హార్మోన్లు, ప్రధాన అంతర్గత అవయవాల పనితీరును పర్యవేక్షించుకుంటూ ఉండాలి.
- వీలైనంత వరకూ సౌందర్య చికిత్సలకు దూరంగా ఉండాలి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
- సమతులాహారం తీసుకుంటూ, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి.
- కొవ్వు కలిగిన ఆహారం, ధూమపానం, రక్తపోటు, మధుమేహం, అధిక బరువు తగ్గించాలి.

బాత్రూమ్ డేంజర్!

ఎక్కువశాతం గుండె పోట్లు, కార్డియాక్ అరెస్ట్‌లు బాత్రూముల్లో, ఉదయం వేళల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇందుకు బలమైన కారణాలు లేకపోలేదు. అవేంటంటే...

స్నానం చేసే పద్ధతి: మనలో ఎక్కువ మందికి తల మీద నుంచి నీళ్లు పోసుకునే అలవాటు ఉంటుంది. ఇలా నీళ్లు పోసుకోవటం వల్ల శరీరం ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోలేదు. ఉష్ణోగ్రతను సమం చేసుకునే ప్రయత్నంలో రక్తం తల వైపు పరుగులు తీస్తుంది. ఈ వేగానికి రక్తంలో అప్పటికే ఏవైనా అడ్డంకులు ఉంటే అవన్నీ గుండె వైపు ప్రవహించి ప్రధాన రక్తనాళాల్లో అడ్డంకులుగా మారతాయి. దాంతో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్ రావొచ్చు. వీటికి చికిత్స ఆలస్యమైతే పక్షవాతం, ప్రాణహాని జరగొచ్చు. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే ముందుగా తలను కాకుండా కాళ్లను తడుపుకోవాలి. తల మీద నుంచి పాదాల వైపు కాకుండా, పాదాల నుంచి తల వైపుగా శరీరాన్ని తడపాలి.

మలవిసర్జన తేలికగా!: మల విసర్జన సమయంలో ఒత్తిడి ఏర్పడితే దాని ప్రభావం, గుండె దగ్గరుండే 'వేగస్' నరం మీద పుతుంది. ఈ నరానికి గుండె వేగాన్ని తగ్గించే శక్తి ఉంటుంది. అప్పటికే ఆ వ్యక్తికి గుండె సమస్య ఉంటే, వేగస్ నరం ఒత్తిడికి గురవటం మూలంగా గుండెలో విద్యుత్తు ప్రసారం తగ్గి, ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ సంభవించవచ్చు. అంతేకాకుండా మల విసర్జన సమయంలో ముక్కటం వల్ల రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులు గుండె వైపు ప్రవహించి, గుండె పోటుకు దారి తీసే ప్రమాదం ఉంది.

బొటాక్స్ సైడ్ ఎఫెక్ట్స్

బొటాక్స్ ఇంజెక్షన్‌తో తక్షణం కనిపించే స్వల్ప ఇబ్బందులతోపాటు, దీర్ఘకాలంలో గుండెకు హాని కలిగించే ప్రమాదాలు ఉన్నాయి. బొటాక్స్ ఇంజెక్షన్ దుష్ప్రభావాల్లో మొదట కనిపించేది తలనొప్పి, జ్వరం, నొప్పులు. కొన్ని సందర్భాల్లో ఈ ఇంజెక్షన్ వికటిస్తే కనురెప్పలు వాలిపోయి శాశ్వతంగా అలాగే ఉండిపోతాయి కూడా! కొన్ని సందర్భాల్లో బొట్యులినం టాక్సిన్ నేరుగా కేంద్ర నాడీ వ్యవస్థ మీద దాడి చేసి, దీర్ఘకాలిక నష్టాన్ని కూడా కలిగించవచ్చు. కొంతమందికి బొటాక్స్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత ఆహారం మింగటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులూ తలెత్తుతాయి. గుడ్డు అలర్జీ ఉన్నవాళ్లు బొటాక్స్ ఇంజెక్షన్ తీసుకోవటం ప్రమాదకరం. ఈ ఇంజెక్షన్ తయారీ ఆల్బ్యుమిన్ (గుడ్డు) వాడతారు కాబట్టి ఎగ్ అలర్జీ ఉంటే బొటాక్స్ తీసుకోకూడదు. అలాగే గర్భిణులూ బొటాక్స్ తీసుకోకూడదు.



గుండెపోటు అనగానే అది పురుషులకే పరిమితం అనుకుంటాం! కానీ, ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణం, 'కార్డియాక్ అరెస్ట్' అనే ఆరోగ్య సమస్య మీద చర్చకు తెరలేపింది. ఇది ఎలా, ఎప్పుడు, ఎవరి మీద దాడి చేస్తుంది? మహిళల్లో ఈ సమస్య పెరగటానికి కారణాలేంటి? కార్డియాక్ అరెస్ట్ గురించి లోతుగా విశ్లేషిస్తే....



అందంగా, యౌవనంగా కనిపించాలనే ఆతురత, ఆశ సహజమే! అయితే సెలబ్రిటీల విషయంలో ఇది ఆశతోనే ఆగిపోదు. దాన్ని నిజం చేసుకు తీరాల్సిన ఒత్తిడి, పరిస్థితి తలెత్తవచ్చు. గ్లామరస్‌గా వేవేల నీరాజనాలందుకున్న సౌందర్యాన్ని కలకాలం నిలుపుకోవాలనే తాపత్రయంతో, వేరే దారి లేక సౌందర్య చికిత్సలను ఆశ్రయించవచ్చు. అయితే దీర్ఘకాలంపాటు తీసుకునే సౌందర్య చికిత్సలు, వాటిలో వాడే బొటాక్స్ ఇంజెక్షన్లు, సర్జరీల ప్రభావం గుండె మీద కచ్చితంగా ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్‌లో అంటే...గుండె ఆగిపోయి, ప్రాణాలు కోల్పోయిన మహిళల్లో ఎక్కువమంది బొటాక్స్ ఇంజెక్షన్లు తీసుకున్నవాళ్లే ఉంటున్నారని అధ్యయనాల్లో తేలింది. మరీ ముఖ్యంగా 40 నుంచి 55 ఏళ్ల లోపు మహిళలే సడెన్ కార్డియాక్ అరెస్ట్‌తో మృత్యువాత పడుతున్నారు. 2018 ఫిబ్రవరి 3, ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన ఓ సర్వేలో బొటాక్స్ ఇంజెక్షన్ దుష్ప్రభావాలకు లోనైన 30,301 మంది మహిళల్లో 27 మంది కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయారని రుజువైంది.

బొటాక్స్ అంటే?

'బొట్యులినం టాక్సిన్'... దీన్నే బొటాక్స్ అని ముద్దుగా పిలుచుకుంటాం! గత పదేళ్లుగా సౌందర్య చికిత్సల్లో మారుమోగిపోతున్న బొటాక్స్‌కు వైద్య చికిత్సల్లో 50 ఏళ్ల చరిత్ర ఉంది. దీన్ని పూర్వం ఆరోగ్య చికిత్సల్లో వాడేవారు. ప్రారంభంలో 'లేజీ ఐ' (కిందికి వాలిపోయిన కనురెప్పలు) సరి చేయటానికి, 'బ్లెఫరోస్పాస్మ్' (అన్ని వైపులకు కను రెప్పలను తిప్పలేకపోవటం) లాంటి సమస్యల చికిత్సల్లో బొటాక్స్ ఇంజెక్షన్ వాడేవారు. అయితే దీనికున్న ప్రత్యేక గుణాల వల్ల క్రమేపీ సౌందర్య చికిత్సల్లో వాడటం మొదలుపెట్టారు వైద్యులు. చర్మం మీద ముడతలు ఏర్పడకుండా ఉండాలంటే కండరాలకు సంబంధిత నరాలకు మధ్య కనెక్షన్ కట్ చేయాలి. బొటాక్స్ ఇంజెక్షన్లు చేసే పని ఇదే! బొటాక్స్ ఇంజెక్షన్ చేయటం వల్ల కండరాలు ముడుచుకునే గుణం కోల్పోతాయి. దాంతో ముడతలు ఏర్పడవు. బొటాక్స్ ఇంజెక్షన్లు సాధారణంగా ముఖం మీదే ఉపయోగిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా క్రో'స్ ఫీట్ (కళ్ల చివర్లలో ఏర్పడే గీతలు), లాఫింగ్ లైన్స్ (నవ్వినప్పుడు పెదవుల పక్కన కనిపించే ముడతలు), ఫ్రౌన్ లైన్స్ (భృకుటి ముడిచినప్పుడు కనిపించే ముడతలు), ఫోర్‌హెడ్ లైన్స్ (నుదుటి మీద అడ్డంగా ఏర్పడే గీతలు)....వీటిని బొటాక్స్‌తో తగ్గించే వీలుంది. అయితే, సూర్యరశ్మి వల్ల తలెత్తే ముడతలు, గీతలు, భూమ్యాకర్షణ ఫలితంగా కిందకు సాగిన చర్మాన్ని బొటాక్స్ ఇంజెక్షన్లు సరి చేయలేవు. ఏదేమైనా, సౌందర్యాన్ని కాపాడుకునే క్రమంలో వాడే బొటాక్స్ ఇంజెక్షన్లు దీర్ఘకాలంలో గుండె మీద కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వీటి వాడకాన్ని నియంత్రించుకోవటం ఎంతో అవసరం.

మహిళల్లో అరుదే! అయినా...

సాధారణంగా పురుషులతో పోలిస్తే, మహిళల్లో గుండె సమస్యలు చాలా తక్కువ. పైగా పురుషులకు, మహిళలకు గుండె సమస్యలు వచ్చే వయః పరిమితిలో పదేళ్ల తేడా ఉంటుంది. పురుషులకు 50 ఏళ్ల వయసులో గుండె సమస్యలు తలెత్తితే, మహిళల్లో పదేళ్లు ఎక్కువ వయసులో...అంటే 60 ఏళ్ల వయసులో ఆ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇది మహిళలకు అనుకూలించే విషయమే! అయితే, దీన్లో ఉన్న ప్రతికూలత ఏంటంటే... మహిళలకు సానుకూలమైన గుండె సమస్య వస్తే, అది పురుషుల కంటే తీవ్రంగా, ప్రాణాంతకంగా ఉంటుంది. బ్రతికించుకునేంత వ్యవధి ఉండదు.

ప్రాణాలు హరించేంత తీవ్రం

గుండె సమస్యలకు సంబంధించి గుండె పోటు, హార్ట్ ఫెయిల్యూర్ లాంటివే ఎక్కువ మందికి తెలుసు. కానీ కార్డియాక్ అరెస్ట్ అనే సమస్య ఈ రెండింటి కంటే తీవ్రమైనది, భిన్నమైనది. మిగతా గుండె సమస్యలన్నీ ముందస్తు లక్షణాలు, సమస్యలు, చికిత్సలతో అంతో ఇంతో రోగిని అప్రమత్తంగా ఉంచుతాయి. పైగా ఈ గుండె సమస్యల్లో రోగిని బ్రతికించుకునే అవకాశాలు ఎక్కువ. కార్డియాక్ అరెస్ట్ ఇందుకు పూర్తి భిన్నం. లక్షణాలు ఒకదాని వెంట మరొకటిగా అలల్లా పోటెత్తి, కారణమేంటో అర్థం చేసుకునేలోపే, ప్రాణాలు హరిస్తాయి. కేవలం గంట వ్యవధిలోనే అంతా అయిపోతుంది.

'కార్డియాక్ అరెస్ట్'లో ఏం జరుగుతుంది?

గుండె లబ్‌డబ్ అంటూ కొట్టుకోవటానికి అవసరమైన ప్రేరణ... ఎలక్ట్రికల్ సిగ్నల్స్! ఈ విద్యుత్తు సంకేతాలు గుండెను సమమైన వేగంతో కొట్టుకునేలా చేస్తాయి. గుండెలోని ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌లో ఏదైనా లోపం తలెత్తితే, గుండె అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఇదే...'కార్డియాక్ అరెస్ట్'. ఇలా జరిగినప్పుడు గుండె నుంచి శరీరం మొత్తానికి రక్త ప్రసరణ ఆగిపోతుంది. మెదడుకు కూడా రక్తం అందదు. రక్తం ద్వారా అందాల్సిన ఆక్సిజన్ అందకపోవటం వల్ల మెదడు పనిచేయటం మానేస్తుంది. దాంతో హఠాత్తుగా కుప్ప కూలిపోయి, స్పృహ కోల్పోతారు. ఊపిరి ఆగిపోతుంది.

లక్షణాలు ఇవే!

కార్డియాక్ అరెస్ట్‌లో లక్షణాలు కనిపించేంత వ్యవధి ఉండదు. కొన్ని సందర్భాల్లో గుండె పోటే కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీయొచ్చు. గుండె పోటులో తల తిరుగుడు, నీరసం, ఛాతీలో నొప్పి, శ్వాస అందకపోవటం, వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కనిపించిన వెంటనే చికిత్స అందించగలిగితే గుండె పోటును, తదనంతర కార్డియాక్ అరెస్ట్‌ను నియంత్రించవచ్చు. అయితే గుండెపోటుతో సంబంధం లేకుండా ఏకంగా కార్డియాక్ అరెస్ట్ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా దాడి చేస్తుంది.

కారణాలు ఉన్నాయి!

ఎటువంటి వ్యాధులూ లేకుండా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి కూడా కార్డియాక్ అరెస్ట్ గురి కావొచ్చు. అయితే ఈ సమస్యకు కొన్ని ఆరోగ్యపరమైన అంశాలు దోహదపడతాయి. అవేంటంటే....

- **దీర్ఘకాలిక గుండె సమస్యలు:** పదేళ్లకు మించి, పరీక్షల్లో బయటపడకుండా, చాప కింద నీరులా పాకే గుండె జబ్బులు ఉన్నాయి. ఎలాంటి లక్షణాలు, ఇబ్బందులు లేకుండా ఒకేసారి ఈ వ్యాధులు విశ్వరూపం దాల్చి కార్డియాక్ అరెస్ట్‌గా బయల్పడతాయి.
- **గుండె పోటు:** గుండె పోటు కొన్ని సందర్భాల్లో కార్డియాక్ డెత్‌కు దారి తీయొచ్చు.
- **మైక్రో వాస్క్యులర్ యాంజైనా:** గుండె రక్త నాళాల్లో సూక్ష్మమైన అడ్డంకులు ఏర్పడి, కొన్ని సంవత్సరాలకు అవే పెద్ద బ్లాకేజ్‌గా మారి హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ డెత్‌కు దారి తీయొచ్చు. అడ్డంకులు సూక్ష్మంగా ఉండటం మూలంగా గుండె పరీక్షల్లో బయట పడకపోవచ్చు.
- **బొటాక్స్ ఇంజెక్షన్లు:** సౌందర్య చికిత్సల్లో భాగంగా తీసుకునే బొటాక్స్ ఇంజెక్షన్లు, నొప్పి తగ్గించే టైలినాల్ లాంటి పెయిన్ కిల్లర్స్ ప్రభావం గుండె మీద కచ్చితంగా ఉంటుంది. ఈ మందులు అప్పటికప్పుడే గుండె మీద ప్రభావం చూపించకపోయినా, దీర్ఘకాలంలో కార్డియాక్ అరెస్ట్ రూపంలో బయల్పడవచ్చు.
- **అస్తవ్యస్త జీవనశైలి:** శారీరక వ్యాయామం లేకుండా సెడెంటరీ లైఫ్ స్టయిల్ గడుపుతూ, ఆరోగ్య, ఆహార నియమాలు పాటించకుండా, వ్యాయామం చేయకుండా ఉండే మహిళలు గుండె జబ్బులకు లోను కావొచ్చు. ఈ జబ్బులే గతి తప్పి, కార్డియాక్ అరెస్టుకు దారి తీయొచ్చు.
- **ఒత్తిడి:** మానసిక ఒత్తిడి, ఆందోళనలతో కూడుకున్న జీవితాన్ని గడిపే వ్యక్తుల గుండె కాలక్రమేణా బలహీనపడటం ఖాయం. ఈ స్థితి కూడా కార్డియాక్ అరెస్టుకు దారి తీయొచ్చు.
- **జన్యుపరంగా:** గుండె జబ్బులు వంశపారంపర్యం. తల్లి తండ్రుల్లో ఒకరు 50 ఏళ్లలోపు గుండె జబ్బుతో మరణిస్తే, పిల్లలు అప్రమత్తంగా ఉండాలి.



ఇలా చేస్తే బతికించొచ్చు!

కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సిపిఆర్)....గుండెకు ఫస్ట్ ఎయిడ్. గుండె ఏ కారణం చేత ఆగినా దాన్ని తిరిగి పని చేయించటం కోసం చేసే ప్రథమ చికిత్స ఇది. సాధారణంగా గుండె సమస్యతో ఎవరైనా కుప్పకూలిపోతే, ఆ వ్యక్తి చుట్టూ గుమిగూడటం, మాట్లాడించటానికి ప్రయత్నం చేయటం చేసిన తర్వాత అతన్ని ఆస్పత్రికి తరలిస్తాం! కానీ గుండె సమస్యలో ప్రతి సెకన్ కాలమూ విలువైనదే! ఎంత త్వరగా చికిత్స అందించగలిగితే గుండె అంత త్వరగా, మెరుగ్గా కోలుకుంటుంది. మరీ ముఖ్యంగా కార్డియాక్ అరెస్ట్ లాంటి సమస్యల్లో తక్షణ చికిత్స అత్యవసరం. సడెన్ కార్డియాక్ అరెస్ట్‌లో గుండె ఆగిపోతుంది. కాబట్టి దాన్ని తిరిగి కొట్టుకునేలా చేయటం కోసం తక్షణమే సిపిఆర్ చేయాలి. అంటే...శ్వాస ఆగిపోయి, గుండె నిశ్చలంగా మారి పడిపోయిన వ్యక్తిని వెల్లకిలా పడుకోబెట్టి, ఛాతీ మధ్య నుంచి ఎడమ వైపు భాగంలో, పక్కటెముకల కింద...రెండు అర చేతులతో ప్రెషర్ ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల గుండెకు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అంది తిరిగి కొట్టుకోవటం మొదలు పెడుతుంది. గుండె కొట్టుకోవటం మొదలవగానే సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకువెళ్లగలిగితే ప్రాణాలు నిలబడతాయి. కార్డియాక్ అరెస్ట్‌లో సిపిఆర్ సహాయంతో రోగి బ్రతికే అవకాశాలను 50% మేర పెంచుకోవచ్చు. కాబట్టి కుటుంబంలో కనీసం ఒకరికైనా సిపిఆర్ చేసే పద్ధతి తెలిసి ఉండటం ఎంతో అవసరం.



డాక్టర్ సాయి సుధాకర్,
చీఫ్ కార్డియాక్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్,
సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్,
గ్లెనిగేల్స్ గ్లోబల్ హాస్పిటల్స్,
హైదరాబాద్.

చైల్డ్ హెల్త్

బొడ్డు తాడు కోస్తున్నారా?

[illegible]



ఫుడ్ ఫ్యాక్ట్



పచ్చిగానా? ఉడికించా?

ఎక్కువ మంది దృష్టి ఎంత సేపూ ఖరీదైన పండ్ల మీదికే వెళుతుంది. అంతే తప్ప చాలా చవకగా లభించే టొమాటోల వంటి వాటి మీదికి వెళ్లదు. నిజానికి ఏ పండుకూ తీసిపోని విటమిన్లు, లవణాలు టొమాటోలో సమృద్ధిగా ఉన్నాయి. వాటి గురించి ఎంతో కొంత తెలిసిన వాళ్లు ఇటీవలి కాలంలో టమేటాలను విరివిగానే వాడుతున్నారు. కాకపోతే, టొమాటోలను ఉడికించి తినాలా? పచ్చిగా తినాలా? అన్న సందేహం ఇప్పటికీ చాలా మందినే వెంటాడుతోంది. టొమాటోలను ఉడికించినప్పుడు వాటిలోని ఆరోగ్యకారకమైన లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ రెట్టింపు అవుతుందనేది వాస్తవమే. అలా తయారుచేసిన టమేటా సూప్ అతిత్వరగా శక్తినిస్తుందనేది కూడా చాలా మందికి తెలిసిందే. అందుకే బాగా అనారోగ్యానికి గురైన వారికి గానీ, లేదా శరీర శ్రమ వల్ల బాగా అలసిపోయిన వారికి టొమాటో సూప్ ఇవ్వడం పరిపాటిగా ఉంటోంది. కాకపోతే, ఉడికించడం వల్ల టొమాటోల్లోని విటమిన్ - సి, ఇంకా కొన్ని ఇతర పోషకాలు నశించిపోతాయి. ఈ కోణంలోంచి చూస్తే ఉడికించడం వల్ల కలిగే నష్టం కూడా ఉంది. అందువల్ల ఈ రెండు రకాలా పోషకాలు శరీరానికి పరాఆఖ్త స్థాయిలో అందాలంటే రెండు పద్ధతులనూ అనుసరించాలి. అంటే, ఒకసారి ఉడికించి, మరోసారి పచ్చిగా అంటే సలాడ్స్‌లో భాగంగా కూడా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రెండు ప్రయోజనాలూ నెరవేరతాయి.

ఆయుర్వేదం

కీళ్ల వాతానికి దూసరి తీగ



- ఆకులను దంచి రసం తీసి, అందులో చక్కెర కలిపి అరగంట ఉంచితే, గడ్డగా మారుతుంది. దీన్ని ప్రతి రోజూ ఒక స్పూను చొప్పున 15 రోజుల పాటు తింటే, తెల్లబట్ట తగ్గడంతో పాటు బహిష్టు సమయంలో వచ్చే కడుపు నొప్పి నివారణ అవుతుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది కూడా.
- దూసరి తీగె చెట్టు ఆకుల రసంలో చక్కెర కలిపి కొద్ది రోజుల పాటు సేవిస్తే, మూత్ర బంధ సమస్యలు, చురుకు, పోటు, మంట తగ్గి మూత్ర విసర్జన సాఫీగా సాగుతుంది. పైగా ఈ వైద్యం వల్ల వీర్యపుష్టి కలుగుతుంది.
- ఈ చెట్టు వేళ్ల కషాయానికి సమానంగా ఆవు పాలు కలిపి సేవిస్తే మధుమేహం అదుపులో ఉంటుంది.
- వేళ్ల కషాయంలో 20 మిరియాల పొడి కలిపి, అందులో 200 మి. లీ. మేక పాలు కలిపి ప్రతి ఉదయం పరగడుపున తాగుతూ ఉంటే కీళ్ల వాతం హరిస్తుంది.
- దీని దుంపను మెత్తగా దంచి తగు మాత్రం పటిక బెల్లం కలిపి సేవిస్తే గనేరియా తగ్గిపోతుంది.

సెక్సువల్ హెల్త్



ఆ అలవాటు మాన్పేదెలా?

[illegible]



మీకు తెలుసా?

వాసన ఎందుకు తెలియదు?



ప్రతి అవయవం దేనికది సక్రమంగా పనిచేస్తున్నప్పుడు ఏమీ తెలియదు గానీ, ఏదో ఒక అవయవం అసలే పనిచేయకుండా పోయినప్పుడు మాత్రమే ఆ బాధేమిటో తెలుస్తుంది. అయితే స్పర్శ, రుచి తెలియకుండా పోయినట్లే, కొందరికి ఒక్కోసారి వాసన తెలియకుండా పోతుంది. దీనివల్ల వీళ్లకు పూలతోటలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, తేడా అనిపించదు. కాకపోతే ఈ సమస్య మొదలైన ఎంతో కాలం దాకా చాలా మందికి తమకు ఆ జబ్బుఉన్నట్లే తెలియదు. ఈ లోపం వల్ల మునుముందు రాబోయే జబ్బుల గురించి ముందే తెలుసుకునే స్థితిని కోల్పోతారు. ఒక్కోసారి ఇదో పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. ఉదాహరణకు ఇంటి లోపల ఎక్కడైనా, నిప్పు అంటుకుని కాలి బూడిద అవుతున్నా వీళ్లకు తెలియదు., మామూలుగా అయితే వయసు పైబడిన వారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఆ మాటకొస్తే వయసుతో ప్రమేయం లేకుండా కూడా కొందరిలో ఈ సమస్య తలెత్తుతుంది, మౌలికంగా మనకు వాసన తెలియడం అనేది ముక్కులోపలి పొర ఆరోగ్యం మీద, వాసనను గుర్తించే ఆల్‌ఫ్యాక్టరీ నరాలు సక్రమంగా పనిచేయడం మీద ఆధారపడి ఉంటుంది. వాటిల్లో ఎక్కడైనా కాస్త తేడా వస్తే వాసన తెలియకుండా పోతుంది, వాసన తెలియకుండా పోవడానికి ముక్కులో బొడిపెలు ఏర్పడటం, సైనస్ సమస్యలతో పాటు ఆయా రుతువుల్లో వచ్చే అలర్జీలు కూడా కారణం కావచ్చు, దీనికి తోడు వాసన తెలియకపోవడానికి కొందరిలో అల్జీమర్, పార్కిన్‌సన్ వంటి నరాల జబ్బులు కూడా కారణం కావచ్చు., అందుకే నాలుగు వారాల దాకా వాసన తెలియని పరిస్థితి ఏర్పడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం చాలా అవసరం.

ఫిట్‌నెస్

పొత్తి కడుపు చదునుగా!



పొత్తి కడుపు దగ్గర పేరుకునే కొవ్వును కరిగించాలంటే క్రంచెస్ చేయక తప్పదు. వీటిలోనూ కొద్దిగా కష్టమనిపించే లెగ్ రైజ్ క్రంచెస్ చేస్తే, తక్కువ సమయంలోనే ఎక్కువ కొవ్వును కరిగించవచ్చు. ఈ వ్యాయామం ఎలా చేయాలంటే?

- నేల మీద కాళ్లు చాపి కూర్చోవాలి.
- చేతులతో రెండు కిలోల డంబెల్ తీసుకుకోవాలి.
- ఇప్పుడు కాళ్లను రెండు అడుగల ఎత్తుకు లేపి గాల్లో ఉంచి, చేతులతో డంబెల్ పట్టుకుని, కుడి వైపుకు, ఎడమ వైపుకు తిరగాలి.
- ఇలా 20 రిపీట్స్, 3 సెట్స్ చేయాలి.

హెల్త్ వెల్త్

చిగుళ్లు బలంగా ఉండాలంటే..



శస్త్రచికిత్స లేకుండానే.....

నాలుక కింద, బుగ్గల లోపలి భాగంలో, చిగుళ్ల మీద, గొంతులో నోటిలో ఎక్కడైనా ఒక చోట గానీ, ఎక్కువ చోట్ల గానీ ఏర్పడే పుండ్లను అల్సర్లు అంటారు. ఇతర వైద్య విధానంలో వీటన్నింటికీ యాంటీబయాటిక్స్ వాడతారు. వ్యాధి యాంటీబయాటిక్స్‌కు లొంగనప్పుడు, నయం చేసే మరో మార్గమేదీ లేదనిపించినప్పుడు శస్త్ర చికిత్సకు సిద్ధమవుతారు. అయితే శస్త్రచికిత్సల వల్ల దంతాలను స్థిరంగా ఉంచే చిగుళ్ల కిందికి జారిపోతాయి. ఈ క్రమంలో చిగుళ్లను, పళ్లను, పట్టి ఉంచే పునాది ఎముకలు మరింత బలహీనపడే అవకాశం ఉంది. చిగుళ్లను, ఎముకలను తమ తమ ఔషధాలతో కాపాడలేనప్పుడు ఇక శస్త్ర చికిత్స ఒక్కటే మార్గమనుకుంటారు. అయితే సకాలంలో మూలికా వైద్యులను సంప్రదిస్తే, ఈ శస్త్ర చికిత్సల అవసరమే ఉండదు.

- పంటినొప్పి కాస్త తీవ్రం కాగానే ఆ పన్నును తీసివేసే విధానాన్నే చాలా మంది అనుసరిస్తున్నారు. లేదా రూట్ కెనాల్ చికిత్సలు చేస్తున్నారు. అయితే ఈ రూట్ కెనాల్ చికిత్సల వల్ల అనేక రుగ్మతలు వస్తున్నట్లు పశ్చిమదేశాల వైద్యులే ఒప్పుకున్నారు. ప్రత్యేకించి, గుండె, మూత్రపిండాలు, కాలేయం, గాల్‌బ్లాడర్ (పిత్తాశయం) వీపు, మెడ, భుజం నొప్పులు, కొన్ని రకాల చర్మ వ్యాధులు ఈ రూట్‌కెనాల్ చికిత్సల వల్లే వస్తున్నట్లు వారు గుర్తించారు. అయితే, మూలికా వైద్యం పూర్తిగా భిన్నమైనది. ఇది, పంటి చిగుళ్ల, పంటి ఎముకల వ్యాధులను పూర్తిగా నయం చేయడమే కాకుండా, చిగుళ్ల సమస్యలు, దంత వ్యాధులు అసలే ఉత్పన్నం కాకుండా చేసే ఔషధాలు ఈ మూలికా వైద్యంలో ఉన్నాయి.

ఈ వ్యాధుల వెనుక

- నిజానికి, చిగుళ్ల సమస్యలు, దంత వ్యాధులు తలెత్తడానికి గల అసలు కారణం మన ఆహార పానీయాల అలవాట్లు, దంత దావనం, నోటి ప్రక్షాళనలోని లోపాలే కారణం. రాత్రి నిద్రపోయే ముందు బ్రష్ చేసుకోకపోవడం, ఔషధ మిళిత మౌత్‌వాష్‌లతో పుక్కిలించడం మాట అలా ఉంచి, సాధారణ నీళ్లతోనైనా నోరు శుభ్రం చేసుకోకపోవడం మౌలిక కారణాలుగా ఉంటున్నాయి. దీనివల్ల ఆహార పదార్థాల అవశేషాలు, పళ్ల మధ్య ఇరుక్కుపోయి కుళ్లడం, ఇవన్నీ దంతాలు, చిగుళ్ల తరుచూ వ్యాధిగ్రస్తం కావడానికి కారణమవుతున్నాయి.

> నోరు, జీర్ణవ్యవస్థకు ముఖ ద్వారం. అందుకే నోటిలోని ఏ భాగం వ్యాధిగ్రస్తమైనా దాని ప్రభావం, మన జీర్ణవ్యవస్థ మీద తప్పనిసరిగా పడుతుంది. చిగుళ్ల మీద పుండ్లు ఏర్పడి బ్యాక్టీరియాతో వ్యాధిగ్రస్తమై చీము పట్టినా, పళ్లల్లో రంధ్రాలు ఏర్పడినా, పళ్లు పుచ్చిపోయినా, ఇలా నోటిలోని ఏ భాగంలో అల్సర్లు ఏర్పడినా జీర్ణవ్యవస్థ అంతా కలుషితమవుతుంది. దీనికి తోడు నోటిలో లాలాజలం సరిగా స్రవించకపోయినా, లాలాజలంలో వివిధ జీర్ణ రసాయనాలు సరైన నిష్పత్తిలో లేకపోయినా, జీర్ణశక్తి కుంటుపడుతుంది.

ఇవీ జాగ్రత్తలు

చిగుళ్లు, దంతాలు వ్యాధిగ్రస్తం కాకుండా ఉండడానికి, ఆహారం, ఇతర పానీయాలు తీసుకున్న ప్రతిసారీ టంగ్ క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోవాలి. దీనికి తోడు చిగుళ్లను వేళ్లతో గట్టిగా నొక్కి, ఆ తర్వాత చిగుళ్లతో పాటు, దంతాలను మిగతా భాగాలను శుభ్రం చేసుకోవడం చాలా అవసరం.

- చిగుళ్ల, దంతాల్లో బ్యాక్టీరియా తీవ్రత పెరిగిన పుడు ఇతర వైద్య విధానంలోని ఎంతో శక్తివంతమైన యాంటీబయాటిక్స్ కూడా పనిచేయలేకపోతాయి. అంతిమంగా ఇది దంతక్షయానికి దారి తీస్తుంది.

మూలికావైద్యం

నిజానికి, జామ, బోడతరం, మారేడు, వెలగ, సర్ప సుగంధి, దబ్బ చెట్ల ఆకులు నోటి బ్యాక్టీరియాను నిర్మూలించగలవు. ఈ ఆకుల రసాన్ని ఒక్కోసారి 8 నిమిషాల చొప్పున పుక్కిలిస్తే, రెండు వారాల లోపుగానే నోటిలోని బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది. ఆ తర్వాత చిగుళ్ల, దంతాలు గట్టిపడటానికి, మామిడి, మర్రి, జువ్వి, రావి, మేడి చెట్ల ఆకుల రసాన్ని రోజుకు మూడుసార్లు, ప్రతిసారీ 5 నిమిషాల చొప్పున పుక్కిలిస్తే సరిపోతుంది. మౌలికంగా, దంత సమస్యల వెనుక చాలా వరకు విటమిన్ - సి లోపం ఉంటుంది. నోరు, ముక్కులోని మ్యూకస్ మెంబ్రేన్ బలహీనపడినప్పుడు నోటిలోని భాగాలన్నీ బ్యాక్టీరియా బారిన పడుతుంటాయి. ఆ విటమిన్ లోపాన్ని పూరించుకోవడం ద్వారా ఆ సమస్యల్ని అధిగమించవచ్చు కాకపోతే, అపరిశుభ్రత వల్ల తలెత్తే చిగుళ్ల, దంత వ్యాధులను విటమిన్ - సి నయం చేయలేదు. అలాంటి యాంటీబయాటిక్స్‌కు లొంగని చిగుళ్ల, దంతాల సమస్యలను సైతం మూలికా వైద్యం సమర్థమంతంగా నయం చేస్తుంది.



- డాక్టర్ జి. లక్ష్మణ రావు
మూలికా వైద్యులు, ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్, హైదరాబాద్.

నేచర్ క్యూర్

మధుమేహానికి చెక్!



మన శరీరం కోటానుకోట్ల జీవకణాల సముదాయం. మౌలికంగా ఈ కణాల అవసరాలను తీర్చడమే శరీర కనీస లక్ష్యం. నిజానికి కణాల అవసరాలే శరీర అవసరాలు. కణాల అవసరాలు సక్రమంగా తీరినప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కణాల ఆరోగ్యం బాగుంటేనే రోగ నిరోధక శక్తి కూడా బాగుంటుంది. మధుమేహం రావడానికి ఈ కణాలు కలుషితం కావడమే ప్రధాన కారణం. క్లోమగ్రంథి సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడానికీ, అందులోని బీటా కణాలు దెబ్బ తినడానికీ ఈ మలినాలే మూలం. ఈ పరిస్థితికి ప్రకృతి విరుద్ధమైన, అనారోగ్యకరమైన అలవాట్లే కారణం. ఇవి శరీరంలో ఒక అసహజ స్థితిని ఏర్పరుస్తాయి. కణాలు సరిగా గ్లూకోజును సరిగా గ్రహించలేకపోవడానికి కూడా శరీరంలో ఏర్పడిన ఈ అసహజ స్థితే మూలమవుతుంది.

మందులు ఏం చేస్తాయి?

వాస్తవానికి, ఎన్ని రకాల మందులు వాడినా కణజాలంలోని అసహజత్వం పోదు. అందుకే మధుమేహం వస్తే జీవితంలో ఎప్పటికీ పోదు అంటూ ఉంటారు. కానీ, శరీరాన్ని తిరిగి సహజస్థితికి తెచ్చుకునే శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకు కణాల అవసరాలను, లేదా శరీర అవసరాలను తీర్చడం ఒక్కటే మార్గం. ఇదే మధుమేహ వ్యాధికి అసలైన మందు. అలా కాకుండా, చాలామంది మందులు, మాత్రలతోనే సరిపెడదామనుకుంటారు. ఈ మాత్రల వల్ల షుగర్ నియంత్రణలో ఉన్నట్లు అనిపించినా లోలోపల జరిగే నష్టం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కళ్లు దెబ్బ తినడం, కిడ్నీలు పాడవడం, కాళ్ల ఇబ్బందులు, గుండె జబ్బులు మొదలవుతాయి. కొంత మందికి మందులు వేసుకోవడం ప్రారంభించిన నాలుగైదు ఏళ్లలోనే రెట్టింపు మాత్రలు వేసుకోవలసి వస్తే మరికొందరికి ఇన్సులిన్ తీసుకునే అవసరం కూడా రావచ్చు. ఏమైనా, ఈ విధానాల్లో మధుమేహం తగ్గడం మాత్రం ఉండదు. నిజంగానే మధుమేహం నుంచి విముక్తం కావాలంటే శరీర అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చాలి. అదే సహజమైన విధానం. శరీర అవసరాలు తీర్చే ప్రకృతి జీవన విధానాల్లో 5 ప్రధాన ధర్మాలు ఉంటాయి.


- **నీటి ధర్మం:** రోజుకు 5 లీటర్ల నీరు తాగాలి. ఆ నీటిని ఒక క్రమపద్ధతిలో, శరీరానికి అనుకూలమైన సమయాల్లో తాగాలి. ఈ నీటి వల్ల కణజాల శుద్ధి జరిగి శరీరంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది.
- **ఆహార ధర్మం:** ప్రతి రోజూ కనీసం 50 శాతం ప్రకృతి సిద్ధమైన అంటే పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజల వంటి ఉడికించని ఆహారం తీసుకోవాలి. మిగతా 50 శాతం ఉడికించినవి తీసుకోవచ్చు. వంటకాల్లో ఉప్పు, నూనె బాగా తగ్గించాలి. ఎంత ఎక్కువ శాతం ప్రకృతి సిద్ధ ఆహారం తింటే అంత త్వరగా శరీరం సహజత్వాన్ని పొందుతుంది.
- **వ్యాయామ ధర్మం:** శారీరక శ్రమ లేని వారు ప్రతి రోజూ ఆసనాలు, ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల శరీరంలోని మలినాలు బయటికి వెళ్లిపోయి. శరీరంలో ఒక ఆరోగ్యవంతమైన వ్యవస్థ ఏర్పడుతుంది.
- **విశ్రాంతి ధర్మం:** రాత్రంతా శ్రమించి, పగలంతా నిద్రించడం కాకుండా, పగటి వేళ శ్రమించి, రాత్రి వేళ నిద్రించాలి. దీనివల్ల వ్యాధినిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. సాయంత్రం 7 గంటల లోపే భోజనం ముగించాలి.
- **విసర్జక ధర్మం:** మలమూత్ర విసర్జన సక్రమంగా జరిగేలా చూడాలి. రోజుకు రెండు మూడు సార్లు మల విసర్జన జరగాలి. తాగిన నీటిలో 3 లీటర్లు మూత్రం ద్వారా, 2 లీటర్లు చెమట ద్వారా విసర్జన జరిగేలా మన పానీయాలు ఉండాలి. ఆరోగ్యం బాగా లేనప్పుడు ఉపవాసాలు చేయాలి.

ఈ ఐదు ధర్మాలను నిరంతరం ఆచరిస్తే, శరీర అవసరాలు ఐదూ తీరతాయి. దీనివల్ల కొద్ది నెలల్లోనే మధుమేహం అదుపులోకి వస్తుంది. ఆ తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది, మధుమేహం తగ్గడంతో పాటు శరీరంలో అప్పటికే ఉన్న పలురకాల జబ్బులు నయమవుతాయి. అందుకే వెంటనే ప్రకృతి సిద్ధ జీవనం సాగించడానికి సిద్ధం కావడం ఉత్తమం.

- డాక్టర్ టి,. కృష్ణమూర్తి
సూపరింటెండెంట్,
యోగా అండ్ నేచర్ క్యూర్ హాస్పిటల్, హైదరాబాద్.

పరిశీలన

సెకండ్ ఒపీనియన్ మేలే!



వ్యాధి నిర్ధారణ విషయంలో గానీ, సర్జరీ అవసరం అన్నప్పుడు గానీ, ఒక్కోసారి సందిగ్ధం ఏర్పడవచ్చు. అలాంటి సమయంలో మరో డాక్టర్ అభిప్రాయం కోసం వెళ్లడం కొన్ని సార్లు అవసరమవుతుంది. ఈ స్థితి ఒక్కోసారి పేషంట్ కారణంగానూ ఏర్పడవచ్చు. మరికొన్నిసార్లు డాక్టర్ కారణంగానూ ఏర్పడవచ్చు. ఎందుకంటే పేషంట్ ఒక్కోసారి తనకున్న సమస్యల గురించిన పూర్తి వివరాలు ఆ డాక్టర్‌కు చెప్పలేకపోయి ఉండవచ్చు. లేదా అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పడం మరిచిపోయి అంత ప్రాధాన్యత లేని విషయాన్నే చెప్పి ఆగిపోవచ్చు ఇలాంటి సమయాల్లో మరో డాక్టర్‌ను కలిసినప్పుడైనా అంతకు ముందు చెప్పలేని విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది. సర్జరీ విషయంలో అయితే, సర్జరీ నిజంగానే అవసరమా? వ్యాధి, మందులతోనే తగ్గిపోయే అవకాశం ఉందా? ఇలాంటి సమాచారం మరో డాక్టర్‌ను సంప్రదించినప్పుడు లభించే అవకాశం ఉంది. కొన్ని సర్జరీల విషయంలో డాక్టర్లకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ఏవో కొద్దిపాటి తేడాలే తప్ప ప్రధాన అంశంలో ఏకాభిప్రాయమే ఉంటే, అప్పుడు ఒక నిర్ణయానికి రావచ్చు. ఒకవేళ ఇద్దరి అభిప్రాయాలూ పూర్తి విరుద్ధంగా ఉంటే అప్పుడు మూడో అభిప్రాయానికి కూడా వెళ్లవలసి రావచ్చు. కాకపోతే అలాంటి సందర్భం చాలా అరుదుగానే వస్తుంది. ఒక డాక్టర్‌ను కలిశాక మరో డాక్టర్ అభిప్రాయానికి వెళ్లడం వల్ల మొదటి డాక్టర్ మనస్తాపానికి గురికావడం అనేది ఈ రోజుల్లో లేదు. మరో డాక్టర్ కూడా అదే అభిప్రాయానికి వస్తే, పేషంట్‌కు తన మీద మరింత నమ్మకం ఏర్పడుతుందని డాక్టర్ భావిస్తారు అందుకే, ఒక్కోసారి డాక్టర్లే స్వయంగా మీరు మరో డాక్టర్ అభిప్రాయం కూడా తీసుకోవచ్చని చెబుతుంటారు. ఇది ఇటు పేషంట్‌కూ, అటు డాక్టర్‌కూ పాజిటివ్ విషయమే అవుతుంది.

ప్రకృతి వరం

జ్ఞాపకశక్తికి 'ఆలివ్' నూనె

వయసు పెరిగే కొద్దీ శరీరంలోని వివిధ భాగాలు క్షీణించడం సహజ పరిణామమే. అయితే, ఆ పరిణామాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించడం ఎవరి వల్లా కాదు. కాకపోతే ఆ క్షీణించే వేగాన్ని బాగా తగ్గించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ప్రకృతి సిద్ధమైన కొన్నింటి ఆధారంగా ఆ నియంత్రణ సాధించవచ్చు. మెదడు కణాల క్షీణతా వేగాన్ని తగ్గించే శక్తి, ఆలివ్ నూనెలో పుష్కలంగా ఉంది. నూనె అనగానే కొవ్వు, కొలెస్ట్రాల్ పెరిగిపోతాయంటూ, చాలా మంది వాటికి దూరంగా ఉండాలనుకుంటారు. ఒకవేళ ఆ కారణంగా ఎవరైనా వంటల్లో నూనె వాడకాన్ని బాగా తగ్గించివేస్తే, నరాలన్నీ పెళుసుబారిపోయే ప్రమాదం ఉంది. ఆ క్రమంలో కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మెదడు కూడా క్షీణిస్తుంది. ఇతర నూనెల మాట ఎలా ఉన్నా, ఈ క్షీణతా వేగాన్ని తగ్గించడం మాత్రం ఆలివ్‌నూనెతో సాధ్యమవుతుంది. ఎందుకంటే మెదడు ఆరోగ్యంగా ఉండడానికి దాదాపు 60 శాతం ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్ అవసరం. ఇవి ఆలివ్ నూనెలో సమృద్ధిగా ఉన్నాయి. గింజధాన్యాలు, అవకాడో, నువ్వులనూనెలోనూ ఈ ఫ్యాట్స్ ఉన్నాయి, కాకపోతే ఆలివ్ నూనెలోని ఫ్యాట్స్‌కు కణజాలాల్లోకి వెళ్లే శక్తి చాలా ఎక్కువ. ఈ ఫ్యాట్స్‌కి మెదడు కణాల మెంబ్రేన్ దెబ్బ తినకుండా నిలబెట్టే శక్తి ఉంది. ప్రత్యేకించి, వార్ధక్యం కారణంగా మెదడు కణాలు క్షీణించి, జ్ఞాపకశక్తి దెబ్బతినే పరిస్థితి నుంచి ఈ ఫ్యాట్స్ బాగా రక్షిస్తాయి. ఇటీవల విడుదల అయిన 'టాక్సికాలజీ అండ్ అప్లైడ్ ఫార్మకాలజీ' అనే జర్నల్‌లో ఈ విషయాలు తెలిపే ఒక వ్యాసం ప్రచురితమైంది. మెదడులోని న్యూరాన్లను దెబ్బ తీయడం ద్వారా అల్జీమర్ వ్యాధి కారకమయ్యే హానికారక ప్రొటీన్ల నుంచి ఆలివ్‌నూనెలోని ఆలియోకాంథల్ అనే మూలకం కాపాడుతుందని ఆ జర్నల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.



డైలీ సుడోకు -116

[illegible]								

ఎలా పూరించాలి?

ప్రతి బాక్స్‌లోనూ 9 గళ్లు ఉంటాయి. నిలువుగానూ, అడ్డంగానూ ప్రతి లైనులోనూ 1 నుంచి 9 వరకు అంకెలను పూరించాలి. ఒకసారి పూరించిన అంకెను తిరిగి వాడకూడదు.

సుడోకు- 115 సమాధానం

[illegible]

శ్రీదేవికి మార్గదర్శి రేఖ!


రేఖతో శ్రీదేవి

ప్రాంతం కొత్త. వ్యక్తులు కొత్త. భాషా కొత్త. అలాంటప్పుడు ఎవరైనా 'మన' అనుకునేవారు కనిపిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అందులోనూ వాళ్లు మనల్ని ఆప్యాయంగా పలకరిస్తే ఇంకెంత సంబరపడిపోతాం.. శ్రీదేవి కూడా ఒక విషయంలో అలాగే సంతోషంలో తేలియాడారు. ఆమె అలా ఆనందాన్ని పొందడానికి కారణం రేఖ. శ్రీదేవి 'హిమ్మత్‌వాలా'లో నటించే సమయానికే రేఖ బాలీవుడ్‌లో పేరు ప్రఖ్యాతులున్న నటి. శ్రీదేవి కుటుంబానికి చెన్నైలో జెమిని గణేశన్ కుటుంబంతో సత్సంబంధాలు ఉండేవి. జెమిని గణేశన్ కుమార్తె రేఖ అనే సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచే శ్రీదేవి అంటే రేఖకు ఇష్టం. ఆ ఇష్టం, ఆ పరిచయం శ్రీదేవికి బాలీవుడ్‌కి వెళ్లినప్పుడు బాగా ఉపయోగపడ్డాయి. 'కనుబొమ్మల్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి? లిప్‌స్టిక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెయిర్ స్టైల్స్, చీరకట్టు ఎలా ఉంటే బావుంటుంది..' అనే విషయాలతో పాటు కాంటాక్ట్ లెన్స్ ఏవి మంచివి? వాటిని ఎలా ఉపయోగించాలి? కనురెప్పలు ఒత్తుగా కనిపించడానికి ఏం చేయాలి?... వంటి విషయాలన్నిటినీ రేఖ దగ్గరుండి శ్రీదేవికి నేర్పించేవారు.



సింగర్‌గా...



శ్రీదేవిలో అందాన్నే కాదు ఆమెలో మంచి గాయని ఉందని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. వెంకటేశ్ సరసర ఆమె నటించిన 'క్షణక్షణం' చిత్రంలో 'కో అంటే కోటి' పాటను శ్రీదేవితో పాడించారు వర్మ. అంతకుముందే హిందీ 'సద్మా'(1983) చిత్రంలో కమల్‌హాసన్‌తో కలిసి 'ఏక్ దఫా ఏక్ జంగిల్‌తా' పాటను, 'చాందిని'(1989) చిత్రంలో 'చాందిని ఓ మేరీ చాందిని' పాటను ఆమె పాడారు. ఈ మూడు పాటలూ ప్రేక్షకాదరణ పొందినవే.

ఆ పాటకు దక్కిన గౌరవం

కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'అడవిరాముడు' చిత్రంలోని 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' పాటతో వెండితెరపై నాణాలు విసరడం మొదలైంది. మళ్లీ 'జగదేకవీరుడు అతిలోకసుందరి'లో అబ్బనీతియ్యనీ దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బ' పాటను తెరపై చూసి పరవశించి పోయి, ప్రేక్షకులు పువ్వులు, నాణాలు విసిరారు. ఆ పాటను 12 గంటల్లో ఇళయరాజా కంపోజ్ చేస్తే, ఒకటిన్నర రోజుల్లో ఆ పాటని చిరంజీవి, శ్రీదేవిపై చిత్రీకరించి తన ప్రతిభ చాటుకున్నారు రాఘవేంద్రరావు. నృత్య దర్శకుడు సుందరం ఒకరోజు పాట చిత్రీకరించి వెళ్లిపోతే.. ఆయన తనయుడు ప్రభుదేవా ఆ పాటని పూర్తి చేశారు. కేవలం ఆ పాట కోసమే మూడుసార్లు సినిమా చూసిన వాళ్లున్నారు. ఒకసారి చిరంజీవి డాన్స్ చూడటం కోసం, మరోసారి శ్రీదేవి డాన్స్ చూడటం కోసం, మూడోసారి వీళ్లిద్దరూ కలిసి చేసిన డాన్స్ కోసం.. ఇలా మూడుసార్లు చూశామని చెప్పినవాళ్లూ ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. తను నటించిన 'శివాజీ' చిత్రంలో రజనీకాంత్, శ్రియతో కలిసి 'అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాటలో నర్తించడం, చిరంజీవి, శ్రీదేవి వేసుకున్న డ్రెస్‌నే వేసుకోవడం ఆ పాటకు దక్కిన అరుదైన గౌరవం.

శ్రీదేవి... కొన్ని జ్ఞాపకాలు


వేటగాడులో ఎన్టీఆర్‌తో...


శ్రీరంగనీతులులో అక్కినేనితో...

ఆ నలుగురితో...


'బంగారుబావ'లో కృష్ణతో...


'జగదేకవీరుడు -అతిలోకసుందరి'లో చిరంజీవితో...


శ్రీదేవి

ఫస్ట్ - లాస్ట్

శ్రీదేవి ఐదు భాషల్లో నటించారు. ప్రతి భాషలోనూ మొదటి, ఆఖరి చిత్రాల వివరాలు...

తమిళంలో తొలి చిత్రం: తునైవన్ (1969)
తమిళంలో హీరోయిన్‌గా తొలి చిత్రం: మూండ్రు ముడిచ్చు (1976)
తమిళంలో ఆఖరి చిత్రం: పులి (2015)

హిందీలో బాల నటిగా తొలి చిత్రం : రాణీ మేరానామ్ (1972)
హిందీలో హీరోయిన్‌గా తొలి చిత్రం: సోల్వా సావన్ (1979)
హిందీలో పేరు తెచ్చిన చిత్రం : హిమ్మత్‌వాలా (1983)
హిందీలో విడుదలైన ఆఖరి చిత్రం: మామ్ (2017)
హిందీలో విడుదల కావాల్సిన ఆఖరి చిత్రం: జీరో (2018)

కన్నడంలో తొలి చిత్రం: భక్త కుంబారా (1974)
కన్నడంలో చివరి చిత్రం : ప్రియ (1979)

తెలుగులో తొలి చిత్రం: మానాన్న నిర్దోషి (1970)
తెలుగులో హీరోయిన్‌గా తొలి చిత్రం: అనురాగాలు (1976)
తెలుగులో ఆఖరి చిత్రం: ఎస్.పి.పరశురామ్ (1994)

మలయాళంలో తొలి చిత్రం: కుమార సంభవం (1969)
మలయాళంలో ఆఖరి చిత్రం: దేవరాగం (1996)

దేవదేవి శ్రీదేవి?


'భక్త కుంబర'లో ఓ దృశ్యం

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నటించిన చిత్రాల్లో 'భక్త కుంబర' (1974) ఒకటి. 13-14 శతాబ్దానికి చెందిన గోరా కుంబర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సాధువుగా మారిన కుమ్మరి కథ ఇది. హున్సూర్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఎన్.ఆర్. అనూరాధాదేవి ఈ చిత్రం నిర్మించారు. ఈ సినిమాలో ముక్తాబాయిగా శ్రీదేవి నటించారు. పదకొండేళ్ల శ్రీదేవికి ఇదే తొలి కన్నడ సినిమా. ఇదే చిత్రాన్ని అక్కినేని హీరోగా ' చక్రధారి' (1977) పేరుతో వి.మధుసూదనరావు దర్శకత్వంలో నిర్మించారు అనూరాధాదేవి. అయితే తెలుగు వెర్షన్‌లో మాత్రం శ్రీదేవి నటించలేదు. నిర్మాత అనూరాధాదేవి పెద్ద కూతురు స్వప్న ఆ పాత్ర పోషించారు. రాజ్‌కుమార్‌కు ఓ కోరిక ఉండేది.. అక్కినేని నటించి పేరు తెచ్చుకొన్న 'విప్రనారాయణ' చిత్రాన్ని కన్నడంలో చేయాలని. శ్రీదేవిని బాలనటిగా తనే కన్నడ చిత్రరంగానికి పరిచయం చేయడంతో, ఆమెను హీరోయిన్‌గా కూడా తనే ఇంట్రడ్యూస్ చేయాలనీ , 'దేవదేవి' పాత్రకు ఆమెను తీసుకోవాలనీ రాజ్‌కుమార్ ఆలోచించారు. శ్రీదేవి తల్లి రాజేశ్వరితో మాట్లాడారు కూడా. కానీ ముందే ఇతర నిర్మాతలకు కాల్షీట్లు ఇచ్చెయ్యడంతో 'విప్రనారాయణ'కు డేట్స్ కేటాయించలేకపోయారు శ్రీదేవి. ఆమె పరిస్థితి అర్థం చేసుకొన్న రాజ్‌కుమార్ ఆమెపై ఒత్తిడి చేయలేదు. మరో హీరోయిన్‌ని ఎంపిక చేయకుండా చివరకు 'విప్రనారాయణ' చిత్రాన్నే విరమించుకొన్నారు. 'భక్త కుంబర' తర్వాత 'బాల భారత', 'సంపూర్ణ రామాయణ', 'హెన్ను సంసారద కన్ను' 'యశోదా కృష్ణ' తదితర కన్నడ చిత్రాల్లో శ్రీదేవి నటించారు. 1979లో వచ్చిన 'ప్రియ' సినిమాలో అంబరీశ్ సరసన కథానాయికగా నటించారు. రజనీకాంత్ మరో కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం 175 రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది.

ఆమె కమిట్‌మెంట్ అదీ!



హీరో కృష్ణ, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన హిట్ చిత్రాల్లో 'పచ్చని కాపురం' ఒకటి. ఈ సినిమాకు మొదట అనుకొన్న కథ వేరు. గుహనాథన్ చెప్పిన కథ నచ్చడం, కృష్ణ, శ్రీదేవి కాల్షీట్లు అందుబాటులో ఉండటంతో వెంటనే షూటింగ్ ప్రారంభించారు నిర్మాత మిద్దే రామారావు. తాతినేని రామారావు దర్శకుడు. అప్పటికి స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోయినా మొదట రెండు పాటలు తీసేశారు. కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారు. అయితే అనుకొన్నరీతిలో స్క్రిప్ట్ సంతృప్తికరంగా రాకపోవడంతో ఆ కథను పక్కను పెట్టి మరో కథ కోసం వెదకడం ప్రారంభించారు. ఆ సమయంలోనే మిధున్ చక్రవర్తి, పద్మినీ కొల్హాపురి జంటగా నటించిన 'ప్యార్‌జుక్తా నహీ' (1985) సినిమా విడుదలై విజయం సాధించింది. ఫ్యామలీ సబ్జెక్ట్‌తో రూపొందిన ఆ సినిమాను శోభన్‌బాబు హీరోగా తెలుగులో తీద్దామని రీమేక్ హక్కులు కొన్నారు అట్లూరి పూర్ణచంద్రరావు. అయితే ఆయన దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించి, హక్కులు తనకు ఇవ్వమని మిద్దే రామారావు అడగటంతో అట్లూరి పూర్ణచంద్రరావు సరేనన్నారు. కృష్ణకు హిందీ సినిమా చూపిస్తే ఆయనకు నచ్చడంతో ఓకే చెప్పేశారు. నిజానికి ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకొన్న శోభన్‌బాబుకు 'ప్యార్ జుక్తా నహీ' యాప్ట్ సబ్జెక్ట్. అయినా అటువంటి కథ కృష్ణతో తీస్తే వెరైటీ అవుతుందని దర్శకనిర్మాతలు ఫీలయి, ప్రొసీడయ్యారు. అయితే 'పచ్చని సంసారం' చిత్రం మూడు షెడ్యూల్స్ పూర్తయిన తర్వాత కానీ అదే కథతో శోభన్‌బాబు, విజయశాంతి జంటగా మరో సినిమా తయారవుతున్నట్లు నిర్మాత మిద్దే రామారావుకు తెలియలేదు. ఒకే కథతో రెండు సినిమాలు విడుదలైతే ఇన్నాళ్లూ తను పడిన కష్టం వృధా అవుతుందనే టెన్షన్ దర్శకుడు తాతినేని రామారావులో మొదలైంది. అందుకే వారం రోజుల పాటు రాత్రి, పగలు అనే తేడా లేకుండా వర్క్ చేశారు. శ్రీదేవి డబ్బింగ్ మాత్రం మిగిలింది. అప్పటికే ఆమె హిందీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్క రోజు కూడా ఖాళీ దొరకని పరిస్థితి. మిద్దే రామారావు పరిస్థితి వివరించగానే 'సరే.. నేను మీకు నైట్ డబ్బింగ్ చెబుతాను. ఏర్పాట్లు చేసుకోండి' అని అభయం ఇచ్చారు. ఆ మాట ప్రకారం ముంబైలో షూటింగ్ ప్యాకప్ చేసుకొని రాత్రి ఏడు గంటలకు చెన్నై ఫ్లైట్ ఎక్కారు శ్రీదేవి. విమానం దిగగానే ఎయిర్‌పోర్ట్ నుంచి సరాసరి డబ్బింగ్ థియేటర్ చేరుకొన్నారు. అలా రాత్రి తొమ్మిది గంటలకు డబ్బింగ్ మొదలుపెట్టి తెల్లారి ఐదు గంటల వరకూ ఏకధాటిగా చెప్పి, పూర్తి చేశారు. ఒక గంట మాత్రం రెస్ట్ తీసుకొని మళ్లీ ఏడు గంటలకు ముంబై ఫ్లైట్ ఎక్కారు శ్రీదేవి.

ఆ విషయాన్ని తన స్థానంలో ఉండి ఆలోచించమంది!

- కుట్టి పద్మిని



"శ్రీదేవి కఠినాత్మురాలు కాదు. కానీ ప్రతి విషయంలోనూ తనకు కచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. ఒకసారి అనుకోకుండా ఫ్లైట్‌లో కలిశాం. 'పెళ్లైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అంత అవసరమా?' అని అడిగాను. దానికి తను చెప్పిన జవాబు నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది" అని అన్నారు కుట్టిపద్మిని. శ్రీదేవితో కుట్టిపద్మినికి చిన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. తమిళంలో 'నమ్ నాడు', 'కవి కుయిల్', మలయాళంలో 'ఆలింగనం', 'ఆ నిమిషం'తో పాటు పలు చిత్రాల్లో కలసి నటించారు ఇద్దరూ. వారి అనుబంధం గురించి కుట్టి పద్మిని మాట్లాడుతూ "శ్రీదేవి నాకన్నా చాలా చిన్నది. తను పరిశ్రమలోకి రాకమునుపే నేను సినిమాల్లో ఉన్నాను. తను చాలా సాఫ్ట్‌గా ఉండేది. తను అమ్మాయని, తనకు అబ్బాయిలాగా చొక్కాలు వేస్తున్నారని కూడా తెలుసుకోలేని ప్రాయం తనది. 'కెమెరా వైపు ఇటు చూడాలి' అని నాకు వచ్చిన విద్యను నేను నేర్పితే 'సరే అక్కా' అని నెమ్మదిగా చెప్పేది. నేను, కమల్‌హాసన్ చెట్లు, పుట్టలు ఎక్కి అందరి చేతా దెబ్బలు తినేవాళ్లం. కానీ తను మాత్రం సెట్లో వాళ్ల అమ్మ పక్కనే కూర్చుని ఉండేది. ఆ తర్వాత తన హీరోయిన్‌గా, నేను కేరక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యాం. ఎన్నో వ్యక్తిగత విషయాలను పంచుకునేది. తను తెలుగు పరిశ్రమకీ, బాలీవుడ్‌కీ మా మధ్య కాస్త దూరం పెరిగింది. అనుకోకుండా ఒకసారి ఫ్లైట్‌లో కలిశాం. చాలా ఆప్యాయంగా పలకరించింది. అదీ ఇదీ మాట్లాడిన తర్వాత పెళ్లి మాట నేనే తీశాను. 'అది మాటల్లో చెప్పలేని భావోద్వేగం. నా స్థానంలో ఉంటే తప్ప, ఒక పెళ్లయిన మగాడిని నేనెందుకు చేసుకుంటున్నానో మీకు ఎవరికీ అర్థం కాదు అక్కా.. ఆ విషయం వదిలెయ్' అని గట్టిగా చెప్పింది. నేనేదో మాట్లాడబోతే తను పుస్తకం తీసుకుని చదవసాగింది. అంతే.. ఇంక నేనేం మాట్లాడలేదు" అని అన్నారు. శ్రీదేవి డ్యాన్సుల గురించి చెబుతూ "ఎంతటి క్లిష్టమైన స్టెప్పులనైనా తను ఇట్టే చేసేయగలిగేది. డైలాగులు కూడా చాలా సులభంగా గుర్తుపెట్టుకునేది. సినిమానే ఆశగా, శ్వాసగా భావించింది కాబట్టి ఆమె ఏ రంగంలో అడుగుపెట్టినా అక్కడ టాప్ ఆర్టిస్ట్‌గా మారింది" అని అన్నారు.

ఆ తర్వాత మళ్లీ కలవలేదు

- రోజారమణి



బాలనటిగా రాణించి, ఆ తర్వాత కథానాయికగానూ ప్రేక్షకుల్ని అలరించిన తారల్లో రోజారమణి, శ్రీదేవి పేర్లను ప్రముఖంగా చెప్పవచ్చు. ఈ ఇద్దరిలో కొన్ని పోలికలు కనిపిస్తాయి. ఇద్దరూ పౌరాణిక చిత్రాలతోనే తమ కెరీర్ ప్రారంభించారు. టీనేజ్ వచ్చాక ఇద్దరూ మలయాళ సినిమాలతోనే హీరోయిన్లుగా పరిచయమయ్యారు. మొత్తం 23 మలయాళ చిత్రాల్లో నటించిన శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని రోజారమణి 'చిత్రజ్యోతి'కి వివరించారు. 'మలయాళంలో సుప్రసిద్ధ దర్శకుడైన బి.కె.పట్టేకాడ్ దర్శకత్వంలో నేనూ, శ్రీదేవి కీలక పాత్రల్లో 'పూంపట్ట'(1971) సినిమా చేశాం. మా ఇద్దరి కలయికలో వచ్చిన తొలి సినిమా అది. తనేమో శారద పాత్రలో, నేను సుమతి పాత్రలో స్నేహితులుగా నటించాం. హీరోహీరోయిన్లు ఎవరూ లేకుండా సినిమా మొత్తం మా ఇద్దరి మీదే నడుస్తుంది. అప్పుడు నా వయసు తొమ్మిదేళ్లు, శ్రీదేవికి ఐదారేళ్లు ఉంటాయి. ప్రతి షాట్‌లో ఇద్దరం కలిసే ఉంటాం. చిన్నోళ్లం కాబట్టి సరదాగా ఆడుతూపాడుతూ పనిచేశాం. చెన్నైలో ఉండేవాళ్లం కాబట్టి ఇద్దరికీ తమిళ్ వచ్చుకానీ మలయాళ భాష అస్సలు తెలీదు. సెట్‌లో తెలుగే మాట్లాడుకునేవాళ్లం. దర్శకనిర్మాతలేమో 'మలయాళం మాట్లాడండి.. తెలుగు వద్దు' అని గోల చేసేవారు. అయినా వాళ్ల మాట వినేవాళ్లం కాదు. అయితే మలయాళంలో డైలాగులు మాత్రం తడుముకోకుండా చెప్పేవాళ్లం. 'పూంపట్ట' సినిమా విజయవంతమై మా ఇద్దరికీ పేరు తెచ్చింది. ఇక టీనేజ్‌లోకి వచ్చాక మేమిద్దరం కలసి నటించిన చిత్రం 'శివప్పు కల్ మూకుత్తి'. ఇందులో మాతో పాటు కమల్‌హాసన్ కూడా నటించారు.

చెన్నైల్లో ఉన్నంత కాలం ఏదో ఒక వేడుకలో కలుస్తూనే ఉండేవాళ్లం. కొంతకాలానికి శ్రీదేవి ముంబై వెళ్లి హిందీ సినిమాల్లో నటించి స్టార్‌డమ్ తెచ్చుకుంది. అక్కడికెళ్లాక ఇద్దరం కలవడం జరగలేదు. చాలా గ్యాప్ తర్వాత 2011లో ఇంటర్‌నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో శ్రీదేవిని, మా అబ్బాయి తరుణ్‌ని సత్కరించారు. ఆ కార్యక్రమం కోసం ఆమె హైదరాబాద్ వచ్చిన సమయంలో కలిసి మాట్లాడుకున్నాం. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేతులమీదుగా నా స్నేహితురాలితో కలిసి మా వాడు సత్కారం అందుకోవడం ఆనందంగా అనిపించింది. ఆ తర్వాతి రోజు తను ముంబై వెళ్లిపోయింది. 'ఈసారి కలిసినప్పుడు ఎక్కువసేపు మాట్లాడుకుందాం' అని ఇద్దరం అనుకున్నాం. మళ్లీ కలవడమే జరగలేదు. చిన్న వయసులోనే మరణించడం, వేరే గడ్డ మీద కన్ను మూయడం చాలా బాధగా ఉంది. తన కూతురు జాన్వీ మొదటి సినిమా చూసి ఉండుంటే బావుండేది. తన కోరిక నెరవేరేది. అది తలచుకుంటే చాలా బాధ వస్తోంది'.

ఏమాత్రం సంశయించని కథానాయిక

- టి.సుబ్బరామిరెడ్డి



'శ్రీదేవి' హఠాన్మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అతిలోకసుందరి గురించి నమ్మలేని వార్త ఇది. నాలుగు దశాబ్దాలుగా మా కుటుంబానికి ఎంతో సన్నిహితురాలు. ఎన్నో సినీ వేడుకలకు మా ఆహ్వానాన్ని మన్నించి దంపతులిద్దరూ వచ్చారు. బాలీవుడ్‌లో యశ్‌చోప్రా కలిసి రూపొందించిన 'చాందిని', 'లమ్హే' చిత్రాలు శ్రీదేవి నటజీవితానికి ఎంతో వన్నె తెచ్చాయి. ఇటీవల 'మామ్'గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె హఠాత్తుగా మరణించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదన్నా సన్నివేశం ఇస్తే ఇలా చేయాలా? అలా చేయాలా? అని రిహార్సల్స్ చేసుకోకుండా అలా పాత్రను అర్థం చేసుకుని సహజంగానే నటించేస్తారామె. అందుకే శ్రీదేవి స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయాలేరని అంటుంటారు. శ్రీదేవి అప్పటి యువ కథానాయకులతో నటిస్తూనే సీనియర్ నటులతోనూ చేసేందుకు ఏమాత్రం సంశయించలేదు. 'బడిపంతులు' చిత్రంలో ఎన్టీఆర్ మనవరాలిగా చేసిన శ్రీదేవి.. ఆయన పక్కన హీరోయిన్‌గా అదరగొట్టేశారు. ఏఎన్నార్‌తో పలు చిత్రాల్లో నటించిన ఈ 'అతిలోక సుందరి' నాగార్జునతో కూడా నటించడం గమనార్హం. నటనకు వయసు ప్రమాణికం కాదని అప్పట్లోనే తేల్చి చెప్పారు శ్రీదేవి. ఆమె మరణం భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని అన్నారు.

హోలీ పార్టీ కేన్సిల్!



ప్రముఖ నటి శ్రీదేవి కన్నుమూయడంతో యావత్ సినీ పరిశ్రమ దుఃఖ సంద్రంలో మునిగిపోయింది. షూటింగ్‌లు, సినిమాలు, పండుగల మీద ఎవరికీ దృష్టి పోవడం లేదు. మార్చి 2న తన నివాసంలో జరుపుకోవాల్సిన హోలీ పండుగను కేన్సిల్ చేస్తున్నట్టు బాలీవుడ్ నటి షబానా ఆజ్మి పత్రికా ప్రకటన జారీ చేశారు. "మా జానకి కుటీర్‌లో మార్చి 2న హోలీ వేడుకలను నిర్వహించాలని భావించాం. కానీ శ్రీదేవి మమ్మల్ని వదిలివెళ్లిన దుఃఖం నుంచి ఇంకా తేరుకోలేకుండా ఉన్నాం. అందుకే ఈ సారి హోలీ వేడుకలను రద్దు చేస్తున్నాం" అని అందులో తెలిపారు. శ్రీదేవి మరణ వార్త తెలియగానే అనిల్ కపూర్ గృహానికి వెళ్లి పరామర్శించారు షబానా అజ్మి.